అనుదినం... జనస్వరం
నవతెలంగాణ
www.navatelangana.com
శనివారం 10-2-2024
సమగ్ర తెలుగు దినపత్రిక



భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు

- జర్నలిస్ట్ నిఖిల్ వాగ్లేపై పోలీసుల ఎఫ్ఐఆర్
- అద్వానీకి భారతరత్నపై విమర్శల ఫలితం

వివరాలు 11లో..




రూ.570 కోట్లకు పైగా విలువైన ఎలక్టోరల్

బాండ్ల విక్రయం

- ఇదంతా గతనెలలోనే
- 60 శాతం రూ.1 కోటి డినామినేషన్
- ఆర్టీఐ సమాధానంలో వెల్లడి

వివరాలు 11లో..

సంపుటి : 9 సంచిక : 350 | Published from Khammam, Rangareddy, Hyderabad, Karimnagar | 12 పేజీలు వెల : 6.50



భారత రత్నాలు

మాజీ ప్రధానులు పివి, చరణ్ సింగ్.. వ్యవసాయ శాస్త్రవేత్త

ఎంఎస్ స్వామినాథన్‌కు అత్యున్నత పౌర పురస్కారం

- తొలి తెలుగు భారత రత్న గ్రహీత పీవీ నరసింహారావు
- బతికున్నప్పుడు ఇచ్చి ఉంటే నాన్న సంతోషించేవారు : సౌమ్య స్వామినాథన్

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు సైతం కేంద్రం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. బీజేపీ సీనియర్ నేత ఎల్ కె అద్వానీ, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు కేంద్రం ఇటీవలే భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాది రికార్డు స్థాయిలో మొత్తం ఐదుగురికి భారతరత్న అవార్డులు ప్రకటించినట్టయింది. సాధారణంగా ఏడాదికి మూడు భారతరత్న అవార్డులు ఇస్తారు. కానీ ఈ ఏడాది ప్రభుత్వం ఐదుగురికి ఈ పురస్కారాన్ని ప్రకటించడం గమనార్హం. చౌదరి చరణ్ సింగ్ 1979 జూలై 28 నుంచి 1980 జనవరి 14 మధ్యకాలంలో, పీవీ నరసింహారావు 1991 జూన్ 21 నుంచి 1996 మే 16 వరకు దేశ ప్రధానమంత్రులుగా సేవలందించారు. చౌదరి చరణ్ సింగ్ ఉప ప్రధాని (1979), కేంద్ర ఆర్థిక (1979), హోం (1977-78), ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి (1970) బాధ్యతలు కూడా నిర్వర్తించారు. పివి నరసింహారావు కేంద్ర హెూం (1986), రక్షణ (1993-96), విదేశీ వ్యవహారాల (1992-94) మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ...11లో

పీవీకి భారతరత్న ఇవ్వటం పట్ల

రేవంత్, కేసీఆర్ సహా పలువురి హర్షం

11లో..

గ్రూప్-1 వయోపరిమితి

46 ఏండ్లకు పెంపు

త్వరలో నోటిఫికేషన్ | పోలీస్‌శాఖలో 15వేల ఖాళీలు భర్తీ

పలుమార్లు వాయిదా పడిన గ్రూప్-1 పరీక్షలను త్వరలో పగడ్బందీగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వ పదేండ్ల నిర్లక్ష్యం వల్ల నష్టపోయిన అభ్యర్థులకు కూడా అవకాశం కల్పిస్తూ వయోపరిమితిని 46 ఏండ్లకు పెంచి నోటిఫికేషన్ ఇస్తామని స్పష్టం చేశారు. కచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. తాము జిరాక్స్ సెంటర్లలో ప్రశ్నాపత్రాలు విక్రయించి ఉద్యోగాలు భర్తీ చేసే వాళ్లం కాదనీ, ప్రభుత్వ శాఖల్లో బంధువులను పెట్టుకొని ఉద్యోగాలు అమ్ముకునే వాళ్లం అంతకంటే కాదని ప్రతిపక్షాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. పోలీసు శాఖలో 15వేల ఉద్యోగ నియామకాలు చేపడతామనీ, 15 రోజుల్లో ఆ నోటిఫికేషన్ వస్తుందని స్పష్టంచేశారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో వైస్‌ఛాన్సలర్ల నియామకం మే నెలలో జరుగుతుందనీ, దానికి సన్నాహకంగా ఇప్పటికే సెర్చ్ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. తమ నిర్ణయాన్ని న్యాయస్థానం కూడా సమర్థించిందన్నారు. కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్దిష్ట విధానాన్ని రూపొందిస్తామని చెప్పారు. శుక్రవారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడారు.

- యూనివర్సిటీ వీసీల నియామకం కోసం సెర్చ్ కమిటీ
- మైనార్టీలకు అన్నింటా ప్రాధాన్యత
- మనింటి అమ్మలాగే తెలంగాణ తల్లి విగ్రహం
- 12న ప్రాజెక్టులపై చర్చ
- 13న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మేడిగడ్డ సందర్శన
- కేసీఆర్ సహా ప్రతిపక్షసభ్యులూ రావాలి : అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి



నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

" తెలంగాణ ఆడబిడ్డలు పౌరుషానికి ప్రతీకలు. మన ఇండ్లలో అమ్మలాగానే ప్రేమను పంచుతూ, చూపుల్లో కరుణ చూపుతూ, శత్రువులపై చురకత్తులు విసిరే రూపంతో చాకలి ఐలమ్మ లాగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని భావించాం. కానీ రాచరిక పోకడలతో కిరీటాలు, వడ్డాణాలు పెట్టుకున్న వాళ్లని దొరల గడీల్లో మాత్రమే చూశాం" అని అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అందువల్లే తెలంగాణ తల్లి విగ్రహంలో సమూలు మార్పులు చేస్తున్నామన్నారు. అలాగే ప్రభుత్వ చిహ్నంలో రాచరిక పోకడలకు ప్రతీకలుగా ఉన్న కాకతీయ తోరణం, చార్మినార్ గుర్తులు ఉందొద్దని నిర్ణయం తీసుకున్నామనీ, ప్రజలందరి సూచనలు, సలహాలు స్వీకరించి దాన్ని రూపొందిస్తామని తెలిపారు. ఉద్యమ సమయంలో అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ గీతం ప్రజల్లో ఉత్తేజాన్ని నింపిందనీ, అందువల్లే దాన్ని రాష్ట్రగీతంగా ప్రకటించామని చెప్పారు. మైనార్టీలకు ప్రభుత్వంలో, చట్టసభల్లో కీలక స్థానాల్లో నియమిస్తున్నామంటూ ముఖ్యమంత్రి కార్యాలయం సహా పలు శాఖల్లో నియమితులైన పలువురు ...2లో

420 హామీలను 420 ఫీట్ల లోతులో పాతిపెట్టారు



- గవర్నర్‌తో ముప్పై అబద్దాలు..అరవై మోసాలు చెప్పించారు
- ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి : పల్లా

2లో..

లోపలా.. బయటా.. హాట్ హాట్...

- రెండో రోజు హీటెక్కిన ఉభయ సభలు
- ఆరు గ్యారెంటీలపై సర్కారును ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ యత్నం
- సీఎం రేవంత్ సహా మంత్రుల ఎదురుదాడి
- అసెంబ్లీ, కౌన్సిల్ నేటికి వాయిదా

3లో..

'ఓటుకు నోటు' కేసులో

సీఎం రేవంత్‌రెడ్డికి సుప్రీం నోటీసులు

నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం

- విచారణను మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పిటిషన్‌పై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం



నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో

'ఓటుకు నోటు' కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రతివాది, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీచేసింది. ఈ పిటిషన్‌పై నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. 2015లో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌రెడ్డి కోట్లు లంచంగా చూపి... అందులో అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ సండ్ర వెంకట వీరయ్యలతో రెండు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ రెండు కేసుల విచారణ తెలంగాణలోని ప్రత్యేక న్యాయమూర్తి ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉంది. అయితే హైదరాబాద్ నుంచి ఈ కేసుల విచారణను ...11లో

కరుణించని ఆర్థిక శాఖ

ఉపాధికి నిధుల కోత | 22 శాతం తక్కువ కేటాయింపులు

- పార్లమెంటరీ కమిటీ నివేదికలో వెల్లడి
- వేతన సమీక్షకు ప్యానెల్ పిలుపు




న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ సర్కారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)ను ప్రతి బడ్జెట్‌లోనూ చిన్న చూపు చూస్తున్నది. ఈ సారి బడ్జెట్‌లోనూ ఇదే నిర్లక్ష్యపు తీరును ప్రదర్శించింది. ఎంజీఎన్ఆర్ఈజీఏపై ఆర్థిక శాఖ కనికరం చూపలేదు. ఈ పథకం కోసం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కోరిన దానికంటే చాలా తక్కువ నిధులను ఆర్థిక మంత్రిత్వ శాఖ కేటాయించింది. ఇటీవల లోక్‌సభలో సమర్పించిన పార్లమెంటరీ కమిటీ నివేదికలో ఇది వెల్లడైంది.ఎంజీఎన్ఆర్ఈజీఏ ద్వారా గ్రామీణ ఉపాధి, వేతన రేట్లు, దానికి సంబంధించిన ఇతర విషయాలపై అంతర్దృష్టి పేరుతో గ్రామీణాభివృద్ధి శాఖ (డీఓఆర్డీ) ప్రారంభంలో రివైజ్డ్ ఎస్టిమేట్ (ఆర్ఈ) దశలో రూ. 1.1 లక్షల కోట్లు కోరినట్టు సమాచారం. అయితే, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కోరిన మొత్తాన్ని కాకుండా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ కేటాయింపులను కేవలం రూ.86,000 కోట్లకు సవరించింది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2024-25 మధ్యంతర బడ్జెట్‌లో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023-24) ఎంజీఎన్ఆర్ఈజీఏ కేటాయింపులు రూ. 86,000 కోట్లకు సవరించబడ్డాయి. డీఎంకే సభ్యులు కనిమొళి అధ్యక్షత వహించిన కమిటీ.. ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద హామీ ఇవ్వబడిన పనిదినాల సంఖ్యను 100 నుంచి 150కి పెంచాలనే డిమాండ్‌పై ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే, వేతన సవరణకూ పార్లమెంటరీ ప్యానెల్ పిలుపునిచ్చింది.

స్వేచ్ఛ ఉంటేనే

ఆత్మగౌరవం

లక్షలాది కార్మికుల జీవితాలపై దెబ్బకొట్టిన జీవో

- ఆటోలు, ఫ్రీ బస్సులకు పంచాయతీ పెట్టొద్దు : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని



నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

ఎన్ని ఉన్నప్పటికీ..స్వేచ్ఛ ఉంటేనే ఆత్మగౌరవమని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గవర్నర్ ప్రసంగానికి దన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శుక్రవారం శాసనసభలో ఆయన మాట్లాడారు. లక్షలాది మంది కార్మికుల జీవితాలపై దెబ్బకొట్టే విధంగా ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసిందనీ, దాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆ జీవో ప్రకారం.. రూ.17వేల వేతనమున్న ...11లో

"అక్షరానికి మరణం లేదు. పుస్తక పఠనం వ్యక్తిత్వాన్ని, సామాజిక బాధ్యతను పెంపొందిస్తుంది. పుస్తకం ప్రశ్నించే గుణాన్ని నేర్పుతుంది. టాల్‌స్టాయ్ రాసిన చిన్న పుస్తకం గాంధీని మహాత్మగాంధీగా తీర్చిదిద్దింది. 90పేజీల కమ్యూనిస్టు మ్యానిఫెస్టో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నది. ఈ రకంగా సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసే పుస్తకాన్ని బతికించాలి" అని పలువురు వక్తలు సూచించారు.

అక్షరానికి మరణం లేదు

పుస్తక పఠనం జీవితాన్ని మారుస్తుంది | చదువుతో ప్రశ్నించే గుణం అలవడుతుంది




జాతీయ పుస్తక ప్రదర్శనను ప్రారంభిస్తున్న పద్మశ్రీ కూరెళ్ల విఠలాచార్య

- నిర్వీర్యమైన గ్రంథాలయాలను పునరుద్ధరించాలి
- 36 జాతీయ పుస్తక ప్రదర్శనలో వక్తలు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ కళాభారతి(ఎన్‌టీఆర్ స్టేడియం)లో కొలువుదీరిన 36వ జాతీయ పుస్తక ప్రదర్శనను పద్మశ్రీ కూరెళ్ల విఠలాచార్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకం మనిషిని పరిపూర్ణంగా మార్చే గొప్ప సాధనమని అన్నారు. ప్రతి ఒక్కరూ పఠనాన్ని తమ నిత్య జీవితంలో భాగంగా మార్చుకోవాలని పిలుపు నిచ్చారు. అక్షరాలను, ...11లో



హైదరాబాద్‌లో..
బంగారం ధరలు
(10 గ్రాములకు రూ.లలో)

24 క్యారెట్లు	63,160	▼ 70
22 క్యారెట్లు	57,900	▼ 100
కిలో వెండి	76,500	▼ 500



చికెన్ ధరలు
హైదరాబాద్
బ్రాయిలర్ చికెన్

ఫారం రేటు	రూ.	117
రిటైల్ (లైవ్)	రూ.	139
స్కిన్‌తో	రూ.	202
స్కిన్‌లెస్	రూ.	229

బీఆర్ఎస్ సభ్యులు మైండ్‌సెట్ మార్చుకోవాలి

- విపక్ష సభ్యులకు మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు
- ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దు : మంత్రి శ్రీధర్‌బాబు
- ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణంపై విష ప్రచారం తగదు : సీతక్క



నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు మైండ్‌సెట్ మార్చుకోవాలని మంత్రులు శ్రీధర్ బాబు , పొన్నం ప్రభాకర్, సీతక్క హితవు పలికారు. సభలో అబద్దాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని సూచించారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కాంగ్రెస్ సభ్యులు వేముల వీరేశం శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టి ప్రసంగించారు. అనంతరం బీఆర్ఎస్ సభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంపై చేసిన విమర్శలు సభలో గందరగోళానికి దారితీసింది. బీఆర్ఎస్ సభ్యులు వివేకానంద స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లగా..ఇది పద్ధతి కాదంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ వారించారు. వెంటనే అలర్ట్ అయిన జగదీశ్‌రెడ్డి వెంటనే వివేకానందను చేయిపట్టి వెనక్కి తీసుకొచ్చారు.విపక్ష సభ్యుల తీరుపై మంత్రులు శ్రీధర్ బాబు , పొన్నం ప్రభాకర్, సీతక్క తీవ్రస్థాయిలో స్పందించారు. .బీఆర్ఎస్ సభ్యులు ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమల్లో ఉన్నారనీ, వారు మైండ్‌సెట్ మార్చుకోవాలని మంత్రి పొన్నం హితవు పలికారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు 60 రోజులు సమ్మె చేసినా, ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోలేదనీ, ఇప్పుడు వాళ్లే ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఆటోవాలాలపై వేలాది రూపాయల చలాన్లు వేయించింది మీరు కాదా? అని నిలదీశారు. తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేసినా పట్టించుకోనివాళ్లు ఇప్పుడు ఆటోకార్మికులపై మాట్లాడటం అంటే వారిని అవమానించడమేనని అన్నారు. ఆటోవాలాలను రెచ్చగొట్టి ఆత్మహత్యలు చేసుకునేలా బీఆర్ఎస్ సభ్యులు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఫ్యూడలిస్టులు ఆటోల్లో వచ్చి ఆటోకార్మికులను అవమానిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు పదేండ్లలో ఒక్కసారి కూడా పీఆర్సీ ఇవ్వలేదనీ, ఆర్టీసీ ఆస్తులను అమ్మేశారని విమర్శించారు. ఓ నేత తన బంధువైన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా రిటైర్డ్ అయిన వ్యక్తిని ఎమ్‌డీగా నాలుగేండ్లు నియమించారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం తమ ప్రభుత్వం ధ్యేయమన్నారు.

గవర్నర్ ప్రసంగంపై మాట్లాడమంటే సభ్యులు రాజేశ్వర్‌రెడ్డి సంబంధంలేని అంశాలు మాట్లాడుతూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. 'ఉచిత బస్సు ప్రయాణం 13 అంశాల్లో ప్రధానమైనది. ప్రజలకు ఉపయోగపడే నిర్ణయంపై బీఆర్ఎస్ సభ్యులు అనుకూలమా? వ్యతిరేకమా? అనేది చెప్పాలి. మ్యానిఫెస్టోలో పెట్టినప్పుడే ఆటోడ్రైవర్ల సంక్షేమం కూడా తమ బాధ్యత అని చెప్పాం. ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని పొందుపర్చాం. రానున్న రోజుల్లో దాన్ని అమలు చేసితీరుతాం. ప్రజలను తప్పుదోవ పట్టించేలోగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడటం తగదు" అని అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేసిందని సీతక్క విమర్శించారు. 'ఆర్టీసీ భూములను కబ్జాలు చేసివాళ్లు, కార్మికుల ఆత్మహత్యలకు కారణమైన వాళ్లు ఇప్పుడు ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారన్నారు. గత ప్రభుత్వం పేదవాళ్లు ఎక్కే ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల ధరలు పెంచింది. ఇవ్వాళ మేం ఆడవాళ్లకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాం. దీన్ని బీఆర్ఎస్ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం పెట్టొద్దా? చెప్పండి? భూములను బీడులుగా పెట్టిన కోటీశ్వర్లకు రైతుబంధు కట్టబెడితే ఏనాడైనా పేదలు రోడ్లెక్కినారా? మీ ఇండ్ల ముందు ధర్నా చేశారా? ఆటో కార్మికులను ముందుపెట్టి అధికారంలోకి రావాలని చూస్తున్నారా? మీరెప్పుడు సెంటిమెంట్లతో ఆడుకుంటారు. ఒకరిని ముందు పెడతారు..మీరు వెనుక నుంచి వస్తారు. ఇది బీఆర్ఎస్ సభ్యుల నైజం. గతంలో అగ్గిపుల్లలు దొరక్క డ్రామాలు చేస్తే వేరే పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. పేదల మీద పన్నులేసి కోట్ల రూపాయలను పెద్దపెద్ద భూస్వాములకు పంచిపెట్టారు. ఆనాడు ఏ పేదనైనా మాకెందుకు ఇవ్వలేదని రోడ్లు ఎక్కారా? ఆ విధంగా మేం ప్రోత్సహించామా? అరె ఉచిత బస్సు ప్రయాణం వల్ల నెలకు ఆరేడువేలు మిగులుతున్నాయని ఆడబిడ్డలు సంతోషడుతుంటే ఎందుకు తట్టుకోలేకపోతురు? ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తే మీకేంటి ప్రాబ్లమ్? ' అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

గుట్టలో 500 మంది పొట్టగొట్టినోళ్లు..ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడుతారా? : విప్ బీర్ల అయిలయ్య

'యాదగిరిగుట్టలో గుట్టపైకి ఆటోలు వెళ్లకుండా నిషేధించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. అక్కడ 500 మంది ఆటోకార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయి. పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారు. యాదాద్రి డెవలప్‌మెంట్ పేరుతో 50 శాతం నిధులను దోచుకున్నారు. వైటీడీఏ పేరు చెప్పి కవిత, జగదీశ్‌రెడ్డి ఆస్తులను పోగేసుకున్నారు. ఇప్పుడు అదే బీఆర్ఎస్ వాళ్లు ఆటోకార్మికుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. యాదగిరి గుట్టలో ఆటోకార్మికులకు మేలు చేసేందుకు ఈ నెల 11 నుంచి గుట్టపైకి ఆటోలకు అనుమతిస్తున్నాం' అని అయిలయ్య తెలిపారు..

గ్రూప్-1 వయోపరిమితి
46 ఏండ్లకు పెంపు

(మొదటిపేజీ తరువాయి)

అధికారులు వివరాలను వెల్లడించారు. ప్రజావాణిలో ధరణి, హౌసింగ్ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయనీ, ఐఏఎస్ అధికారులు అక్కడ దరఖాస్తులు స్వీకరిస్తున్నారనీ, మంత్రులు కూడా ప్రజల్ని కలిసి సమస్యలు తెలుసుకుంటున్నారని వివరించారు. తెలంగాణ అనేది ప్రజల భావోద్వేగమనీ, రాష్ట్రం సిద్ధించిన తొమ్మిదిన్నరేండ్ల తర్వాత విధ్వంసమైన స్వరాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సి వస్తున్నదని అన్నారు.

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ప్రతిపక్ష నేత రాకపోవడం విచారకరమనీ, 80 వేల పుస్తకాలు చదివిన మాజీ సీఎం కేసీఆర్ సభకు వచ్చి తన జ్ఞానాన్ని సలహాలు, సూచనల రూపంలో ఇస్తారని ఆశించామన్నారు. ఆయన రాకపోవడం శాసనసభను అవమానిండమేననీ, గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలను సరిచేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక వాహనాలకు 'టీజీ' అనే ఆంగ్ల అక్షరాలు ఉండాలని కేంద్ర ప్రభుత్వం చెబితే, తమపార్టీ అక్షరాలు కనిపించేలా 'టీఎస్' అని పెట్టి నిబంధనలు ఉల్లంఘించారని తెలిపారు. ప్రగతిభవన్, వాస్తుకోసం నూతన సచివాలయంను ఆగమేఘాల మీద నిర్మించుకున్నారనీ, తొమ్మిదిన్నరేండ్ల పాలనలో వరంగల్ కాళోజీ కళాక్షేత్రం నిర్మాణాన్ని మాత్రం ఎందుకు పూర్తిచేయలేకపోయారని ప్రశ్నించారు. ప్రజాగాయకుడు గద్దర్‌ను ప్రగతి భవన్ గేటు బయట రోజంతా ఎండలో నిలబెట్టారని మండిపడ్డారు. ఆయన మరణిస్తే చివరిచూపు చూసేందుకు రాజసౌధం నుంచి కేసీఆర్ బయటకు రాలేదని నిష్ఠూరమాడారు. ప్రజల ఆస్తితో కట్టిన ప్రగతి భవన్‌లోకి ప్రజలను రానివ్వలేదనీ, ఉద్యమకారుల్ని చిన్నచూపు చూశారనీ, ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేటను కనీసం రెవెన్యూ గ్రామంగా కూడా చేయలేదనీ, తాము అధికారంలోకి వచ్చిన రోజు ఆ గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా మారుస్తూ జీవోలు ఇచ్చామని వివరించారు. మరో ప్రజాకవి గూడ అంజయ్య చివరికోరికగా అప్పటి సీఎం కేసీఆర్‌ను చూడాలని కోరుకుంటే, ఆయన చనిపోయాక నివాళులు అర్పించేందుకు కూడా మనసురాలేదని విమర్శించారు. నియోజకవర్గ సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా తనను కలిసేందుకు వస్తే, వారిని అనుమానించి అవమానిస్తున్నారనీ, ప్రెస్ మీట్లు పెట్టి వారు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. తన వద్దకు వచ్చే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల్ని బీఆర్ఎస్ అధిష్టానం అనుమానించాల్సిన అవసరం లేదనీ, ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఎవరు వచ్చినా తాము ఆహ్వానిస్తామని చెప్పారు. రూ.97,500 కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో 90వేల ఎకరాలకు కూడా నీళ్లు అందలేదన్నది వాస్తవమనీ, కృష్ణా ప్రాజెక్టులను తాము కేంద్రానికి అప్పగించలేదనీ, దీనిపై ప్రతిపక్షం బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో కేంద్రమంత్రిగా ఉన్న కేసీఆర్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో అభ్యంతరం చెప్పకుండా, ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ హక్కులను కాపాడేందుకు తాము కొట్లాడుతుంటే కాళ్ల మధ్య కట్టెలు పెడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ ధర్నాలు చేయాల్సింది నల్లగొండలో కాదనీ, ప్రాజెక్టులు గుంజుకుంటానన్న ప్రధాని నరేంద్రమోడీ ఉండే ఢిల్లీ జంతర్‌మంతర్‌లో చేయాలని సూచించారు. ఈ విషయంలో కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్ అక్కడ ఆమరణ దీక్షలు చేస్తే, పోలీసులు దౌర్జన్యంగా వారిని తరలించకుండా తాము కాపలా ఉంటామనీ, ప్రాణాలు పోవుడో, ప్రాజెక్టులు వచ్చుడో అక్కడే తేల్చుకుందామని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై ఈనెల 12న అసెంబ్లీలో పూర్తిస్థాయి చర్చ ఉంటుందనీ, అది పూర్తయ్యాక 13వ తేదీ 119 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలను ప్రభుత్వ ఖర్చుతో మేడిగడ్డకు తీసుకెళ్తామని చెప్పారు. చర్చకు, పర్యటనకు ప్రతిపక్షనేత కేసీఆర్ తప్పకుండా రావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కేసీఆర్ ఇంటికి పిలిచి పులుసు తినిపిస్తే, దాన్ని అలుసుగా తీసుకొని సరిగ్గా పోలింగ్ రోజు ఆయన నాగార్జునసాగర్‌ను ఏకే 47 తుపాకులతో ఆక్రమించుకుంటుంటే అప్పటి సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం పేరెత్తినప్పుడల్లా కృష్ణా జలాలు ముందుకు తెస్తున్నారనీ, ఈ డ్రామాలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఏపీ సీఎంతో రాసుకు పూసుకు తిరిగి, పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తరలించుకుపోతుంటే ఎందుకు చోద్యం చూశారని అడిగారు. ఇంద్రవెల్లి పోరాట యోధులకు నివాళిగా స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నామనీ, అమరుల కుటుంబాలను వెతికి వారికి సొంతిండ్లు నిర్మించి ఇస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షం ప్రజల కోసం పనిచేయాలనీ, కుయుక్తులు పన్నితే ఈ సారి అక్కడ కూడా ఉండకుండా నాంపల్లి దర్గా దగ్గర కూర్చోవాల్సి వస్తుందని వ్యంగ్యంగా అన్నారు. బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధమనీ, కేటీఆర్‌ను సీఎం చేయాలని తనని కేసీఆర్ అడిగారని తెలంగాణ పర్యటనలో ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారనీ, మీ పార్టీ అంతర్గత విషయాలకు కూడా మోదీని అనుమతి అడిగారంటే అర్థం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రసంగానికి బీఆర్ఎస్ సభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి, తన్నీరు హరీశ్‌రావు పలుమార్లు అడ్డుతగిలారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగింది.

28న లాసెట్ నోటిఫికేషన్

- మార్చి 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ
- షెడ్యూల్ విడుదల

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

రాష్ట్రంలో లా కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మెన్ ఎస్కే మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, ఓయూ వీసీ డి రవీందర్, లాసెట్ కన్వీనర్ బి విజయలక్ష్మి షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈనెల 28న లాసెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని విజయలక్ష్మి తెలిపారు. అలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసేందుకు ఏప్రిల్ 15వ తేదీ వరకు గడువుందని పేర్కొన్నారు. ఆలస్య రుసుంతో అదేనెల 25 వరకు సమర్పణకు అవకాశముందని తెలిపారు. జూన్ మూడో తేదీన లాసెట్ రాతపరీక్షలుంటాయని వివరించారు. ఇతర వివరాలకు https://lawcet.tsche.ac.in వెబ్‌సైట్‌ను ఈనెల 28 నుంచి సంప్రదించాలని కోరారు.

'గొల్ల,కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి'

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గొల్ల, కురుమ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని యాదవ, కురుమ సంఘం నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు చరణ్ కౌశిక్ యాదవ్, గౌరీ సతీష్ , లోకేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

420 హామీలను 420 ఫీట్ల లోతులో పాతిపెట్టారు

- గవర్నర్‌తో ముప్పైఅబద్దాలు.. అరవై మోసాలు చెప్పించారు
- ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి : పల్లా

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై గవర్నర్ ప్రసంగంలో పైపైన తడిమారే తప్ప నిర్దిష్టంగా చెప్పలేదనీ, ప్రభుత్వం గవర్నర్‌తో ముప్పై అబద్దాలు..అరవై మోసాలు చెప్పించిందని శాసనసభలో బీఆర్ఎస్ సభ్యులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. 420 హామీలను 420 ఫీట్ల లోతులో పాతిపెట్టినట్టు ఉందని ఎద్దేవా చేశారు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో ఆయన మాట్లాడారు. హామీలపై రాష్ట్ర సర్కారు అరచేతిలో వైకుంఠం చూపి 60 రోజుల్లో చేతులెత్తేసినట్టు ఉందని విమర్శించారు. వెయ్యిమంది జర్నలిస్టులతో సమావేశం పెట్టి రూ.100 కోట్లు విడుదల చేయడం, అంగన్‌వాడీలతో సమావేశం పెట్టి జీతాలు పెంచడం, అఖిలపక్షం పెట్టి దళితబంధు పథకం తీసుకురావడం, రైతుబంధుకు రూపకల్పన చేయడం, సింగరేణి కార్మికులతో సమావేశమై వారి సమస్యలు పరిష్కరించడం వంటివి చేసింది ప్రగతిభవన్‌లోనే అన్న విషయాన్ని మరవొద్దన్నారు. రోజూ ప్రజాభవన్‌లో గంట కూర్చుంటానని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కరోజుకే పరిమితమయ్యారనీ, 60 రోజుల్లో 6 నిమిషాలు కూడా వినతులు తీసుకోనప్పుడు అది ప్రజాభవన్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. మంత్రులు కూడా వినతులు తీసుకోవడం లేదని విమర్శించారు. వందల కిలోమీటర్ల నుంచి వచ్చే ప్రజల నుంచి వినతులను ఔట్‌సోర్సింగ్ డాటా ఎంట్రీ ఆపరేటర్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రజాభవన్‌కు వచ్చిన వినతులెన్ని? వాటిలో ఎన్నిటికి పరిష్కారం చూపారు? మిగతావాటి పరిస్థితేంటి? తదితరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆరుగ్యారంటీల్లోని 13 అంశాల్లో రెండింటిని మాత్రమే ప్రారంభించారని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.20 కోట్లు ఖర్చు చేసి రూ.60 కోట్లు పెట్టి ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి బస్సుల సంఖ్యను, ట్రిప్పులను పెంచలేదని విమర్శించారు. బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. రైతుబంధు పథకానికి నిధుల విడుదల డైలీ సీరియల్‌ను తలపిస్తున్నదని ఎద్దేవా చేశారు. ఖరీఫ్‌లోనే రైతుల పంటకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి మాటతప్పారనీ, యాసంగిలోనైనా మోసంగి చేయకుండా రైతులకు న్యాయం చేయాలని కోరారు. రైతులకు రుణమాఫీ ఏమైందని నిలదీశారు. ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్ల జీవితాలు ప్రమాదంలో పడ్డాయనీ, 21 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు.

ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ల కుటుంబాల్లో ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జీవో జారీ చేయాలని కోరారు. క్రోనీ క్యాపిటలిస్టులకు వేల కోట్ల ప్రాజెక్టులు ఇవ్వడం సరిగాదన్నారు. ఒక్క ఆదానీ కంపెనీతో 12వేల కోట్ల ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల తెలంగాణ ఆర్థిక ప్రగతి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదానీతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంఓయూను ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా పల్లా డిమాండ్ చేశారు.

గ్రూప్-4 ఫలితాలు విడుదల

- జనరల్ ర్యాంకింగ్ జాబితా ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
- 7,26,837 మంది ఎంపిక
- త్వరలో మెరిట్ జాబితా

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

గ్రూప్-4 రాతపరీక్షలకు సంబంధించిన ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) విడుదల చేసింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జనరల్ ర్యాంకింగ్ జాబితాను ప్రకటించామని తెలిపారు. గతేడాది జూలై ఒకటిన గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. పేపర్-1కు 7,62,872 (80 శాతం) మంది, పేపర్-2కు 7,61,198 (80 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. 7,26,837 మందిని జనరల్ ర్యాంకింగ్ జాబితాలో ఎంపిక చేశామని వివరించారు. త్వరలో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని తెలిపారు. త్వరలోనే మెరిట్ జాబితాను విడుదల చేస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు ఫలితాల కోసం http://www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీ కోసం 2022, డిసెంబర్ ఒకటిన నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ జారీ చేసిన విషయం తెలిసిందే.

పోరాడి విజయం సాధించిన ఆశా వర్కర్లు.

- నిర్దిష్టమైన హామీలు ఇచ్చిన ఆరోగ్యశాఖ కమిషనర్ కర్నన్

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నాలు నిర్వహించాలని ఆశా యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా హైదరాబాద్ సెంట్రల్, సౌత్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ఆధ్వర్యంలో హైదరాబాద్ కోఠి ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా సందర్భంగా ప్రతినిధులు వైద్యారోగ్యశాఖ కమిషనర్ కర్ణన్‌కు వినతిపత్రం అందజేసి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కర్నన్ ఆశాలకు పలు హామీలిచ్చినట్టు



యూనియన్ నాయకులు తెలిపారు.

డిసెంబర్ ,జనవరి రెండు నెలల పారితోషికాలు వారం రోజుల్లో ఆశాల అకౌంట్లో వేస్తామని తెలియజేశారు. యాక్సిడెంట్ అయినా లేదా సాధారణంగా మరణించినా, ఏ విధంగా మరణించినా రూ.50 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పారు. దహన సంస్కారాలు మట్టి ఖర్చుల కోసం రూ.50 వేలు ఇస్తామని చెప్పారు. అభయహస్తం, మహాలక్ష్మి, గ్యాస్ సిలిండర్ తదితర సర్వేలు చేయాల్సిన అవసరం లేదనీ, చేయొద్దని చెప్పారు. అవసరమైన రిజిస్టర్స్ ప్రింట్ చేసి సరఫరా చేస్తామని తెలిపారు. రిటైర్మెంట్ వయసు, వయస్సుతో పాటు బెనిఫిట్స్ కూడా ఫైనల్ చేస్తామని హామీ ఇచ్చారు. ఫిక్స్ వేతనం, ఏఎన్ఎం, జీఎన్ఎం పోస్టుల్లో వెయిటేజ్ మార్కులు, జాబ్ చార్ట్ తదితర సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయనున్నట్టు కర్ణన్ హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.కవిత, ఏ.హేమలత, రాష్ట్ర నాయకులు హైదరాబాద్ సౌత్ ఎం.మీనా, కల్పన. రంగారెడ్డి జిల్లా సునీత, లలిత, హైదరాబాద్ సెంట్రల్ యాదమ్మ అనిత మేడ్చల్ ఎం.రేవతి, సీఐటీయూ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా నాయకులు రాములు తదితరులు పాల్గొన్నారు.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం
పెన్షన్ వర్తింపజేయాలి

- తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి.కృష్ణమూర్తి



నవతెలంగాణ- అంబర్‌పేట

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పెన్షన్‌దారులందరికీ పింఛన్ వర్తింపజేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్(టీఏపీఆర్పీఏ) రాష్ట్ర అధ్యక్షులు పి.కృష్ణమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బర్కత్‌పురాలోని ఈపీఎఫ్ కార్యాలయం ముందు టీఏపీఆర్పీఏ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు బర్కత్‌పురా ఈపీఎఫ్ కమిషనర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఎగ్జెంప్టెడ్, అన్ ఎగ్జెంప్టెడ్ అనే భేదం లేకుండా పెన్షన్‌దారులందరికీ పెన్షన్లు చెల్లించాలని కోరారు.

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

- ప్రజావాణిలో అంగన్వాడీ యూనియన్ వినతి

నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ యూనియన్ కోరింది. ఈ మేరకు శుక్రవారం ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కే.సునీత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ బి.స్వప్న, జి. శారద, డి.సునీత, రాష్ట్ర కమిటీ సభ్యులు బి.శోభా, బి.లలిత, బి. నారాయణమ్మ, రమా, వెంకటమ్మ, సమ్మక్క, మాసమ్మ, జ్యోతి, సులోచన, సుకన్య అంగన్వాడీ హెల్పర్స్ కళ్యాణి, గంగమ్మ కళాబాయి, సత్యవతి, రాధా, మాణిక్యమ్మ తదితరులు ప్రజావాణి నోడల్ అధికారి దివ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. అంగన్వాడీ ఉద్యోగులకు డిసెంబర్, జనవరి రెండు నెలల వేతనాలు చెల్లించాలనీ, 24 రోజుల సమ్మె కాలం వేతనాలు, సమ్మె సందర్భంగా ఇచ్చిన ఇతర హామీలు నెరవేర్చాలని వారు కోరారు.

ప్రజావాణిలో స్టాఫ్ నర్సుల వినతి

గతంలో స్టాఫ్ నర్సుల నియామకాల సమయంలో ఎంపికైన తమను పక్కన పెట్టారనీ, తమకు న్యాయం చేయాలని పలువురు స్టాఫ్ నర్సులు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ప్రజావాణిలో స్టాఫ్ నర్సు అభ్యర్థి పి.శోభా రాణి తదితరులు వినతిపత్రం సమర్పించారు. 2017లో 3,311 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. 2,418 మందిని ఎంపిక చేసి బడ్జెట్ లేదంటూ 893 పోస్టులకు అపాయింట్ మెంట్ లెటర్స్ ఇవ్వలేదని తెలిపారు.

తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది తమ పోస్టులను తమకివ్వాలని కోరారు.

రైతు ఆత్మహత్య



నవతెలంగాణ-బేల

ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని పాటన్ గ్రామంలో శుక్రవారం అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి ఎస్ఐ రాధిక తెలిపిన వివరాల ప్రకారం.. పాటన్ గ్రామానికి చెందిన రైతు ఏనుగు లచ్చరెడ్డి(50) తన రెండున్నర ఎకరాల పొలంతో పాటు మరో 12 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేవాడు. అయితే ఈ సంవత్సరం పంట దిగుబడి రాకపోవడంతో, అప్పులు ఎలా తీర్చాలోనని ఆందోళనకు గురయ్యాడు. శుక్రవారం పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

లోపలా.. బయటా.. హాట్ హాట్...

రెండో రోజు హీటెక్కిన ఉభయ సభలు

- ఆరు గ్యారెంటీలపై సర్కారును ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ యత్నం
- సీఎం రేవంత్ సహా మంత్రుల ఎదురుదాడి
- మండలిలో కార్యకలాపాలను అడ్డుకున్న ప్రతిపక్షం
- అసెంబ్లీ, కౌన్సిల్ నేటికి వాయిదా

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

ఫిబ్రవరిలోనే రాష్ట్రంలో వాతావరణం హీటెక్కుతోంటే.. అంతకుమించి తెలంగాణ శాసనసభ, మండలిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల రెండో రోజైన శుక్రవారం ఉభయ సభల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్... అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించింది. ముఖ్యంగా ఆరు గ్యారెంటీలు, అందులోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఆటోవాలాలు పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెడుతూ ఆ పార్టీ సభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డి సుదీర్ఘంగా ప్రసంగించారు.



కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఆయన '420' హామీలుగా అభివర్ణించారు. ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్‌బాబు... పల్లా వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఈ సమయంలో బీఆర్ఎస్ సభ్యుడు కేపీ వివేకానంద స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లటం వివాదాస్పదమైంది. మరోవైపు గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానమిస్తూ... బీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగారు.

ఆ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి ఆయన పలుమార్లు సెటైర్లు విసిరారు. కాంగ్రెస్ సభ్యుడు వేముల వీరేశం.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభలో ప్రతిపాదించగా... అధికార పక్ష సభ్యులు యెన్నం శ్రీనివాసరెడ్డి, బీర్ల ఐలయ్య ఆ తీర్మానాన్ని బలపరుస్తూ ప్రసంగించారు. ప్రధాన ప్రతిపక్ష సభ్యులపై వారు ఈ సందర్భంగా వ్యంగాస్త్రాలు సంధించారు.

మండలిలోనూ...

మరోవైపు శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యులు చేపట్టిన నిరసనతో సభ రోజంతా హీటెక్కింది. మండలి సభ్యులనుద్దేశించి సీఎం రేవంత్ గతంలో చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిని శాంతింపజేసేందుకు మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైస్ చైర్మెన్ బండ ప్రకాశ్, మంత్రులు జూపల్లి, తుమ్మల, శ్రీధర్‌బాబు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవటంతో సభను శనివారానికి వాయిదా వేస్తున్నట్టు చైర్మెన్ ప్రకటించారు. అటు రాత్రి ఏడు గంటలు దాటిన తర్వాత కూడా కొనసాగిన శాసనసభ కూడా శనివారానికి వాయిదా పడింది. ఈ రకంగా ఉభయ సభలు శుక్రవారం హాట్ హాట్‌గా కొనసాగాయి. వీటికితోడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద... అసెంబ్లీకి వస్తూ ప్రధాన ద్వారం వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగటం చర్చనీయాంశమైంది.



ఆటోల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

- ఆటో డ్రైవర్లకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్
- డ్రైవర్లకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
- ఎమ్మెల్యేలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం

నవతెలంగాణ- హిమాయత్‌నగర్

రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలపై ఆధారపడి జీవిస్తున్న 6 లక్షల మంది ఆటో డ్రైవర్లకు అసెంబ్లీ బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శుక్రవారం హైదర్‌గూడ న్యూఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి గన్‌పార్క్ వరకు ఆటోలలో ప్రయాణించారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య కొంతసేపు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు టి.హరీశ్‌రావు, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మాగంటి గోపీనాథ్, మల్లారెడ్డి, కె.పి.వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 21 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన



మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. అయితే ఆ పథకం ద్వారా ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వారికి వెంటనే ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. చనిపోయిన ఆటో డ్రైవర్ కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, నెలకు ఒక్కో ఆటో డ్రైవర్‌కు రూ.10 వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులను వెంటనే ఆదుకుని, వారి సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ డ్రామాలేంటి?

లోపల సీసీ కెమెరా బిగించిన ఆటోలో కేటీఆర్ ప్రయాణం

ఆటో రాముడూ...

మహిళలకు ఉచిత ప్రయాణం వద్దా?

- బతుకే భారమైన ఆటోవాలాలు... ఆటోలను తగులబెట్టుకుంటారా?
- వారిని రెచ్చగొట్టి రాజకీయ లబ్దిపొందాలనే జూ.ఆర్టిస్టు వేషాలు
- గవర్నర్‌కు ధన్యావాదాలు తెలిపే తీర్మానంలో కేటీఆర్‌పై రేవంత్ ఆగ్రహం



నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడాన్ని స్వాగతించని బీఆర్ఎస్ నేతలు...దాంతో ఆటో డ్రైవర్లకు నష్టం జరుగుతోందంటూ డ్రామాలాడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. కృష్ణానగర్ జూనియర్ ఆర్టిస్టులా ఆటో రాముడు ఆటోలో తిరుగుతూ నాటకాలాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలను తెలుసుకునేందుకు ఆటోలో తిరిగితే పర్వాలేదు...కానీ ఆటో లోపల సీసీ కెమెరా బిగించి, మరి ప్రయాణించారని మాజీ మంత్రి కేటీఆర్‌నుద్దేశించి ఎద్దేవా చేశారు. మరో నటుడు గతంలో వంద రూపాయాలు పెట్టి పెట్రోలు తెచ్చుకున్నారు, కానీ రూపాయి పెట్టి అగ్గిపెట్టే కొనుక్కోలేక పోయారని విమర్శించారు. ఎందుకీ డ్రామాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సర్కారు మహిళలకు మంత్రి పదవులు ఇవ్వకపోగా, మహిళలకు ఇస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని తప్పుపట్టడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఈ పథకం ప్రవేశ పెట్టిన తర్వాత 15.21 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణించారని తెలిపారు. ఇప్పటివరకు ఆడబిడ్డల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 500.52 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. శుక్రవారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు లెవనెత్తిన వివిధ అంశాలకు సీఎం సమాధానమిస్తూ...తొమ్మిదేండ్లుగా అధికారాన్ని అనుభవించిన బీఆర్ఎస్‌నేతలు...కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండునెలలు కాముందే ఎన్నో విమర్శలు చేస్తున్నారని చెప్పారు. ఈ రెండు నెలల్లో తాము అనేక గొప్ప నిర్ణయాలు తీసుకున్నామన్నారు. కానీ 'బీఆర్ఎస్ నేతలు నేతలు మాత్రం కాంగ్రెస్ సర్కారు దివాళాతీసింది. ఖజానాలో చిల్లిగవ్వలేదు. గ్యారంటీలు అమలు కావు. కాంగ్రెస్ పనైపోయింది' అంటూ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. పరిపాలన తీరులో ఏమైనా లోపాలు ఉంటే చెబుతారనుకుంటే, తమ ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని గతంలో సంక్షోభంలోకి నెట్టిందనీ, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా ఉండాలని బీఆర్ఎస్ కోరుకుంటున్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. కానీ తమ ప్రభుత్వం మాత్రం ఆ రకంగా చేయబోదని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో రైతు బంధు పథకాన్ని ప్రారంభించిందనీ, అప్పటి నుంచి 4, 5, 9 నెలలపాటు రైతుల ఖాతాల్లో ఆలస్యంగా డబ్బు జమ చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొద్దిగా ఆలస్యం కాగానే ఆ పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు.

భూకబ్జాదారులపై కేసులు

స్మార్ట్‌సిటీ తిమింగలాలపైనా చర్యలు
అసెంబ్లీ లాబీలో మంత్రి పొన్నం

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్

కరీంనగర్ జిల్లాలో భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు. ఇప్పటికే ముగ్గురు కార్పొరేటర్లను అరెస్ట్ చేశామనీ, మరో 15 మందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికారం ఉందని బీఆర్ఎస్, ఇతర నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. అవినీతి, అక్రమాలను సహించబోమని స్పష్టం చేశారు. ప్రయివేటు వ్యక్తుల భూములను భూకబ్జా చేసిన వారిని వదిలిపెట్టమని అన్నారు. మర్యాదగా భూములు సంబంధిత వ్యక్తులకు భూములు తిరిగి అప్పగించాలని అల్టీమేటమ్ ఇచ్చారు. వందలాది ఫిర్యాదులు వస్తున్నాయనీ, భూకబ్జాదారులపై కేసులు పెట్టేందుకు వెనుకాడమని స్పష్టం చేశారు. ఇదిలావుండగా కరీంనగర్ స్మార్ట్‌సిటీ పనుల్లో కూడా అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిని సైతం వదలబోమని ప్రకటించారు. రూ. 600 కోట్ల పనుల్లో నాణ్యతాలోపాలు ఉన్నాయనీ, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని అభిప్రాయపడ్డారు.



ప్రగతిశీల భావాలు కలిగిన వ్యక్తి పీవీ

- ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క
- భారతరత్న రావడంపై మండలి హర్షం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

మాజీ ప్రధాని పీ.వీ.నర్సింహారావు భూసంస్కరణలు అమలు చేసిన గొప్ప ప్రగతిశీల భావాలు కలిగిన వ్యక్తి అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కొనియాడారు. పీవీకి భారతరత్న రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఆయన శాసనమండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. "తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మన తెలంగాణ ముద్దు బిడ్డ, మాజీ ప్రధానమంత్రి, భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన పరిస్థితుల్లో గొప్ప సంస్కరణలతో భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఆర్థిక మేధావి, బహుభాషా కోవిదుడు పాములపర్తి వెంకట నర్సింహారావుకు భారతరత్న దక్కడం గర్వించదగ్గ విషయం. తెలంగాణ బిడ్డలుగా మనందరి గుండెల్లో ఇది ఆనందం. ఉప్పొంగే క్షణం. అదే విధంగా మాజీ ప్రధాని చరణ్ సింగ్, రాజకీయ కురువృద్ధుడు ఎల్.కె.అద్వానీ, కర్పూరీ ఠాకూర్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌లకు భారతరత్న రావడం సతోషకరం... " అని భట్టి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులు చప్పట్లతో స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు.



అసెంబ్లీ, మండలిలో పీవీకి పుష్పాంజలి

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

భారత మాజీ ప్రధాని పి.వి నర్సింహ రావుకు భారత రత్న రావడం పట్ల పలువురు ఎమ్మెల్సీలు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్ లోని శాసనమండలి అవరణలో ఆయన కుమార్తె ఎమ్మెల్సీ వాణి దేవిని శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీలోని పీవీ చిత్రపటానికి పలువుర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్ వ్యాఖ్యలపై

మండలి గరం గరం

ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాల్సిందే

- బీఆర్ఎస్ సభ్యుల డిమాండ్
- చైర్మెన్ పోడియం ముందు నిరసన
- రోజంతా వాయిదాలే
- సభా గౌరవాన్ని మంటగలిపారు : భానుప్రసాదరావు

బీఆర్ఎస్‌కు నైతిక హక్కు లేదు : మంత్రి జూపల్లి

- పెద్దల సభను మీరే అగౌరవపరుస్తున్నారు : జీవన్‌రెడ్డి



నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో ఓ ప్రయివేటు చానెల్‌లో చేసిన వ్యాఖ్యలపై శాసనమండలిలో శుక్రవారం తీవ్ర దుమారం చెలరేగింది. సీఎం క్షమాపణ చెప్పాల్సిందేనని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిరసన వ్యక్తం చేస్తూ వారు నల్ల కండువాలతో సభకు హాజరయ్యారు. దీంతో సభ ప్రారంభమైనప్పటి నుంచే గందరగోళం ఏర్పడింది. కొద్దిసేపటి తర్వాత చైర్మెన్ పోడియం ముందు వారు నిరసన వ్యక్తం చేశారు. 'సీఎం రావాలి, క్షమాపణ చెప్పాలి, వియ్ వాంట్ జస్టిస్, జై తెలంగాణ'అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ సభ్యుల నిరసనతో రోజంతా సభ వాయిదాలతోనే సాగింది. మొదటిసారి ఉదయం 10.10 గంటలకు, రెండోసారి 10.40 గంటలకు, మూడోసారి 11.33 గంటలకు, నాలుగోసారి 2.30 గంటలకు, ఐదోసారి 5.05 గంటలకు వాయిదా వేయాల్సి వచ్చింది. చివరి సారి సాయంత్రం 6.50 గంటలకు సభను చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మండలిని శనివారానికి వాయిదా వేశారు. చైర్మెన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు ఎంత చెప్పినా బీఆర్ఎస్ సభ్యుల తీరులో మార్పు రాలేదు. దీంతో సభను శనివారం మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్టు చైర్మెన్ ప్రకటించారు.



పెద్దల సభ అంటే ఇదేనా? : జీవన్‌రెడ్డి

ఇదేనా పెద్దల సభ అంటే అని కాంగ్రెస్ సభ్యుడు టి జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి అన్నట్టుగానే బీఆర్ఎస్ సభ్యులు వ్యవహరిస్తున్నారనీ, సభను అగౌరవపరుస్తున్నారని విమర్శించారు. ఈ సభలో నిరసన తెలపడం సరైంది కాదన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపాలంటూ కోరారు.



నిరసన తెలిపే హక్కు బీఆర్ఎస్‌కు లేదు : జూపల్లి

నిరసన తెలిపే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాజ్యసభ సీట్లు ఎవరికిచ్చారో (పత్రికలో రాయలేని భాష వాడారు) తెలుసునని చెప్పారు. చట్టప్రకారమే సభ్యులుగా ఎన్నికయ్యారనీ, దాని ప్రకారమే ప్రివిలేజ్ కమిటీ ఉంటుందన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సభా గౌరవాన్ని దిగజార్చే విధంగా వ్యవహరించొద్దని కోరారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించాలని సూచించారు. ఇలా వాయిదా వేయడం సరైంది కాదన్నారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని కోరారు. బీఆర్ఎస్ సభ్యులు సభా గౌరవాన్ని తగ్గిస్తున్నారని వ్యాఖ్యానించారు. మంత్రులు సమా ధానం చెప్పడం కాదనీ, ముఖ్యమంత్రి వచ్చి క్షమా పణ చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. చైర్మెన్, మంత్రులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా వారు వినలేదు. సభను నడవనీయ కుండా చివరిదాకా నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు సభను వాయిదా వేస్తున్నట్టు చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు.

అవమానించిన సీఎం : భానుప్రసాదరావు

తాను 14 ఏండ్లుగా సభలో ఉంటున్నానని బీఆర్ఎస్ సభ్యుడు భానుప్రసాదరావు అన్నారు. చాలా మంది ముఖ్యమంత్రులను చూశానని అన్నారు. ఎవరూ ఇలా సభా గౌరవాన్ని మంటగలిపేలా, అవమానపరిచేలా వ్యాఖ్యానించలేదన్నారు. శాసనమండలినుద్దేశించి ఇరానీకేఫ్ అనీ, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు అడ్డాగా మారిందనడం సిగ్గుచేటని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలనీ, బేషరతుగా ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభా గౌరవాన్ని కాపాడాలని కోరారు. మండలిని అవమానించిన తర్వాత ఈ సభలో సభ్యులుగా ఎందుకుండాలని ప్రశ్నించారు. సీఎం క్షమాపణ చెప్పేంత వరకూ సభను సాగనివ్వబోమని స్పష్టం చేశారు.

ప్రివిలేజ్ కమిటీకి ఇచ్చాం : చైర్మెన్

సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారని మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. దాన్ని ప్రివిలేజ్ కమిటీకి అప్పగించామన్నారు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపాల్సిన అవసరముందని సూచించారు. నిరసన రికార్డుల్లోకి ఎక్కిందని వివరించారు. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడి నిరసన వ్యక్తం చేయాలని సూచించారు. సభ్యులు తమతమ స్థానాల్లో కూర్చోవాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ సభ్యుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు కల్పించుకుని మండలిలో ప్రివిలేజ్ కమిటీ లేదనీ, ఎలా పంపించారని ప్రశ్నించారు. మధుసూదనాచారి మాట్లాడుతూ మండలిని కించపరిచేలా సీఎం మాట్లాడి సభా గౌరవాన్ని బజారుకీడ్చారని అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కాదన్నారు.

బీఆర్ఎస్ తప్పులన్నీ తెలుసు..

బయటపెడతా


కాంగ్రెస్ సభ్యులు వేముల వీరేశం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

అవమానానికి గురై బయటకొచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన తనకు బీఆర్ఎస్ తప్పులన్నీ తెలుసుననీ, వాటిని బయట పెడతానని అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు వేముల వీరేశం చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రతిపాదించారు. దీన్ని కాంగ్రెస్ సభ్యులు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి బలపరిచారు. పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ్యతిరేక విధానాలను అవలంబించిందని విమర్శించారు. 2018 ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. మిషన్‌భగీరథ పథకంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. నా నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో ఆ నీళ్ల రావడం లేదని తెలిపారు. నల్లగొండ జిల్లాలోని ఏ ప్రాజెక్టునూ పూర్తిచేయలేదనీ, దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపై వివక్ష చూపారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని బొందపెట్టారని విమర్శించారు. విద్యావైద్య రంగాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. తెలంగాణ కోసం కొట్లాడిన గద్దర్‌ను కేసీఆర్ మూడు గంటల పాటు బయట కూర్చోబెట్టి అవమానించారన్నారు. ఉద్యమకారుల కుటుంబాలను కూడా కేసీఆర్ ప్రభుత్వం అవమానించిందన్నారు. యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ..కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిదున్నరేండ్లలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదనీ, చేసిన మోసాలన్నీ మదిలో ఉన్నాయి కాబట్టే పదేపదే 420 అని గుర్తుకొస్తున్నట్టుందని చెప్పారు. జయ జయహే తెలంగాణ గీతాన్ని తెలంగాణ గీతంగా తమ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. దొంగ జీవోల పేరుతో కొందరు బీఆర్ఎస్ నేతలు, అధికారులు భూములు కొట్టేశారని ఆరోపించారు. ఇంగ్లీష్ మాట్లాడటం రాకపోతే పరిపాలనా దక్షత లేనట్టా? పదేండ్ల కాలంలో ఇంగ్లీషు బాగా వచ్చిన ఆయన ఏం ఎలగబెట్టాడో తాము చూశామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ తీరువల్ల గ్రామీణ ప్రాంతాల్లోని 150 ఇంజినీరింగ్ కాలేజీలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ఇప్పటికీ గట్టిగా ఉన్నాయనీ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టిన ప్రాజెక్టులు కూలిపోతున్నాయని విమర్శించారు.

మార్చి 1 నుంచి

టెన్త్ ప్రీఫైనల్ పరీక్షలు



నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

రాష్ట్రంలో పదోతరగతి ప్రీఫైనల్ పరీక్షలు వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం రాధారెడ్డి శుక్రవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. అదేనెల 11వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ఈనెల 28 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అందుకే పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలను మధ్యాహ్నం 1.45 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు నిర్వహిస్తామని వివరించారు. తొలిసారిగా ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ సబ్జెక్టులకు వేర్వేరుగా పరీక్షలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వచ్చేనెల ఒకటిన ఫస్ట్ లాంగ్వేజ్, రెండున సెకండల్ లాంగ్వేజ్, నాలుగున థర్డ్ లాంగ్వేజ్, ఐదున మ్యాథమెటిక్స్, ఆరున ఫిజికల్ సైన్స్, ఏడున బయలాజికల్ సైన్స్, 11న సోషల్ స్టడీస్ సబ్జెక్టులకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖాధికారులు (డీఈవో) పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గెలవకపోవడం ఓటమి కాదు,
మళ్లీ ప్రయత్నించకపోవడమే నిజమైన ఓటమి - శ్రీశ్రీ

దేశం తరపున కేరళ..

సంపాదకీయం

ఢిల్లీలో ధర్నాచౌక్ జంతర్‌మంతర్. కార్మికులో రైతులో కాదు, రాష్ట్ర ప్రభుత్వాలే ధర్నాలకు దిగాల్సిరావడం నేటి పరిస్థితి. రాష్ట్రాల ఆర్థిక హక్కుల్ని, రాజకీయ హక్కుల్ని, యావత్ సమాఖ్య నిర్మాణాన్ని కూల్చివేస్తున్న కేంద్ర సర్కార్‌పై కేరళ చేస్తోన్న పోరు దేశంలోని అన్ని రాష్ట్రాల తరుపునా అనేది స్పష్టం. కేరళ, దీనికి ఒక రోజు ముందు కర్నాటక ప్రభుత్వం సైతం ఇదే వేదిక నుంచి కేంద్రంపై తన నిరసన గళం వినిపించింది. స్వయంగా

> దీనినే కేరళ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. సమాధానం చెప్పలేని కేంద్రం దీనిని ఉత్తర దక్షిణ సమస్యగా చిత్రించ జూస్తోంది. ఇదే నిజమైతే బెంగాల్‌లో తృణమూల్ ప్రభుత్వం కూడా కేంద్రంపై ఎందుకు నిరసన చేపట్టింది? తమిళనాడు సహా కేరళకు సంఘీభావం పలికిన ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలు కేంద్రాన్ని దక్షిణాది నుంచే నిరసిస్తున్నాయా? నిజానికి రాష్ట్రాలపై కేంద్రం సాగిస్తున్న ఈ దాడికి బీజేపీ పాలిత రాష్ట్రాలతో సహా ఏ రాష్ట్రమూ మినహాయింపు కాదు. అన్ని రాష్ట్రాలదీ అదే కథ ఒకే వ్యథ.

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులే ఈ ఆందోళనలకు నేతృత్వం వహించగా ఆ రాష్ట్రాల ప్రజా ప్రతినిధులంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాల హక్కులను, సమాఖ్య వ్యవస్థను కాపాడుకోవడమే తమ పోరాట లక్ష్యంగా పినరై విజయన్, సిద్ధరామయ్యలు స్పష్టం చేయడం గమనార్హం. అందువల్ల ఇదేదో కేరళ, కర్నాటకలకు సంబంధించిన విషయం మాత్రమే అనుకుంటే పొరపాటు. దేశ సమైక్యతకూ రాష్ట్రాల మనుగడకు సంబంధించిన పోరాటంగా భావించాలి.

భారత రాజ్యాంగం ఈ దేశాన్ని "యూనియన్ ఆఫ్ స్టేట్స్"గా అభివర్ణించింది. రాష్ట్రాల సమాఖ్యగా నిర్దేశించింది. కానీ మోడీ సర్కారు గత దశాబ్ద కాలంగా ఈ సమాఖ్య భావననే నిర్వీర్యం చేస్తోంది. "యూనియన్ ఆఫ్ స్టేట్స్"ను కాస్తా "యూనియన్ ఓవర్ స్టేట్స్" (స్టేట్స్‌పై యూనియన్)గా మార్చేస్తోంది. భౌగోళికంగా సాంస్కృతికంగా భిన్న ప్రాంతాల, జాతుల సమాహారం ఈ దేశం. ఆమేరకు స్వరూప స్వభావాల్లోనే కాదు, ప్రజల అవసరాలూ ఆదాయాల్లోనూ తేడాలుంటాయి. తదనుగుణంగా స్థానిక ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే సరైన నిర్ణయాలు తీసుకోగలవు. ఈ కారణం చేతనే దేశాన్ని రాష్ట్రాల సమాహారంగా పేర్కొనడమే గాక, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్పష్టమైన అధికార విభజన చేసింది మన రాజ్యాంగం. దీనికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాల హక్కులనూ అధికారాలను ఒక్కొక్కటిగా అపహరిస్తూ సమాఖ్య విధానానికే తూట్లు పొడుస్తోంది. శాంతిభద్రతలతో సహా కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి జాబితాలోనివే కాదు, రాష్ట్రాల జాబితాలోని అధికారాలను కూడా స్వాహా చేస్తోంది.



ఇందుకోసం అప్రజాస్వామికంగా చట్టాలు చేస్తోంది.

అడుగడుగునా రాష్ట్రాల నిర్ణయాలపై ఆంక్షలు విధిస్తూ, గవర్నర్ల ద్వారా వాటి అభివృద్ధికి అడ్డుపడుతోంది. అంతేనా... వాటి ఆదాయ వనరులకు సైతం గండి కొడుతోంది. జీఎస్టీ ద్వారా ప్రధాన ఆదాయ వనరైన పన్నులపై రాష్ట్రాల నియంత్రణను తొలగించి తన ఆధీనంలోకి బదలాయించుకుంది. అందులో రాష్ట్రాల వాటాను క్రమేణా కుదిస్తోంది. జీఎస్టీ పన్ను లైతే రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకోవాల్సి వస్తుందని సెస్‌లు, సర్‌ఛార్జీల రూపంలో దొడ్డిదారిన కొల్లగొడుతోంది. ఉచితాల పేరుతో, అవి ప్రభుత్వాలకు భారమనే సాకుతో సంక్షేమ పథకాలపై దాడి చేస్తోంది. స్థానిక ప్రభుత్వ పథకాలు కాకుండా కేంద్రం రూపొందించిన పథకాలను మాత్రమే అమలు పరుచాలంటోంది. వాటికి యాభై శాతం నిధులు రాష్ట్రాలే భరించాలంటోంది. అంటే "సొమ్ము రాష్ట్రాలదీ సోకు కేంద్రానిది" అన్నమాట. కేంద్రం ఇవ్వాల్సిన మిగిలిన యాభై శాతం నిధులను కూడా వారి షరుతులకు లోబడితేనే ఇస్తానంటోంది. మోటార్లకు మీటర్లు బిగించాలనడం ఇందుకో ఉదాహరణ మాత్రమే. ఇలా చెప్పుకుంటూపోతే కేంద్ర పాలకుల లీలా విన్యాసాలు అనేకం...

దీనినే కేరళ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. సమాధానం చెప్పలేని కేంద్రం దీనిని ఉత్తర దక్షిణ సమస్యగా చిత్రించ జూస్తోంది. ఇదే నిజమైతే బెంగాల్‌లో తృణమూల్ ప్రభుత్వం కూడా కేంద్రంపై ఎందుకు నిరసన చేపట్టింది? తమిళనాడు సహా కేరళకు సంఘీభావం పలికిన ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలు కేంద్రాన్ని దక్షిణాది నుంచే నిరసిస్తున్నాయా? నిజానికి రాష్ట్రాలపై కేంద్రం సాగిస్తున్న ఈ దాడికి బీజేపీ పాలిత రాష్ట్రాలతో సహా ఏ రాష్ట్రమూ మినహాయింపు కాదు. అన్ని రాష్ట్రాలదీ అదే కథ ఒకే వ్యథ. అయితే విపక్ష పార్టీల ప్రభుత్వాలున్న చోట వివక్ష, కక్షసాధింపులు అదనం. ఇందుకు కేరళ ఓ ఉదాహరణ మాత్రమే. కేరళ ప్రభుత్వం మోడీ సర్కారుకు భిన్నంగా ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకు సాగుతోంది. ఇది సహించలేని కేంద్రం గ్రాంట్ల విడుదల మొదలు రుణ పరిమితులు విధించడం వరకూ రకరకాల ఆంక్షలు విధిస్తోంది. అయిన ప్పటికీ దాదాపు అన్ని అభివృద్ధి సూచీల్లో అగ్రగామిగా దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పుడు కేంద్రం బారినుంచి హక్కుల రక్షణకు రాష్ట్రాలకూ మార్గం చూపుతోంది. ఇది మింగుడుపడని మోడీ పరివారం ఉత్తర దక్షిణ వాదాన్ని ముందుకు తెస్తోంది. ఇది ముమ్మాటికీ అబద్ధం, అసం బద్ధం. ఇంకా చెప్పాలంటే దేశాన్ని ఉత్తర దక్షిణ విభజన దృష్టితో చూస్తున్నది కేంద్రమే. ఇందుకు ఉదా హరణలు కోకొల్లలు. కానీ కేరళ ఇందుకు భిన్నం. వారిది దేశ ఐక్యతకు, సమాఖ్య నిర్మాణాన్ని కాపాడుకునేందుకు సాగుతున్న ప్రజాస్వామ్య పోరాటం.

అయోధ్య వివాదం దేనికోసం?



హర్ష్‌మందర్

12వ శతాబ్దపు కవి, తత్వవేత్త బసవ ఇలా అన్నాడు :
ధనవంతులు శివుని కోసం ఒక ఆలయాన్ని నిర్మిస్తారు.
పేదవాడినైన నేను, ఏమి చేయాలి?
నా కాళ్ళు స్తంభాలు,శరీరం ఓ ఆరాధనా మందిరం,
శిరస్సు ఓ బంగారు గోపుర శిఖరం...

శతాబ్దాల తరువాత నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ మరొక దేవాలయం గురించి రాస్తాడు. ఒక రాజు నిర్మించిన ఆ ఆలయం "ఆకాశాన్ని ఛేదిస్తుంది", ఇది "బంగారు సింహాసనం" పై "ముత్యాలు పొదిగిన విగ్రహాన్ని" కలిగిఉంది. అయితే విస్తృత స్థాయిలో గౌరవాన్ని పొందే ముని మాత్రం ఆలయాన్ని తిరస్కరిస్తూ, దానికి బదులుగా రోడ్డు వెంట ఉన్న ఒక చెట్టు కింద దేవునిపై పాటలు పాడతాడు. జనమంతా ఆయన చుట్టూ గుమిగూడారు. ఆలయం ఖాళీగా పడిఉంది. రాజు ఆగ్రహిస్తాడు. అప్పుడు ముని, 20వేల మంది ప్రజల్ని నిరాశ్రయులుగా, దిక్కులేని వారిగా మార్చిన మంటల అలజడి గురించి రాజుకు గుర్తుచేస్తాడు. సహాయం కోరుతూ వారంతా వచ్చి అతని తలుపు వద్ద నిలబడ్డారు. అయితే ఇళ్ళులేని తన ప్రజలకు ఆయన ఇళ్ళు ఇవ్వడానికి బదులుగా, ఒక దేవత కోసం బంగారంతో ఒక ఇంటిని నిర్మిస్తే సరిపోతుందని అనుకున్నాడు.

"ఆ ఆలయంలో దేవుడు లేడు... ప్రపంచ దేవుడ్ని కాక, నిన్ను నీవు ప్రతిష్ఠించుకున్నావని" ముని, రాజుతో అంటాడు.

దేవుడిలా ప్రకటిస్తాడు :
నా శాశ్వత గృహం లెక్కలేనన్ని దీపాలతో
అనంత ఆకాశంలో నీలిరంగులో
వెలిగిపోతున్నాయి
దీని శాశ్వత పునాదులు
సత్యం, శాంతి,కరుణ, ప్రేమ..

జనవరి 22 వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ సమక్షంలో 51 అంగులాల నల్లరాతితో బాలరాముని విగ్రహాన్ని,అయోధ్యలో ప్రతిష్ఠించారు. స్వాతంత్ర్యం సిద్ధించిన కొన్ని సంవత్సరాలకే సౌరాష్ట్ర ప్రభుత్వం సోమనాథ దేవాలయ పునర్నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయించినప్పుడు, భారత ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి. "ఏ ప్రభుత్వమైనా ఇలా చెయ్యడం పూర్తిగా సరైంది కాదని నాకనిపిస్తుంది.ఆ ప్రకారమే, నేను ఆ ప్రభుత్వానికి లేఖ రాస్తానన్న : "ఏ సమయంలోనైనా ఇది ఆమోదయోగ్యం కాదు, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో, దేశం ఆకలితో అలమటిస్తున్న సమయంలో జాతీయ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక సంక్షోభం గురించి మనం మాట్లాడుకునే సమయాన ప్రభుత్వం ఈ ఖర్చుకు పూనుకోవడం అందునా ఒక రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక ఆలయ ప్రతిష్టాపన ఉత్సవాల కోసం పెద్ద మొత్తంలో డబ్బును ఎలా ఖర్చుచేయగలుగుతుంది" అన్నారు నెహ్రూ.

> ఆందోళనకరమైన విషయమేమంటే, కేవలం బీజేపీ-ఆర్ఎస్ఎస్ వారు మాత్రమే కాక విస్తృతస్థాయిలో రాజకీయ భావాలున్న పెద్ద వర్గాల వారు కూడా నూతన రామ మందిరం ప్రకారమే నైతిక, ఆధ్యాత్మిక, చట్టపరమైన చట్టబద్ధతను కలిగి ఉన్నారు.మూడు నేర పూరితచర్యల ఫలితంగా మసీదు ఒక ఆలయంగా మారింది.1949లో మసీదులోకి రాముని విగ్రహాన్ని రహస్యంగా, చట్ట విరుద్ధంగా ప్రవేశపెట్టడమనేది మసీదులో ప్రార్థనలకు అంతరాయం కల్గించిన మొదటి నేరపూరిత చర్య. రెండవది,1992 లో అలజడి సృష్టించే అల్లరిమూకచే మసీదు కూల్చివేత, ఈ చర్యను అద్వానీ లాంటి నాయకులు కేరింతలతో ప్రోత్సహించారు. గాంధీ హత్యానంతరం,దేశానికిది విచారకరమైన రోజని ఉపరాష్ట్రపతి కే.ఆర్.నారాయణన్ అన్నారు.

సోమనాథ దేవాలయం సౌరాష్ట్ర తీర ప్రాం తంలో ఉన్న ప్రభాస్ పఠాన్ వద్ద ఉంది. 1026 లో దురాక్రమణదారుడైన మహ్మద్ ఘజనీ దానిని కొల్లగొట్టి, నాశనం చేశాడు.ఆ తరువాత దశాబ్దాల్లో కూడా అలా అనేకసార్లు జరిగింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని ఆదేశించాడు.1950లో ఆయన మరణం తరువాత,నాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ దీవెనలతో కాంగ్రెస్ నాయకుడైన కే.ఎం.మున్షీ ఈ కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. అయితే, ఒక మతపరమైన కార్యక్రమంలో లౌకికరాజ్యం ప్రమేయాన్ని,ఒక మతపరమైన మందిర పునర్నిర్మాణానికి ప్రభుత్వ నిధుల కేటాయింపును, 1951లో ఆలయ ప్రారంభోత్సవం సమయంలో రాష్ట్రపతితో సహా సీనియర్ అధికారులు హాజరు కావడాన్ని నెహ్రూ వ్యతిరేకించాడు. రాజ్యాంగ నిబంధనలకు భిన్నంగా ఒక్క మతానికే ప్రాధాన్యతనిచ్చే ఎలాంటి చర్యనూ ఆయన సమర్థించలేదు.

సోమనాథ దేవాలయం పునర్నిర్మాణాన్ని చేపట్టిన మున్షీకి, దీన్నే "హిందూ పునరుద్ధరణవాద" ప్రయత్న మని నెహ్రూ అభివర్ణించాడు.ఆయన తన అసమ్మతిని కూడా మర్యాదగా రాజేంద్రప్రసాద్‌కు తెలియజేశారు: అయితే ఒక లౌకికరాజ్యం, ఆలయ నిర్మాణం లాంటి కార్యాలకు దూరంగా ఉండాలన్న నెహ్రూ డిమాండ్ పట్ల, దశాబ్దాల తర్వాత మోడీ చాలా కఠినంగా ఇలా మాట్లాడాడు. "సోమనాథ దేవాలయానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని సాహసవంతులైన ప్రజలకు చెందిన ఈ నేల క్షమించదని" ప్రకటించాడు.

భారతదేశంలో ముస్లింలు మెజారిటీగా ఉన్న ఏకైక రాష్ట్రమైన జమ్మూకాశ్మీర్‌లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 కింద ఉన్న ప్రత్యేక రక్షణలను రద్దు చేయడం, యూనిఫాం సివిల్ కోడ్ ఏర్పాటుతో పాటు, 460ఏళ్ళుగా అయోధ్యలో ఒక మసీదు ఉన్న స్థలంలో రామునికి గొప్ప ఆలయాన్ని నిర్మించాలనే ముఖ్యమైన ఎజెండాను ఆర్ఎస్ఎస్, బీజేపీలు ముందుకు తెచ్చాయి.ఈ కారణంగానే బాబ్రీ మసీదు స్థలంలో రాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కాషాయ దళానికి ఒక విజయోత్సవ సమయమైంది. అయితే నేను ఇంతకు ముందు రాసినట్లు,ఇది ఉత్తరప్రదేశ్‌లో ధూళిమయంగా ఉన్న ఒక చిన్న పట్టణంలో రెండు ఫుట్‌బాల్ మైదానాల పరిమాణంలో ఉండే చిన్నపాటి భూమికి సంబంధించిన వివాదం కాదు. ఇది మధ్య యుగాల నాటి మసీదు(ఇప్పుడు నేలమట్టం చేయబడిన)కు, ఆలయానికి మధ్య పోటీ కూడా కాదు. ఇది ఏ రకమైన దేశం, భవిష్యత్తులో ఎలాంటి దేశంగా ఉంటుంది, ఈ దేశానికి చెందిన వారెవరు, ఎలాంటి షరతులపైన ఆధారపడి భిన్న అస్తిత్వాలు, భిన్న విశ్వాసాలు గల ప్రజలు ఈ విశాలమైన భూమిపై కలిసి జీవించాలనే విషయం గురించే ఈ వివాదం.

భారతదేశం గురించి ఒక భావన ఉంది.ఆ భారతదేశ భావన కోసమే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఇష్టపూర్వకంగా తన జీవితాన్ని త్యాగం చేశాడు,ఆ భావననే బీ.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచాడు. ప్రతీ అస్తిత్వం, ప్రతీ విశ్వాసానికి చెందిన ప్రజలందరినీ అన్ని విషయాల్లో సమానంగా చూసే భారతదేశం ఇది. భారతదేశ హిందువులు,సిక్కులు,జైనులు, బౌద్ధులు, వాస్తవానికి పార్శీలు, క్రైస్తవుల వలెనే,భారతీయ ముస్లింలు కూడా విశ్వాసంతో, చట్టబద్ధంగా వారి జన్మభూమి, వారి ఎంపిక పట్ల సమానమైన హక్కును కోరడమే ఆ భావన. శక్తివంతులైన, మెజారిటీ విశ్వాసాలు గల ప్రజల వాదనలకు లోబడి ఇతర మతాల ప్రజలు తమ వాదనలను వదులుకోకుండా,విశ్వాసాలలో ఎలాంటి క్రమానుగత ఆదేశాలు ఉండవనే హామీ ఉంటుంది.

ఈ భారతదేశ భావనకు వ్యతిరేకంగా, భారతదేశానికి సంబంధించి బీజేపీ, ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభలకు మరొక ఊహ ఉంది. అదేమంటే, ఈ దేశం హిందూ (అగ్రవర్ణాలకు) ప్రజలకు చెందినది. దీనిలో సిక్కులు,జైనులు,బౌద్ధులు ఉంటారు ఎందుకంటే, వారి మతాలు కూడా భారతదేశ మట్టిలో నుండే పెరిగాయి. అయితే ఇస్లాం, క్రైస్తవులు విదేశీ విశ్వాసాలను పాటిస్తారు కాబట్టి వారిని "విదేశీయులు"గా గుర్తిస్తారు. ఈప్రత్యామ్నాయ భారతదేశ ఊహలో వారి అనుచరుల్ని భారతదేశంలో నివసించడానికి మెజార్టీ హిందువులు(అగ్రవర్ణాలు)అనుమతిస్తారు, అయితే మెజారిటీ మతం, సంస్కృతికి చెందిన మనోభావాలు,విశ్వాసాలకు లోబడి ఉండాలనే షరతుపై మాత్రమే అనుమతిస్తారు.బాబ్రీ మసీదు స్థలంలో రామ మందిర నిర్మాణం కోసం జరిగే ప్రచారం మొత్తం కూడా హిందువుల కోసమేనన్నట్లు సాగింది.కానీ విశ్వహిందూ పరిషత్ అనే ప్రధాన తగాదాల మారి హిందూత్వ మిలిటెంట్ సంస్థ,ఆర్ఎస్ఎస్,హిందూ మహాసభలు అనేకమంది హిందువుల మనోభావాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి కానీ హిందువులంతా ఆ సంస్థల్ని ఏ రకంగానూ సమర్థించడం లేదు.

> భారతదేశం గురించి ఒక భావన ఉంది.ఆ భారతదేశ భావన కోసమే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఇష్టపూర్వకంగా తన జీవితాన్ని త్యాగం చేశాడు, ఆ భావననే బీ.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగంలో పొందు పరిచాడు. ప్రతీ అస్తిత్వం,ప్రతీ విశ్వాసానికి చెందిన ప్రజలందరినీ అన్ని విషయాల్లో సమానంగా చూసే భారతదేశం ఇది. భారతదేశ హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, వాస్తవానికి పార్శీలు, క్రైస్తవుల వలెనే,భారతీయ ముస్లింలు కూడా విశ్వాసంతో, చట్టబద్ధంగా వారి జన్మభూమి, వారి ఎంపిక పట్ల సమానమైన హక్కును కోరడమే ఆ భావన. శక్తివంతులైన, మెజారిటీ విశ్వాసాలు గల ప్రజల వాదనలకు లోబడి ఇతర మతాల ప్రజలు తమ వాదనలను వదులుకోకుండా,విశ్వాసాలలో ఎలాంటి క్రమానుగత ఆదేశాలు ఉండవనే హామీ ఉంటుంది.

16వ శతాబ్దంలో మసీదును నిర్మించడానికి వాస్తవంగా రాముని హిందూ దేవాలయాలయాన్ని కూల్చివేశారనే రుజువు



లేదనే విషయాన్ని,హిందూ వ్యాజ్యగాళ్ళకు భూమిని కేటాయిస్తూ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ధ్రువీకరిస్తుంది.కానీ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు తర్వాత నేనడిగినట్లు,వాస్తవానికి మసీదు నిర్మించిన స్థలంలో హిందూ ఆలయం ఉందని నిరూపించే రుజువులు ఉన్నాయా? మసీదు ఉన్న స్థలంలో రామమందిరం నిర్మించాలని బీజేపీ నాయకుడు ఎల్.కే.అద్వానీ నాయకత్వంలోని మొత్తం ఉద్యమం కోరుకుంది కాబట్టి 21వ శతాబ్దంలో చరిత్రలో జరిగిన తప్పిదాల్ని సరిచేసుకునే ప్రయత్నం చేయడానికి చట్టపరమైన,రాజ్యాంగ ఆధారాలు ఏమైనా ఉన్నాయా?ఇది ఎప్పటికి అంతమవుతుందో ఎవరు నిర్ణయిస్తారు? ఈ "దిద్దుబాట్లు" ఇతర వివాదాస్పద స్థలాలకు వర్తిస్తుందా? ఇలా చరిత్రలో మనం ఎంతవరకు వెళ్లాలి? 500 సంవత్సరాల చరిత్ర వద్దే ఎందుకు ఆగాలి?1000, లేక 1500, లేక 2000 సంవత్సరాలు, లేక ఇంకా దూరంగా ఎందుకు వెళ్ళకూడదు? 9వ శతాబ్దం వరకు భారతదేశంలో అనేక ప్రాంతాల్లో బౌద్ధం ఉండేది, బ్రాహ్మణవాద హిందూ మతం అత్యంత క్రూరంగా బౌద్ధ మతాన్ని అణచివేసి, భారతదేశంలో దాదాపు తుడిచిపెట్టింది.బౌద్ధ స్తూపాలను కూల్చి వేయడం ద్వారా అనేక దేవాలయాలను నిర్మించారనే రుజువులు చరిత్రలో ఉన్నాయి.

కాబట్టి హిందూ దేవాలయాలున్న ప్రాంతాల్లో బౌద్ధ ప్రార్థనా స్థలాన్ని పునఃస్థాపన చేయాలని మనం ఇప్పుడు వాదనలు చెయ్యాలా? వాస్తవానికి, భారతదేశంలోని అనేక గిరిజన ప్రజల ప్రార్థనా స్థలాల్ని వేల సంవత్సరాలుగా హిందూ ప్రార్థనా స్థలాలకు ఇచ్చేట్లు వారిని ఒత్తిడి చేశారు. చరిత్రలో మనం ఎంత వెనక్కి వెళ్ళాలనే విషయాన్ని ఎవరు నిర్ణయిస్తారు? మనం కొన్ని చరిత్రల్నే ఎందుకు ఎంచుకోవాలి, ఇతరులను సరిదిద్దడానికి ఎందుకు ఎంచుకోకూడదు? మరీ ముఖ్యంగా మన రాజ్యాంగంలో, చట్టంలో ఏది ఈ ఎంపికల్ని సమర్థిస్తుంది? రాముడు అయోధ్యలో జన్మించాడని చాలా మంది హిందువులు నమ్ముతారు అయితే ఆయన పుట్టిన అయోధ్య వాస్తవానికి నేడున్న అయోధ్య ఒకటేనా అనే దానిపై భిన్నమైన విశ్వాసాలున్నాయి. ప్రస్తుత అయోధ్యలో కూడా రాముడు పుట్టిన ప్రదేశంగా అక్కడి నివాసితులు చెప్పుకునే ప్రదేశాలు చాలానే ఉన్నాయి. రాముడు మరెక్కడో జన్మించాడనే అసంఖ్యాక హిందువుల విశ్వాసం, నమ్మకం కంటే కూడా, రాముడు మసీదు గోపురం కింద జన్మించాడనే ఒకే విశ్వాసం, నమ్మకానికే సుప్రీంకోర్టు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణాలు ఏమిటి?

ఆందోళనకరమైన విషయమేమంటే, కేవలం బీజేపీ-ఆర్ఎస్ఎస్ వారు మాత్రమే కాక విస్తృతస్థాయిలో రాజకీయ భావాలున్న పెద్ద వర్గాల వారు కూడా నూతన రామ మందిరం ప్రకారమే నైతిక, ఆధ్యాత్మిక, చట్టపరమైన చట్టబద్ధతను కలిగి ఉన్నారు. మూడు నేరపూరితచర్యల ఫలితంగా మసీదు ఒక ఆలయంగా మారింది. 1949లో మసీదులోకి రాముని విగ్రహాన్ని రహస్యంగా, చట్టవిరుద్ధంగా ప్రవేశపెట్టడమనేది మసీదులో ప్రార్థనలకు అంతరాయం కల్గించిన మొదటి నేరపూరిత చర్య. రెండవది, 1992లో అలజడి సృష్టించే అల్లరిమూకచే మసీదు కూల్చివేత, ఈ చర్యను అద్వానీ లాంటి నాయకులు కేరింతలతో ప్రోత్సహించారు. గాంధీ హత్యానంతరం, దేశానికిది విచారకరమైన రోజని ఉపరాష్ట్రపతి కే.ఆర్.నారాయణన్ అన్నారు. ఈ ఉద్యమం, కూల్చివేత 1989 నుండి 1993 ప్రారంభం వరకు దేశవ్యాప్తంగా భయంకరమైన అల్లర్లను సృష్టించింది. వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, దాని మానని గాయాలు దశాబ్దాల తర్వాత కూడా దేశాన్ని ముక్కలు చేయడం కొనసాగుతూనే ఉంది.

(స్క్రోల్.ఇన్ సౌజన్యంతో)

అనువాదం : బోడపట్ల రవీందర్, 9848412451

(ఇంకా వుంది..)



సృష్టిలో ఏ జీవరాశికి లేని వరం మనిషికి ఉంది. అదే ఇతరులకు అర్థమయ్యే భాష. మాట్లాడే వరం. ఈ మాటలు ఎదుటి వారిని నొప్పించకుండా మాట్లాడాలి. ఎదుటి వారు అర్థం చేసుకోకుండా అదే పనిగా మాట్లాడుతూ, మొండివాదనకు దిగుతూ ఉంటే, వారి పట్ల మౌనం వహించటం మంచిది. మౌనం కూడా భాషేగా! మౌనం అనేది ఎదుటి మనిషి పై నిరసన తెలిపే పదునైన ఆయుధం. కొన్నిసార్లు అనేక మాటలలో వ్యక్తం చేయలేని భావోద్రేకాలను సైతం మౌనవ్రతంతో, కనుచూపుతో వ్యక్తం చేయవచ్చు. పరుషంగా చెప్పవలసిన కఠినమైన సత్యాన్ని కూడా ప్రియంగా చెప్పాలని పెద్దలంటారు. "అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను...సజ్జనుండు పలుకు చల్లగాను" అనే చిన్న పద్యం మనం చిన్నప్పుడు చదువుకున్నదే. అది చిన్న పద్యమే కావచ్చు. కానీ, దాని భావాన్ని మనం జీవిత కాలమంతా... నానా యాతన పడుతూ కూడా సాధన చేయవలసిన గొప్ప విద్య. మాటలు చెప్పినంత తేలికకాదు ఆచరించటం. మనిషి సమాజంలో బతుకు తున్నప్పుడు అనునిత్యం ఎదురయ్యే సంఘర్షణాయుత సందర్భాలలో సైతం భావోద్రేకాలను అదుపులో ఉంచుకుని శాంతంగా ప్రవర్తించటం. ప్రియంగా సంభాషించటం నిజంగా "కత్తి మీద సామే" ఇక్కడ ఈ ప్రస్తావన ఎందుకంటే... ఇటీవల మాజీ భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పద్మపురస్కార గ్రహీతలకు చేసిన పౌర సన్మాన సభలో కొన్ని మంచి విషయాలు చెప్పారు. ఈ

'వాక్ స్వాతంత్ర్యం' అంటే తిట్ల దండకమా?

మాటల విలువల గురించి సభలో వివరించారు. శాసనసభల్లోనూ, బయటా ప్రజా జీవితంలో ఉండే నాయకులు ఆచితూచి మాట్లాడాలనీ చెప్పారు. ఇప్పుడు ప్రతి చోటా అధికార, ప్రతిపక్షాల వారు మాట్లాడాల్సిన విషయాన్ని వదిలేసి, అనవసరపు మాటలు మాట్లాడుతూ రాయలేని విధంగా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని చెప్పారు. ఇది నిజంగా శోచనీయం. మన వెనుకటితరం ప్రజా ప్రతినిధులు శాసనసభల్లో మాట్లేడేటప్పుడు విషయ ప్రధానంగా మాట్లాడేవారు. గణాంక వివరాలతో, బలంగా తమవాదన వినిపించేవారు. మాట్లాడవలసిన విషయంపై 'హోంవర్క్' చేసి సభకు వచ్చే వారు. చెప్పవలసిన విషయాన్ని సూటిగా, స్పష్టంగా ఆసక్తిదాయకంగా చెప్పేవారు. వారి మాటల్లో పొదుపు,అదుపు ఉండేది. విషయం ఏదైనా వినసొంపుగా 'నస' లేకుండా ప్రసంగించటం ఒక కళ. వారు ఉపన్యాస కళలో మంచి 'తర్ఫీతు' పొందారు. జనరం జకంగా ప్రసంగిచేవారు. చట్ట సభల్లో వారు మాట్లాడేటప్పుడు అధికార ప్రతిపక్షం పరస్పరం చలోక్తులతో, సరస సంభాషణలతో, సున్నిత వ్యంగ్యంతో తమ వాదనలను వినిపించేవారు. ముఖ్యంగా పుచ్చలపల్లి సుందరయ్య, చంద్ర రాజేశ్వరావు, వావిలాల గోపాల కృష్ణయ్య, వెంకయ్యనాయుడు, గౌతు లచ్చన్న మొదలైన పెద్దలు ఈ విషయంలో మంచి మార్గ దర్శనం చూపించారు. కేంద్రంలో కూడా పార్లమెంట్‌లో అనేకమంది వక్తలు ఉండేవారు. వారు పార్టీలకతీతంగా, స్నేహ భావంతో, పరస్పర గౌరవంతో, సభామర్యాదను, నియమాలను, సంప్రదాయాలను పాటిస్తూ... అద్భుతంగా ప్రసంగించేవారు. ఇప్పుడు శాసనసభలలోనూ, బయటా, బహిరంగ సభల్లోనూ నాయకులు తిట్ల పురాణంతోనే సంభాషణ మొదలౌతుంది.ఎక్కడ చూసినా వ్యక్తిగత దూషణలే వినిపిస్తాయి. చట్టసభల్లో కూడా "నువ్వెంత? అంటే, నువ్వెంత?" అనేవరకు పోయింది. సభలో లేని కుటుంబ సభ్యులను, వారి వ్యక్తిగత జీవితాలను తవ్వి తీస్తూ దూషణపర్వం మొదలైంది. చెప్పులు చూపిస్తూ ముఖ్యమంత్రిని నిందించే స్థాయికి యువనాయకులు తయారయ్యారు. సభా గౌరవం, విలువలు దారుణంగా పడి పోయాయి.అలాగే ముఖ్యమంత్రి కూడా తన స్థాయి మరచి మాజీ ముఖ్య మంత్రిపై మాటలు తూలటం ఎవరికీ మంచిది కాదు.ఆ సీటు గౌరవం కాపాడాలి. ఒకరిని చూసి మరొకరు రెచ్చిపోవడం మంచిది కాదు. నేడు మనమున్నది డిజిటల్ ఎలక్ట్రానిక్ మీడియా యుగంలో అని మరచిపోరాదు.ప్రతి మాట, కదలిక రికార్డు అవుతుంది. సోషల్ మీడియా ద్వారా ఆ విషయం చిలువలు పలువలు చేరి చిన్న విషయం కూడా 'రచ్చ రచ్చ' అవుతుంది. సీనియర్ శాసనసభ్యులు, మంత్రులు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు తమ మంచి నడవడిక ద్వారా విలువలు, శిక్షణ, నడవడికనివ్వాలి. తిరిగి పూర్వవైభవంతో మన శాసనసభలు, పార్టీ అంతర్గత సభలు, బహిరంగ సభలు వెలుగొందాలి. గౌరవప్రదంగా మంచి ఉపన్యాసాలతో, సంయమనంతో, మంచి భాషతో లోతైన అవగాహనతో, పార్టీ సిద్ధాంతాల పూనికతో, అర్థవంత మైన విమర్శలతో పరిధి దాటకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది వారికే కాదు, భవిష్యత్తు తరానికి ఆదర్శదాయకం.



- డాక్టర్. కోలాహలం రామ్ కిశోర్
9849328496


డార్విన్ సిద్ధాంతమంటే ఎందుకింత వ్యతిరేకత?

కట్టా సత్యప్రసాద్

డార్విన్ జీవపరిణామ సిద్ధాంతమంటే ఎందుకింత వ్యతిరేకత? ఉండదా మరి? అనాదిగా నిర్మించుకున్న సౌధాలు కుప్పకూలుతుంటే! యుగాలుగా చలాయిస్తున్న ఆధిపత్యానికి బీటలు వారుతుంటే! ఉండదా మరి అక్కసు! అదేమిటి? డార్విన్ సిద్ధాంతం వెలుగుచూసి చూడక ముందే ఎందుకంత ఉలికిపాటు? ఎప్పుడో పందొమ్మిదో శతాబ్దపు 30వ దశకంలో బీగిల్ నౌకపై ప్రకృతి పరిశీలకుడుగా సేకరించిన ఆధారాలతో 1859 లో 'జాతుల పుట్టుక' (The Origin of Species) పుస్తకం రాశాడు. అందులోనే జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. విడుదలైన తొలిరోజే 1250 కాపీలు అమ్ముడయ్యాయి. ఒక వైపు ఊహించని స్పందన, మరోవైపు ఊహకందని దాడి. ఏడాది తిరగకుండానే వేడి వేడి చర్చలు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నాచురల్ హిస్టరీ మ్యూజియం హాలులో 1860లో జరిగిన చర్చ ఇందుకు మచ్చుతునక. ఇదే చరిత్రలో ప్రసిద్ధి కెక్కిన హక్స్‌లే - విల్బర్‌ఫోర్స్‌ల సంవాదం. ఒక విధంగా చెప్పాలంటే డార్విన్ సిద్ధాంతానికదే తొలి పబ్లిక్ ప్రతిస్పందన. వెయ్యిమంది సభ్యులతో హాలు కిటకిట లాడింది. ఆక్స్‌ఫర్డ్ బిషప్ విల్బర్‌ఫోర్స్ తీవ్ర స్థాయిల్ డార్విన్‌పై విరుచుకుపడ్డాడు. ఆ సభలకు డార్విన్ హాజరు కావలసి ఉండే. అనారోగ్యంతో రాలేకపోయాడు. ఆ సభలోనే ఉన్న థామస్ హెన్రీ హక్స్‌లే ఆ లోటును భర్తీ చేశాడు. చర్చవేడెక్కి వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరుకుంది. హక్స్‌లేను ఎగతాళి చేస్తూ 'నీవు కోతివా? నీ తాతలు కోతులా? అమ్మ తరఫునుండా? అయ్య తరఫునుండా?' అని బిషప్ రెచ్చగొట్టాడు. హక్స్‌లేను వెక్కిరిస్తూ సభలో నవ్వులు, అరుపులు. ఆ గందరగోళం మధ్య నుండి హక్స్‌లే నిబ్బరంగా లేచాడు జవాబిచ్చేందుకు. ఆయన మాటలు వినడానికి నిశ్శబ్దం చెవులిచ్చింది. తన శక్తియుక్తులనూ, మేధస్సునూ, వైజ్ఞానిక చర్చలో ఎదుటివారిని అవమానించడానికి, ఎగతాళి చేయడానికి వినియోగించే మనిషికంటే నా తాతలు, నేను కోతులకు వారసుడిగా ఉండటానికే ఇష్టపడతాము' అని ధీటైన జవాబునిచ్చాడు. నాటి కోతి ప్రహసనం నుండి నిన్న మొన్నటి మన మంత్రుల కోతి ముచ్చట్ల వరకూ పరిణామ సిదాధంతంపై అలుపెరగని దాడి. ఆ సిద్ధాంతం వెలుగు చూసి 165 ఏండ్లయినా ఇంకా జనం నోళ్లలో నానుతుందంటే దానిశక్తి, ప్రాసంగికత ఎంతటిదో అర్థమవుతుంది.

ఇంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఆ సిద్ధాంతం అసలు ఏం చెప్పింది? సైన్సులో ఏ ఒక్క సిద్ధాంతమూ చవిచూడని శతృత్వం దీనిపైనే ఎందుకు? దగ్గర సంబంధం ఉండే జాతుల నుండి కొత్త జాతులు ఆవిర్భవిస్తాయని చెప్పింది. జీవించే క్రమంలో నెలకొన్న పరిస్థితులతో సరిపెట్టుకుంటూ జీవులు మార్పు చెందుతాయనీ, ఆ మార్పులు దీర్ఘ కాలంలో కొత్త జాతి ఏర్పడటానికి దోహదం చేస్తాయనీ చెప్పాడు. ఇందులో ప్రకృతి ఎంపిక (Natural Selection) కీలకంగా పనిజేస్తుందని సూత్రీకరించాడు. దీనిలో ఏ అతీత శక్తుల ప్రమేయం అవసరం ఉండదనీ, ఇది కేవలం భౌతిక ప్రక్రియ మాత్రమేననీ, ఆధారాలతో తేల్చి చెప్పాడు.

ఇదే సృష్టివాదులకు కంటగింపు అయింది. ప్రతి జాతి అవసరమైన ప్రత్యేక లక్షణాలతో సృష్టించబడిందనీ. అది మార్పు చెందదనేది వారి ప్రచారం, నమ్మకం. డార్విన్ సిద్ధాంత వెలుగులో ఈ నమ్మకం దూదిపింజలా తేలిపోతుంటే చూస్తూ ఊరుకుంటాదా మతం. అప్పటికి అందుమాటులో ఉన్న వైజ్ఞానిక ఆధారాలతో తన దార్శనికతను జోడించి అనంత జీవవైవిధ్యానికి కారణం జీవులు పరిణామం చెందడ మేనని సిద్ధాంతీకరించాడు. పరిణామమే నిజమైతే మార్పు చెందే క్రమంలో ఉన్న మధ్యంతర జీవులేవి? కొత్త జాతులనేవి ప్రకృతిలో సహజంగా ఏర్పడటం సాధ్యమా? ఇలాంటి అనేక ప్రశ్నలకు డార్విన్ కాలంలో రుజువులు చూపటం సాధ్యం కాలేదు. పరిణామానికి రుజువు దొరకలేదంటే సృష్టి జరిగిందనే వాదన కూడ సరైంది కాదు.



డార్విన్ తదనంతర కాలంలో జీవ పరిణామ సిద్ధాంతాన్ని రుజువుచేసే ఎన్నో ఆధారాలు లభ్యమయ్యాయి. డార్విన్ సైతం ఊహించనంతటి కచ్చితమైన శిలాజ నిదర్శనాలు దొరికాయి. నీటిలో నివసించే చేపలు నేలపై జీవనానికి అనుకూలమైన మార్పులతో ఉన్న మధ్యంతర శిలాజాలు ఇటీవలి కాలంలో వెలుగు చూశాయి. 2004లో నీల్ షుబిన్ కనిపెట్టిన తిక్తాలిక్ అనే చేప శిలాజం చేపరెక్కలు కాళ్లుగా మారే క్రమాన్ని వెల్లడించింది. శిలాజ నిదర్శనాలతో పాటు ఆధునిక జన్యుశాస్త్ర అధ్యయనాలు జీవపరిణామాన్ని ఎంతగానో బలపరుస్తున్నాయి. సూక్ష్మజీవి నుండి తిమింగలం, మనిషి వరకు అన్ని జీవుల్లోనూ దండలో దారంలా DNA కీలకంగా ఉండటమనేదే అతి పెద్ద రుజువు. జీవుల మనుగడకు అవసరమైన ప్రోటీన్లుగాని, వాటి తయారీ యాంత్రికం గాని జీవులన్నింటిలోనూ ఒకే విధంగా ఉండటం దేనిని సూచిస్తున్నది? అన్ని ప్రోటీన్లలోనూ అవే 20 అమైనో ఆమ్లాలు ఉండటం హైస్కూలు విద్యార్థు లకు సైతం తెలిసిన సత్యమే కేంద్రక ఆమ్లాలు, మైటోకాండ్రియా, సైటోక్రోమ్‌సి, కంటి కటకాల ఆల్ఫా క్రిస్టలిన్, ఇలా ఏ జీవాణువైనా క్రమానుగత సారూప్యతను చూపటం. ఒకే మూలం నుండి శాఖలుగా విడిపోయిన పరిణామ వృక్షాన్ని తలపిస్తాము. జీనోమ్ విజ్ఞానం మరింత కచ్చితంగా వివిధ జీవుల మధ్య సంబంధాన్ని ఆవిష్కరిస్తున్నది. జీవుల సమిష్టి వారసత్వం పిండాభివృద్ధికి కారణమైన జన్యువుల్లో సైతం కనబడుతుంది. ఉదాహరణకు పిండంలో కళ్లు ఏర్పడటాన్ని ప్రేరేపించే జన్యువు Pax6, సత్తల నుండి వెన్నుముక జంతువులన్నింటిలోనూ ఒకే పాత్ర పోషించడం జీవపరిణామానికి తిరుగులేని సాక్ష్యం.

జీవపరిణామ సిద్ధాంతం, ఊహాజనితం కాదు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, నిగ్గుదేలిన సిద్ధాంతం, జరిగిన, జరుగుతున్న ఒక వాస్తవానికిది సిద్ధాంత రూపం. సైన్సు ఇచ్చిన జవాబు డార్విన్ పుట్టినరోజు ఫిబ్రవరి 12న ప్రపంచ 'డార్విన్ దినోత్సవం' గా జరుపుకొంటున్నది. సత్యాన్వేషులు, సైన్సు, సైనికులూ ఇందులో పాల్గొని నేటి సమాజానికి ఈ సిద్ధాంత ప్రాసంగికతను తెలియజేస్తారు.

(ఫిబ్రవరి 12 ప్రపంచ డార్విన్ సిద్ధాంత దినోత్సవం)

> 'నీవు కోతివా? నీ తాతలు కోతులా? అమ్మ తరఫునుండా? అయ్య తరఫునుండా?' అని బిషప్ రెచ్చగొట్టాడు. హక్స్‌లేను వెక్కిరిస్తూ సభలో నవ్వులు, అరుపులు. ఆ గందరగోళం మధ్య నుండి హక్స్‌లే నిబ్బ రంగా లేచాడు జవాబిచ్చేందుకు. ఆయన మాటలు వినడానికి నిశ్శబ్దం చెవులిచ్చింది. తన శక్తియుక్తులనూ, మేదస్సునూ, వైజ్ఞానిక చర్చలో ఎదుటివారిని అవమానించడానికి, ఎగతాళి చేయడానికి వినియోగించే మనిషికంటే నా తాతలు, నేను కోతులకు వారసుడిగా ఉండటానికే ఇష్టపడతాము' అని ధీటైన జవాబునిచ్చాడు.

వివేకానంద రెసిడెన్షియల్ పాఠశాలలో ఘనంగా పరివర్తన్



నవతెలంగాణ-కరీంనగర్

స్థానిక జగిత్యాల రోడ్డులో గల వివేకానంద రెసిడెన్షియల్ పాఠశాల (సీబీఎస్ఈ)లో శుక్రవారం వార్షికోత్సవ వేడుక 'పరివర్తన్' పేరుతో వైభవంగా నిర్వహించారు. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ డి.రఘురామన్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జనగాం, వీఆర్ఎస్ పూర్వ విద్యార్థిని సుచరితరెడ్డి, పాఠశాల సెక్రటరీ రమాదేవి పొల్సాని, చైర్మెన్ డాక్టర్ సుధాకర్ రావు, డాక్టర్ టి.లలితా కుమారి (అకాడమిక్స్ డైరెక్టర్), రేణుక బలివాడ ప్రిన్సిపాల్ (ఇన్‌చార్జి) జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. నృత్య, నాటిక, ప్రకటనల ప్రదర్శనలకు పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు..



నవతెలంగాణ-కరీంనగర్ : కొత్తపల్లిలోని అల్ఫోర్స్ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థుల అభినందన సభ ఏర్పాటుచేశారు. ఈ నెల 10న హనుమకొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికైన కళాశాలకు చెందిన నిఖిల్ సింగ్ సౌహాన్, జి.మణిచందు, సీహెచ్.శ్రీధర్‌రెడ్డి, పి.మణికంఠ, ఎస్.ముఖేష్‌ను అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్‌రెడ్డి పుష్పగుచ్ఛాలతో పాటు అర్హత పత్రాలను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కంటిన్యూగా అరెస్టుల పర్వం...

తాజాగా మరో ఇద్దరు కార్పొరేటర్ల భర్తలు, మరో వ్యక్తి కటకటాల్లోకి..

- మూడు వారాల్లో ఐదు కేసుల్లో 10 మంది రిమాండ్
- రిమాండ్ అయినవారిలో పేరుమోసిన ప్రజాప్రతినిధులు, రాజకీయపలుకుబడి ఉన్నవారే...
- కేసుల వాపస్ కోసం ఫిర్యాదుదారులతో సెటిల్‌మెంట్‌కు యత్నాలు
- పోలీసు ఉక్కుపాదంతో ఎప్పుడు ఏ నేత అరెస్టవుతారోన్న ఉత్కంఠ...



ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. మూడు వారాల్లో పది మంది పేరుమోసిన ప్రజాప్రతినిధులు, రాజకీయపలుకుబడి ఉన్న వారు పోలీసుల ఉక్కుపాదంతో ఊచలు లెక్కబెడుతున్నారు. పోలీసుల కొరడా నడుమ సరిగ్గా 22రోజులక్రితం కార్పొరేటర్ తోటరాములతో మొదలైన అరెస్టుల పర్వం కంటిన్యూ అవుతోంది. శుక్రవారం సైతం 17, 18 డివిజన్ల కార్పొరేటర్ల భర్తలు కోల ప్రశాంత్, సుధగోని కృష్ణగౌడ్ సహా ఏలేటి భరత్‌రెడ్డి 14రోజుల రిమాండ్ అయ్యారు. ఏకంగా నకిలీ ధ్రువపత్రాలు చూపించి రూ.కోటీ37లక్షలు వసూలు చేసిన నేరం కింద ఈ ముగ్గురు కటకటాలపాలవడం గమనార్హం. ఏదేమైనా భూఆక్రమణదారులపై నమోదైన కేసుల్లో జెట్‌స్పీడ్‌గా పోలీసులు విచారణ చేస్తూ నెల గడవక ముందే పది మంది కారాగారానికి పంపించారు.

నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి

ఎలాంటి రాజకీయ అండ లేని నిస్సాహాయకులే లక్ష్యంగా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రూ.కోట్లు కొట్టేయడం, వినకపోతే సొంత సైన్యంతో నిర్మాణంలో ఉన్న ఇండ్లను కూల్చడం వంటి నేరాలకు పాల్పడుతూ అరాచకత్వాన్ని ప్రదర్శించిన వైట్‌కాలర్ నేతలకు కరీంనగర్ పోలీసు బాస్ చుక్కలు చూపిస్తున్నారు. బాధితులు ఇచ్చే ఫిర్యాదులను స్వయంగా ఆయనే పరిశీలిస్తూ పక్కాఆధారాలతో కారాగారానికి పంపిస్తున్నారు. కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ద్వారా కేసుపూర్వాపరాలు పరిశీలించి నేర నిర్ధారణ చేసుకుని మరీ వెంటవెంటనే నిందితులను జిల్లా మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరుస్తూ శిక్షలు వేయిస్తున్నారు.

సరిగ్గా 22రోజుల క్రితం 12 డివిజన్ కార్పొరేటర్ తోట రాములు, రాజకీయపలుకుబడి ఉన్న చీటిరామారావును రిమాండ్‌కు పంపించి 'పోలీసు కొరడా' రుచిచూపించారు. భూఆక్రమణదారుల భరతం పడుతున్న సీపీ తన పరిధిలోని అధికారాలతో ప్రభుత్వ సహకారంతో బాధితులకు న్యాయం చేకూర్చే బృహత్తరకార్యాన్ని చేసి చూపుతున్నారు. కబ్జాదారుల అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏ నేత అరెస్టు అవుతారో అన్న ఉత్కంఠ సాగుతుండగానే మరో ముగ్గురు అరెస్టు రావడం గమనార్హం.

నకిలీ పత్రాలతో రూ.కోటీ37లక్షలు దోచి...

ప్రస్తుతం అరెస్టుయిన 17వ డివిజన్ కార్పొరేటర్ భర్త సుధగోని కృష్ణగౌడ్ కేసులో ఫిర్యాదుదారుడు ఇచ్చిన వాగ్మూలం ప్రకారం... సిరిసిల్ల జిల్లా వేములవాడ లోని శివసాయినగర్ కు చెందిన గునుకుల రాజిరెడ్డి 2014 సంవత్సరంలో కమాన్‌పూర్ కు చెందిన పంజాల శ్రీనివాస్ ద్వారా 17 డివిజన్ కార్పొరేటర్ భర్త సుదగోని కృష్ణ గౌడ్ తో పరిచయం ఏర్పడింది. ఒక సందర్భంలో సుధగోని కృష్ణ గౌడ్, గునుగుల రాజిరెడ్డితో రేకుర్తి శివారులోని 100 ఫీట్ల రోడ్డుకుని అనుకుని ఉన్న సర్వేనెంబర్ 119 లో 25 గుంటల భూమి ఉందని, భవిష్యత్తులో వ్యాపారపరంగా ఉపయోగపడే అవకాశం ఉందని ఒక సందర్భంలో కృష్ణగౌడ్ రాజిరెడ్డితో చెప్పాడు. ప్రస్తుతం అది అమ్మకానికి ఉందని తెలిపి కృష్ణగౌడ్, జక్కుల మల్లేషం ఇరువురూ కలిసి ఉమ్మడిగా గుంట స్థలానికి రూ.6లక్షల చొప్పున రాజిరెడ్డికి విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. బయానాగా రూ.31లక్షలు తీసుకున్నారు. సదరు భూమి హద్దు నిర్మాణాలు చేపట్టేందుకు వెళ్లగా, ఇతరులు ఆ భూమి తమదని రాజిరెడ్డితో గొడవకు దిగారు. ఇదే విషయాన్ని కృష్ణగౌడ్‌కు తెలపగా.. ఆ భూమికి బదులుగా తనకు తెలిసిన వేరొక భూమి సర్వేనెంబర్ 79/బీలో 20 గుంటల భూమి అమ్మకానికి కలదని, అది గుంటకు రూ.9 లక్షల చొప్పున ఇప్పిస్తానని తెలిపాడు. అందుకు ఒప్పుకున్న రాజిరెడ్డి ఈ విషయమై 2016జూలై 1న సేల్ అగ్రిమెంట్ డీడ్ కూడా చేసుకున్నాడు. వివిధ వాయిదాల్లో రాజిరెడ్డి రూ.76 లక్షలు కృష్ణ గౌడ్ కి చెల్లించాడు. అయితే ఆ భూమికి సంబంధించిన లింకు డ్యాక్యూమెంట్లు తప్పుడు వివరాలతో ఉండటం, అసలు అమ్మకందారు పేరు వేరే వ్యక్తులు ఉండటంతో ఆ సమస్య పరిష్కరించాలని ఎన్ని సార్లు అడిగినా కృష్ణగౌడ్ కాలయాపన చేస్తూ వచ్చాడు. చివరికి ఓ రోజు తన ఆఫీసుకు రాజిరెడ్డిని పిలిపించుకున్న కృష్ణగౌడ్ మరో వ్యక్తి కోల ప్రశాంత్‌ను పరిచయం చేస్తూ ఆ భూమికి సంబంధించిన సమస్యను పరిష్కరిస్తాడని నమ్మబలికాడు. ఆ సమస్య పరిష్కారానికి రూ.50లక్షలు ఇవ్వాలని కోల ప్రశాంత్ కోరగా అందుకు ఒప్పుకున్న రాజిరెడ్డి 2021 జులై 6న అడ్వాన్స్‌గా రూ.20లక్షలు ఇచ్చాడు. మిగిలిన మొత్తం రూ.30లక్షలు సమస్య పరిష్కరించిన తరువాత ఇచ్చేవిధంగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయినప్పటికీ సమస్య పరిష్కరించకపోగా జాప్యం చేస్తూ వస్తుండటంతో తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కృష్ణగౌడ్, ప్రశాంత్‌ను ఒత్తిడి చేయడంతో మళ్లీ డబ్బులు అడిగితే భూసమస్యను మరింత జఠిలం చేయడమేకాకుండా చంపుతామని బెదిరించారు. దీంతో బాధితుడు రాజిరెడ్డి కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు ఈ కేసులో సుధగోని కృష్ణ గౌడ్ గునుకుల రాజిరెడ్డికి నకిలీ ధ్రువపత్రాలు నిజమైనవిగా చూపించి రూ.కోటీ 30లక్షలు వసూలు చేసి మోసగించడమే గాక బెదిరింపులకు గురిచేశాడని నిర్ధారించారు. పై అక్రమ చర్యలకు పాల్పడినందుకు గాను సుధగోని కృష్ణగౌడ్, మల్యాల మండలం రామన్నపేటకు చెందిన చేలేటి భరత్‌రెడ్డి, 17వ డివిజన్ కార్పొరేటర్ భర్త కోల ప్రశాంత్‌లపై 420, 465, 467, 468,471,386,506,120-బీ, ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ ప్రకారం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారికి ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ కోర్టు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆ ముగ్గురిని పోలీసులు జైలుకు తరలించారు.


భారత రత్న.. మన పీవీ

దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న.. మన తెలంగాణవాసి అందులోనూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు దక్కింది. రాజకీయ బలం, బలగం లేకుండానే దేశ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి రాజనీతిజ్ఞుడిగా కీర్తిగడించిన ఆయనను ఇన్నాళ్లకు కీర్తిస్తూ భారత రత్న ఇవ్వడం శుభసూచికం. ఎప్పుడూ నిశ్శబ్ధంగా కనిపించే ఆయన 17భాషల్లో అనర్గళంగా మాట్లాడే బహుభాషాకోవిదునిగా, సాహిత్యాభిలాషునిగా పేరున్న ఆయన తన హయాంలో సాహసోపేత నిర్ణయాలు, తెగింపుతత్వం ఆయన జీవితం అంతా ఎత్తుపల్లాలుగా సాగినా తన చాణిక్యతతో ఐదేండ్లపాటు పూర్తిస్థాయి ప్రధానిగా పని చేసిన గొప్పనేతగా పేరొందారు. మంథని నుంచి ఎమ్మెల్యేగా ప్రారంభమైన ఆయన ప్రస్థానంలో 20 ఏండ్లపాటు అక్కడి నుంచే వరుసగా శాసనసభ్యునిగా గెలుస్తూ ఉమ్మడి రాష్టానికి ముఖ్యమంత్రిగానూ, దేశ ప్రధానిగా సేవలందించిన పీవీ జీవిత ప్రస్థానాన్ని సూక్ష్మంగా పరిశీలిద్దాం...

నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి

ఉమ్మడి కరీంనగర్ జిల్లా బిడ్డకు అత్యున్నత పురస్కారం

- రాజకీయబలం, బలగం లేకపోయినా...
- అపర చాణక్యతతో ప్రధాని పీఠాన్ని అధిరోహించిన నేత
- సాహసోపేత నిర్ణయాలు.. తెగింపుతత్వం
- దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర
- మంథని నుంచి 20ఏండ్లు ఎమ్మెల్యేగా...
- ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానూ సేవలందించిన రాజనీతిజ్ఞుడు



పాములపర్తి వెంకట నర్సింహారావు.. (పీవీ నర్సింహారావు) వరంగల్ జిల్లా లక్నేపల్లికి చెందిన రుక్మాబాయమ్మ, సీతారామారావు దంపతులకు 1921 జూన్ 28న జన్మించాచరు. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావుకు సంతానం లేకపోవడంతో పీవీని దత్తత తీసుకున్నారు. వంగరలోనే ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఆయన హనుమకొండలో మెట్రిక్యులేషన్ వరకూ చదివారు. హయ్యర్ సెకండరీలో హైదరాబాద్ సంస్థానంలో పూర్తి చేశారు. నాగపూర్‌లో ఇంటర్మీడియెట్ పూర్తి చేసి పుణేలోని ఫెర్గూసన్ కాలేజీలో డిగ్రీ పట్టా పొందారు. అక్కడే ఎల్ఎల్‌బీ సైతం పూర్తి చేశారు. పీవీకి చిన్నతనంలోనే సత్యమ్మతో వివాహంకాగా వారికి ముగ్గురు కొడుకులు, ఐదుగురు కూతుళ్ల ఉన్నారు. చిన్నప్పటి నుంచే చదువు, ఆటపాటల్లో చురుగ్గా ఉండే ఆయనకు బాల్యంలో విన్న పురాణ కాలక్షేపాలు, పౌరాణిక నాటకాలు ఆయనలో సాహిత్యబీజాలు వేశాయి. ఆయన ప్రధానిగా ఎదిగేనాటికి 17 భాషల్లో ప్రావీణ్యాన్ని సంపాదించారు.

ఉమ్మడి జిల్లా నుంచే రాజకీయ ప్రస్థానం...

వందేమాతరం ఉద్యమం పట్ల ఆకర్షితులైన పీవీ తెలంగాణలోని నిజాం సర్కారు ఆ గీతాన్ని నిషేధించంచగా ఆ సర్కారుకు వ్యతిరేకంగా గళం విప్పారు. 300 మంది తోటి విద్యార్థులతో కలిసి ఉస్మానియా వర్సిటీలో వందేమాతరం గీతం ఆలపించి కళాశాల నుంచి బహిష్కరణకుగురయ్యారు. తరువాత నాగపూర్‌లో చదువు కొనసాగిస్తుండగానే 1939 త్రిపురలో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభలకు హాజరై రాజకీయాలకు ఆకర్షితులయ్యారు. అప్పటికాంగ్రెస్ దిగ్గజం బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్ లాయర్‌గా చేరిన పీవీ అదే సమయంలో నిజాం వ్యతిరేక పోరాటంలోనూ పాల్గొన్నారు. 1957 లో మంథని నియోజక వర్గం నుండి శాసనసభకు ఎన్నికై అప్పటి ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అక్కడి నుంచే వరుసగా నాలుగుసార్లు గెలిచి 1962 నుంచి 1971 మధ్య పలు శాఖలకు మంత్రిగానూ పని చేశారు. 1971-73 మధ్యకాలంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానూ పని చేశారు. 1975-76 లో జనరల్ సెక్రటరీగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి సేవలు అందించారు. 1977-84 వరకు లోక్ సభ సభ్యుడిగా హన్మకొండ నుంచి రెండుసార్లు ఎన్నికయ్యారు. మూడోసారి ఎనిమిదో లోక్‌సభకు మహారాష్ట్ర లోని రాంటెక్ నుండి, నంద్యాల లోక్‌సభ నియోజకవర్గానికి 1991లో జరిగిన ఉప ఎన్నికలో ఎన్నికై పదో లోక్‌సభలోనూ అడుగుపెట్టారు. 1980- 1989 మధ్య కేంద్ర మంత్రిగా సేవలు అందించారు.

ఉమ్మడి జిల్లాపై పీవీ చెరగని ముద్ర

ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై పీవీ నర్సింహరావు చెరగని ముద్ర వేశారు. మంథని నుంచి 20 ఏండ్లు ఎమ్మెల్యేగా పని చేశారు. అదే సమయంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానూ పని చేశారు. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా లక్షలాది మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఎస్ కాలేజీ ప్రారంభంలో గవర్నింగ్ కౌన్సిల్ సభ్యునిగా కళాశాల అభివృద్ధికి కృషి చేశారు. మహారాష్ట్ర - తెలంగాణను కలిపే పెద్దపల్లి - నిజామాబాద్ మధ్య రైల్వే మార్గం ఆయన చొరతోనే సాకారమైంది.

పార్లమెంట్ సభ్యునిగా కాకుండానే ప్రధానిగా...

ఊహించని విధంగా పీవీ నరసింహారావును ప్రధాని పదవి వరించింది. 1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయకుండా పార్లమెంట్ లో సభ్యుడు కాకుండానే ప్రధాని అయ్యారు. రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెసు పార్టీని నడిపించే నాయకుడిగా అందరికీ ఆమోదయోగ్యుడిగా కనిపించడంతో ప్రధానిగా ఎన్నుకున్నారు. ఐదేండ్ల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో అప్పట్లో నిలిచారు. అందులోనూ తొలి దక్షిణభారతీయుడిగా, అందులోనూ తెలంగాణకు చెందిన ఈ ప్రాంతవాసిగా ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. విదేశీ నిల్వల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమార్పులు తెచ్చిన అపరచాణుక్యునిగా కీర్తిగడించారు. దేశంలో టెక్నాలజీ, ఐటీ, ఇతర పరిశ్రమలస్థాపనకు పెద్దపీట వేసిన తొలి ప్రధానిగానూ పేరొందారు.

సాహితీ సౌధం.. మన పీవీ...

రాజకీయాల్లో తీరికలేకుండా ఉన్నా, పీవీ తన సాహిత్యాభిలాషను వదల్లేదు. ఆయన చేసిన సాహిత్య కృషికి గుర్తింపుగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలేగాక దక్షిణాది భాషలు కలిపి మొత్తం 17 భాషల్లోనూ ప్రావీణ్యాన్ని సంపాదించారు. విశ్వనాథ సత్యనారాయణ వేయిపడగలు పుస్తకాన్ని హిందీ అనువాదం చేశారు. ఈ పుస్తకానికై పీవీకి కేంద్ర సాహిత్య అకాడమీ కూడా వచ్చింది. పన్ లక్షత్ కోన్ ఘతో అనే మరాఠీ పుస్తకానికి తెలుగులో అబల జీవితం పేరుతో అనువాదించారు. ప్రధానిగా దిగిపోయేంతవరకూ తన జీవితఘట్టాలనుతెలుపుతూ లోపలిమనిషి పేరుతో పుస్తకాన్నీ తీసుకొచ్చారు. ప్రముఖ రచయిత్రి 'జయ ప్రభ' కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. ఇవేగాక ఎన్నో వ్యాసాలు కలంపేరుతో రాశారు.

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ధర్నా



నవతెలంగాణ - కరీంనగర్

ఆశా వర్కర్లకు రెండు నెలల నుంచి జీతాలు రాకపోవటం, మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500 వంట గ్యాస్ కనెక్షన్‌లో ఆశా వర్కర్స్ అర్హులను గుర్తించాలనే కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలని శుక్రవారం కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. జిల్లా ఇన్‌చార్జి ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుజాతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గీట్ల ముకుందరెడ్డి మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు అనేక ఇబ్బందులకు గురవుతూ కనీస వేతనం నోచుకోకుండా వారి పనులే కాకుండా అనేక ప్రభుత్వం పనులను చేస్తున్నారని తెలిపారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా గ్యాస్ కనెక్షన్ అర్హులను గుర్తించే కార్యక్రమాన్ని ఆశ, అంగన్వాడీ కార్యకర్తలకు అప్పగించిందన్నారు. గ్రామస్థాయిలో ప్రతి ప్రభుత్వ పని ఆశా కార్యకర్తలను భాగస్వాములు చేస్తున్నారు కానీ కనీస వేతనం నిర్ణయించడంలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడం చాలా దుర్మార్గమన్నారు. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చి ప్రతినెల 5వ తేదీలోపు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పారితోషికం పనుల ద్వారా 18సంవత్సరాల నుంచి పని చేస్తున్నారని అన్నారు. అలాగే జిల్లా వైద్య శాఖ కార్యాలయం నుంచి ఏఎన్‌సీ టార్గెట్ ప్రతినెలా పెట్టి అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి ఏఎన్‌సీ నమోదు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాము, గర్భిణుల గుర్తింపు నమోదు కోసం పదే పదే ప్రజలను అడగడం వల్ల ప్రజల నుంచి చివాట్లు ఎదురవుతున్నాయని, ఆ టార్గెట్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం, సహాయ కార్యదర్శి పున్నం రవి, ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షులు రంగవేణి శారద, జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ల శ్రీలత, జిల్లా ఉపాధ్యక్షులు పద్మ శోభ, శంకరమ్మ సరిత, జిల్లా సహాయ కార్యదర్శి శ్యామల, సదా లక్ష్మి, 200 మంది ఆశ వర్కర్స్ పాల్గొన్నారు.

క్రియేటివిటీ ఉంటేనే లైఫ్

ట్రస్మా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు



నవతెలంగాణ - రామడుగు : నేటి ఆధునిక ప్రపంచంలో క్రియేటివిటీ ఉంటేనే లైఫ్ అని ట్రస్మా రాష్ట్ర గౌరవాధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి అబాకస్, వేదిక్ మ్యాథ్స్ ఇంటర్ స్కూల్ కాంపిటేషన్‌లో మండలంలోని వెలిచాల సరస్వతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు పాల్గొని సత్తాచాటారు. ఈ సందర్భంగా స్కూల్లో నిర్వహించిన అభినందన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్కూల్ హెచ్ఎం ఉప్పుల శ్రీనివాస్, కో కరస్పాండెంట్ ఉప్పుల సత్యం, ట్రస్మా రామడుగు మండల అధ్యక్షుడు పంజాల జగన్మోహన్‌గౌడ్, అడ్వకేట్ చామనపల్లి రమేశ్, టీచర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.

మహిళ ఆత్మహత్యాయత్నం

నవతెలంగాణ - శంకరపట్నం



ఇల్లు కట్టుకోవడానికి కార్యదర్శి పర్మిషన్ ఇవ్వడంలేదని మహిళ గ్రామపంచాయతీ ఎదుట పెట్రోల్‌తో ఆత్మహత్యాయత్నం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెందిన పూస శివకుమారికి రెండున్నర గుంటల స్థలంలో ఇప్పటికే పునాది తీసి పిల్లర్స్ వేసుకొని ఉంది. ఇల్లుకు పర్మిషన్ కావాలని శుక్రవారం మొలంగూర్ గ్రామ పంచాయతీ వద్దకు వెళ్లి కార్యదర్శి మమతను అడగగా నిరాకరించిందని వెంట తెచ్చుకున్న పెట్రోల్ మీద పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అక్కడ ఉన్న వారు అడ్డుకోగా అక్కడికినుంచి వెళ్లిపోయింది. ఈ విషయంపై కార్యదర్శి మాట్లాడుతు.. రేపు రావాలని, స్పెషల్ ఆఫీసర్ వచ్చిన తరువాత ఫైల్ చూసి పర్మిషన్ ఇస్తామని చెప్పగా అలా చేసిందని తెలిపింది.

పీవీకి భారతరత్న ప్రకటనపై హర్షం

నవతెలంగాణ - హుజురాబాద్

మాజీ ప్రధాని పీవీ.నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రధానికి పివి సేవ ట్రస్ట్ అధ్యక్షుడు బెల్లి రాజయ్య కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. దేశం సంక్షోభంలో చిక్కుకొని పతనావస్థను ఎదుర్కొంటున్న సమయంలో దక్షిణ భారతదేశం నుండి మొదటి ప్రధానిగా బాధ్యతను చేపట్టిన పీవీ.నరసింహారావు ప్రజలందరిలో ఏకాభిప్రాయాన్ని సాధించి ఆర్థిక సంస్కరణలను సాధించిన వ్యక్తి అని అన్నారు. ఆయన సంస్కరణలే ఇప్పటివరకు కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు.

'మహాలక్ష్మి' దరఖాస్తుదారుల వివరాలు పరిశీలన



నవతెలంగాణ - చొప్పదండి : చొప్పదండి పట్టణంలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ శాంతి కుమార్ ఆధ్వర్యంలో మహాలక్ష్మి పథకం దరఖాస్తుల దారుల వివరాలను ప్రత్యేక అధికారి నరేందర్ పరిశీలించారు. గ్యాస్ వినియోగదారుల రేషన్ కార్డ్, ఆధార్ కార్డు నెంబర్లలను పరిశీలించారు. కార్యక్రమంలో మేనేజర్ ప్రశాంత్ కుమార్, వార్డు ఆఫీసర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

స్నేహిత కార్యక్రమం

నవతెలంగాణ - తిమ్మాపూర్ : మండలంలో ఎల్ఎండి కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజభాను చంద్రప్రకాష్ అధ్యక్షతన స్నేహిత అవగహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కో ఆర్డినేటర్ సంపత్ పాల్గొని స్నేహిత కార్యక్రమం ప్రాముఖ్యత, సురక్షిత ఇంటర్నెట్ వినియోగం, అవగహన కల్పించారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి, ఏసీడీపీఓ అరవింద, ఏఎస్ఐ విజయమణి, ఏఈఓ, టీచర్స్, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.

బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వాలని మంత్రికి వినతి



నవతెలంగాణ - గంగాధర : గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలోని పవర్‌లూమ్స్‌కు బతుకమ్మ చీరల తరహాలో గుడ్డ ఉత్పత్తికి ఆర్డర్లు ఇవ్వాలని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు ఆ గ్రామ పాలిస్టర్ వస్త్రోత్పత్తిదారుల యజమాన్య సంఘం నేతలు వినతిపత్రం అందించారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో మంత్రిని కలిసిన వ్యాపారులు గతంలో కల్పించిన బతుకమ్మ చీరల తరహాలో ప్రస్తుతం ఆర్డర్లు లేక పవర్‌లూమ్స్‌పై పనులు నిలిచాయన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తర్వాత గర్శకుర్తి గ్రామంలోనే చేనేత, పవర్ లూమ్స్ వేళ్లనుకుని ఉన్నాయని, లూమ్స్‌పై ఆధారపడి వేలాది మంది జీవనోపాధి పొందుతున్నారని అన్నారు. గత ప్రభుత్వం కల్పించినట్టు బతుకమ్మ చీరల తరహాలో పవర్‌లూమ్స్‌పై గుడ్డ ఉత్పత్తికి ఆర్డర్లు కల్పించి పవర్ లూమ్స్ యజమానులు, నేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని మంత్రిని కోరారు. గత ప్రభుత్వ హయాంలో ఉత్పత్తి చేసి అందించిన చీరలకు సంబంధించిన పెండింగ్ పేమెంట్ కూడా మంజూరు చేయాలని కోరారు. పాలిస్టర్ వస్త్రోత్పత్తిదారుల యజమాన్య సంఘం అధ్యక్షుడు అలువాల విఠోభ, ఆ సంఘం నాయకులు అన్నల్‌దాస్ శ్రీనివాస్, గుండా రాజేశం, చిప్ప చక్రపాణి, కొలిపాక రాజు, గుండా రాజు, అన్నల్‌దాస్ శివరామకృష్ణ మంత్రిని కలిసి వినతి పత్రం అందించారు.

శ్రీచైతన్య డిగ్రీ కళాశాలలో కాన్సర్ అవగాహనా శిబిరం



నవతెలంగాణ - కరీంనగర్ : కరీంనగర్ మంకమ్మతోటలోని శ్రీచైతన్య డిగ్రీ, పీజీ కళాశాలలో మహిళా అధ్యాపకులకు, విద్యార్థినులకు శుక్రవారం కాన్సర్ వ్యాధిపై అవగాహన శిబిరం నిర్వహించినట్టు కళాశాల చైర్మెన్ ముద్దసాని రమేష్‌రెడ్డి తెలిపారు. చల్మెడ ఆనందరావు హాస్పిటల్‌కు చెందిన క్లినికల్ అండ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎజిలారసి రవీంద్రన్, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ డి.ప్రశాంత్.. కాన్సర్ వ్యాధి లక్షణాలు, ప్రాథమిక స్థాయిలో ఎలా నిర్ధారించగలమో, చికిత్స విధానాలు ఏంటో తెలియజేశారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న సర్వైకల్ కాన్సర్, దానికి తీసుకోవాల్సిన వాక్సినేషన్ విధానం గురించి పూర్తి అవగాహన కల్పించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎల్.శ్రీనివాస్ మాట్లాడుతూ.. మారుతున్న జీవన విధానాలు, వాతావరణ కాలుష్యం కాన్సర్ వ్యాధికి ముఖ్య కారణంగా మారుతున్నందున ప్రతి ఒక్కరు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అపోహలకు తావివ్వరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎస్.కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

గ్రామీణ భారత్ బంద్ జయప్రదం చేయండి

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్

నవతెలంగాణ - కరీంనగర్ : కేంద్ర ప్రభుత్వ రైతు, వ్యవసాయ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 16న నిర్వహించే గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పక్కన పెట్టి రైతు, వ్యవసాయ, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ పెట్టుబడిదారీ వర్గాలకు కొమ్ము కాస్తుందని విమర్శించారు. కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమంలో అన్ని స్థాయిల్లో రైతులు, వ్యవసాయ కూలీలు, ఉపాధి కూలీలు, వివిధ రంగాల్లో పని చేస్తున్న కూలీలు వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడిగా శేఖర్ ముదిరాజ్

నవతెలంగాణ - చొప్పదండి : ముదిరాజ్ మహాసభ చొప్పదండి మండల అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన నూనె శేఖర్ ముదిరాజ్ నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆదేశాల మేరకు శుక్రవారం కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గంగాధర కనకయ్య ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల వెంకటేష్ ముదిరాజ్ నియామక ఉత్తర్వులు అందజేశారు..

లేఅవుట్ లేని ప్లాట్లను కొనవద్దు

మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాస్

నవతెలంగాణ - జమ్మికుంట : లేఅవుట్ లేని ప్లాట్లను కొనవద్దని జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాస్ అన్నారు. మున్సిపల్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వారి స్వలాభం కోసం మున్సిపాలిటీ అనుమతులు, లే అవుట్‌లేని వెంచర్లు పెడుతూ భూములు, ప్లాట్లను అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. అనుమతులు లేని ప్లాట్లను ఎవరు కూడా కొనవద్దని, ఒకవేళ కొన్నా కూడా ఇంటి నిర్మాణం కోసం మునిసిపాలిటీ నుండి అనుమతులు ఇవ్వబడవని తెలిపారు.

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులే కీలకం

జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా



నవతెలంగాణ-జగిత్యాల :సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలక మైనదని జిల్లా కలెక్టర్ యాష్మిన్ భాషా అన్నారు. పీఆర్టీయూటీఎస్ ఉపాధ్యాయ సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీతో కలిసి శుక్రవారం నిర్వహించిన రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులలో విద్యా బోధన ఉపాధ్యాయులకు సవాలుగా మారిందని, పిల్లలు సెల్ ఫోన్లకు అలవాటు పడి చదువుపై దృష్టి పెట్టడం లేదన్నారు. రక్తదానం చేసిన పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యాళ్ల అమర్ నాథ్‌రెడ్డితోపాటు 33 మంది ఉపాధ్యాయులను కలెక్టర్ అభినందించి, వారికి సర్టిఫికెట్లను అందించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ అధికార పత్రిక పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంపాదకవర్గ సభ్యులు జాలి మహేందర్ రెడ్డి, ఇండియన్ రెడ్డి క్రాస్ సోసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

రావికుంట నిండితే రాసుల పంట

- వేసవి ప్రారంభంలోనే ఎండుతున్న కుంట
- తూమును మూసివేసిన వైనం
- సుమారు 200ల ఎకరాల సాగు
- మత్స్యకారులకు ఉపాధి కరువు



ఎండుతున్న రావి కుంట

నవతెలంగాణ-రాయికల్

వానాకాలంలో ఎలాగోలా పంటలు సాగు చేసిన యాసంగిలో మాత్రం భూములు బీడుగా ఉండాల్సిందే.. గతంలో కురిసిన భారీ వర్షాలకు చెరువులు కుంటలు నిండినప్పటికీ వేసవి ప్రారంభంలోనే ఆ గ్రామంలోని కుంట పూర్తిగా ఎండిపోవస్తుంది. దేవుడు వరం ఇచ్చినా పూజారి ఇవ్వని చందంగా మారింది మండలంలోని అయోధ్య గ్రామంలోని రావి కుంట కథ..

నాలుగు సంవత్సరాల క్రితం ప్రభుత్వ ఆదేశాలతో ఎస్ఆర్ఎస్పీ కెనాల్ నీటి ద్వారా అనుసంధానం చేసి నీటి కొరత లేకుండా చూడాలని 7 ఎల్‌డీ 53 కెనాల్‌కు తూము ఏర్పాటు చేసిన అధికారులు ఆ కుంటకు నీటిని మళ్లించడంలో విఫలమయ్యారని ప్రభుత్వం ఆదేశాలిచ్చినా అధికారులు అమలు చేయలేకపోయారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



పచ్చదనం కోల్పోతున్న వరిపొలం

సర్వే నంబర్ 1109,1110లో సుమారుగా 9 ఎకరాల విస్తీర్ణంలో ఈ కుంట ఉంది. గతంలో కొందరు కుంట(చెరువు) ఆక్రమణకు ప్రయత్నించి మత్తడిని కూల్చివేసే ప్రయత్నం చేయగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కల్పించుకొని రైతులకు అండగా నిలబడి మత్తడి నిర్మాణానికి సహకారం అందించారు. కూల్చివేసిన మత్తడిని రైతులు పునర్నిర్మించుకున్నారు.

వేసవి ప్రారంభంలోనే ఎండుతున్న కుంట

వేసవి కాలం ప్రారంభంలోనే కుంట పూర్తిగా ఎండిపోతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కుంటలో నీరుంటే తప్పా ఈ ఎండలకు పంటలు సాగు చేసుకోలేమని ప్రభుత్వం,ప్రజా ప్రతినిధులు స్పందించి కుంట నింపేందుకు వెంటనే తగు ఏర్పాట్లు చేయాలనీ రైతులు కోరుతున్నారు.

200ల ఎకరాల వరకు సాగు



కుంట నిండితే ఆయకట్టుతో పాటు పరిసర ప్రాంతంలో భూగర్భ నీటి మట్టం పెరుగుతుంది. దాదాపు 200ల ఎకరాల వరకు సాగుకు ఢోకా ఉండదు. గతంలో అధికారులు దృష్టికి తీసుకెళ్ళాం, కానీ ఏలాంటి చర్యలు తీసుకోలేదు.

-(బదాల భూమారెడ్డి-రైతు)

గ్రామంలో నీటి కొరత రాదు



కుంటలోకి నీటిని మళ్లించి నిలువ చేయడంతో సాగుతో పాటు రానున్న వేసవిలో తాగునీటి కొరత ఉండదు. భూగర్భ జలం పెరిగి చేద, బోరు బావులు ఎండి పోకుండా ఉంటాయి. అధికారులు స్పందిం చి నీటితో కుంట నింపేందుకు ముందస్తు చర్యలు చేపట్టకపోతే తాగు, సాగు నీటి కష్టాలు తప్పవు.

-(అమర గొండ శివకుమార్-గ్రామస్తుడు)

తూమును మూసివేశారు



7ఎల్‌డీ 53 కెనాల్‌కు ఏర్పాటు చేసిన తూము నుంచి ఇప్పటి వరకు కుంట(రావిచెరువు) లోకి ఒక చుక్క నీరు అందలేదని, కెనాల్ నుండి ఒర్రెలోకి నీరు వెళ్లేందుకు రైతులం పైపులను సైతం కొనుగోలు చేశాం, ఒర్రె(కాలువ)ద్వారా మామిడి ఎల్లయ్య కుంటకు నీరు వెళ్లే ప్రక్రియకు ఒకరిద్దరు అడ్డు పడుతూ తూమును మూసివేశారు.అధికారులు,పాలకులు స్పందించి కుంటలోకి నీరు చేరే ఏర్పాట్లు చేస్తేనే ఈ వేసవిలో పంటలు పండించుకోగలం.

– (ఏనుగు రవీందర్-రైతు)

చేపల పెంపకానికి ఉపాధి దొరుకుతుంది



రావి చెరువు(కుంట)లో నీరు లేక ఉన్న చేపలు చనిపోతున్నాయి. కెనాల్ ద్వారా చెరువు నింపెందుకు స్థానిక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ చొరవ తీసుకోవాలి. చేపల పెంపకానికి మాకు ఉపాధి లభిస్తుంది.

-(రొడ్డ ఐక్కయ్య-మత్స్య కారుడు)

జిల్లాలో 16 మంది ఎస్సైల బదిలీ

నవతెలంగాణ-జగిత్యాలటౌన్

జగిత్యాల జిల్లాలో పని చేస్తున్న 16 మంది ఎస్ఐలను వివిధ పోలీస్ స్టేషన్‌లకు బదిలీ చేస్తూ జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్‌సింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బుగ్గారంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎస్.సందీప్ కొడిమ్యాలకు, ఇక్కడ పని చేస్తున్న వెంకట్రావు జగిత్యాల డీసీఆర్‌బీకి, జగిత్యాల డీఎస్‌బీ ఎ.అనిల్ వెల్గటూర్‌కు, వెల్గటూర్ ఎస్సై కె.శ్వేత కోరుట్ల ఎస్సై2 గా ఇక్కడ ఉన్న ఇంద్రసేనారెడ్డి జగిత్యాల టౌన్ ఎస్సై -2గా బదిలీ అయ్యారు. ధర్మపురి ఎస్సై -2 రామకృష్ణ పెగడపల్లికి ఇక్కడ విధులు నిర్వహిస్తున్న చిర్ర సతీష్ గొల్లపల్లికి, గొల్లపల్లి ఎస్సై నరేష్ కుమార్ జగిత్యాల సీసీఎస్‌కు, జగిత్యాల డీఎస్బీలో పని చేస్తున్న శ్రీధర్‌రెడ్డి బుగ్గారం, కథలాపూర్ ఎస్సై పి. కిరణ్ కుమార్ మల్లాపూర్, ఇక్కడ పని చేస్తున్న నవీన్ కుమార్ కథలాపూర్‌కు బదిలీ అయ్యారు. జగిత్యాలటౌన్ ఎస్సై అబ్దుల్ రహీం మల్యాల ఎస్సై 1, ఇక్కడ పనిచేస్తున్న తీగెల అశోక్ డీఎస్బీ జగిత్యాలకు, ధర్మపురిలో పని చేస్తున్న ఎస్సై పి. దత్తాద్రి జగిత్యాలటౌన్ -1గా, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ రెంజల్ ఎస్సై ఉదయ్‌కుమార్ ధర్మపురి ఎస్సై-1గా, నిర్మల్ జిల్లా మామడ ఎస్సై శ్రీకాంత్ డీఎస్బీ జగిత్యాలకు బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలి కాలంలో జిల్లాలో ఇంత పెద్ద మొత్తంలో ఎస్సైల బదిలీలు కావడం చర్చనీయాంశంగా మారింది.

గృహలక్ష్మి కోసం వివరాలు సేకరణ

నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం



వివరాలు స్వీకరిస్తున్న అధికారి

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలలో ఒకటైన గృహలక్ష్మి పథకంలో భాగంగా శుక్రవారం అధికారులు వివరాలను సేకరించారు. ఇబ్రహీంపట్నం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణంలో గ్రామస్తుల వివరాలను విద్యుత్ అధికారులు స్వీకరించారు. ఇంటింటికి తిరిగి కరెంట్ యూనిట్లు 200లోపు ఉన్నవారికి ఫ్రీగా కరెంటు ఇవ్వడం కోసం వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కాస సంజీవ్‌కుమార్, ఎంపీటీసీ బోర్గం వివేకవర్ధిని మహేష్, తలారి ఆనంద్, ఏలేటి జనార్ధన్, రాగులు గణేష్, నాయిని గంగాధర్, బిచ్చల గంగారం, పాల్గొన్నారు.

ఆరోగ్య గ్రామాల కోసం డ్రై డే

జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ భాష

నవతెలంగాణ- కొడిమ్యాల



మాట్లాడుతున్న కలెక్టర్ యాస్మిన్‌భాషా

పరిసరాల పరిశుభ్రతతోనే గ్రామాలు ఆరోగ్యంగా ఉంటాయని జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అన్నారు. శుక్రవారం మండలంలోని పూడూరు గ్రామంలో స్పెషల్ డ్రై డే క్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు ఉండటం వల్ల దోమలు, ఈగలుతో పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతాయని తెలిపారు. వైద్య సిబ్బందితో సహకరించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పద్మజ, ఎంపీఓ ప్రవీణ్, వైద్యాధికారి పరమేశ్వరి, సిహెచ్ఓ రాజశేఖర్, ప్రత్యేక అధికారి మణిదీప్ కార్యదర్శి మనోహర్‌రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్పీ కార్యాలయం ఎదుట ఓ యువతి ఆత్మహత్యాయత్నం

నవతెలంగాణ-జగిత్యాలటౌన్



పోలీసులతో యువతి

ఎస్పీ కార్యాలయం ఎదుట ఓ యువతి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడే ఉన్న కొంతమంది పోలీస్ సిబ్బంది గమనించి యువతీ నుంచి పెట్రోల్ డబ్బాను లాగేసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ కానిస్టేబుల్ మోసం చేశాడని, ఈ విషయమై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని యువతి ఆరోపించింది. అందుకే ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడినట్లు తెలిపింది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు కానిస్టేబుల్ మల్యాల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం.

బీఆర్ఎస్‌కు మండల అధ్యక్షుడు గంగ ప్రసాద్ రాజీనామా



నవతెలంగాణ-డెస్క్

బీఆర్ఎస్ కథలాపూర్ మండల అధ్యక్షుడు గంగ ప్రసాద్ ఆ పార్టీకి రాజానామా చేశారు. పార్టీలో ఎన్నో సేవలు చేసినప్పటికీ విలువ లేదని, సేవ చేసిన వారికి గుర్తింపు లేదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

మల్లాపూర్ ఎస్ఐ నవీన్‌కుమార్ బదిలీ

నవతెలంగాణ-మల్లాపూర్



మల్లాపూర్ మండల ఎస్సై నవీన్‌కుమార్ కథలాపూర్ మండల ఎస్సైగా శుక్రవారం బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై నవీన్ కుమార్ మండలంలో రెండు సంవత్సరాలుగా విధులు నిర్వహించారు. కాగా కథలాపూర్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న పబ్బ కిరణ్‌కుమార్ మల్లాపూర్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

సరస్వతి శిశు మందిర్‌లో ఉచిత దంత వైద్య శిబిరం

నవతెలంగాణ-కోరుట్ల



విద్యార్థులను పరీక్షిస్తున్న వైద్యులు

పట్టణంలోని సరస్వతి శిశుమందిరంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయక డెంటల్ కేర్ డాక్టర్ ఆడెపు అనురాగ్ ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వ హించారు. విద్యార్థులకు దంత పరీక్ష నిర్వహించి, దంత సమస్యలపై అవగాహన చేశారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ నీలి శ్రీనివాస్, కౌన్సిలర్ అడెపు కమల, నాయకులు మధు, అడెపు ఆనంద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఫిచర్మెన్ అధ్యక్షుడుగా రాజేందర్

నవతెలంగాణ-కోరుట్ల : కోరుట్ల నియోజకవర్గ ఫిచార్మెన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజేందర్‌ను నియమించినట్లు జిల్లా చైర్మన్ తోపారపు రజినీకాంత్ తెలిపారు. ఈ సంద ర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రతి సభ్యుడికి అందుబాటులో ఉండి సేవ చేస్తానని అన్నారు.

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు గోవిందారం పాఠశాల విద్యార్థి ఎంపిక

నవతెలంగాణ-డెస్క్

జిల్లా స్థాయి అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెట్‌పల్లిలో నిర్వహించిన పోటీలలో మేడిపల్లి మండలంలోని గోవిందరం పాఠశాల విద్యార్థులు అండర్-14 విభాగంలో 400 మీటర్ల పరుగు పందెంలో బి. రుచిత ప్రథమ స్థానంలో నిలిచింది. అండర్ 12 లో 600 మీటర్ల పరుగు పందెంలో బి. అవంతిక ద్వితీయ స్థానం, విగ్నేష్ తృతీయ స్థానంలో నిలిచారు. మెడల్స్ సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండి ఆస్ఫక్ హుస్సేన్, వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రశాంత్, ఉపాధ్యాయులు అభినందించారు. 400 మీటర్ పరుగుపందెంలో ప్రథమ స్థానంలో నిలిచిన రుచిత 7వ తరగతి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రశాంత్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొననున్నట్లు తెలిపారు.

ఆశావర్కర్ల పెండింగ్ పారితోషికాలు చెల్లించాలి

కలెక్టరేట్ ఎదుట ఆశాల ఆందోళన



నవతెలంగాణ-జగిత్యాల

ఆశావర్కర్లకు డిసెంబర్, జనవరి రెండు నెలల పెండింగ్ పారితోషికాలు తక్షణమే చెల్లించాలని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్మూర్లతో మెట్టు మమత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమ్మె సందర్భంగా ఆశావర్కర్‌లకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండు నెలలు దాటినా ఇంకా వేతనాలు రాలేదని పేర్కొన్నారు. 18 ఏండ్లుగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు. దీనికి నేటికీ కనీస వేతనం రాలేదన్నారు. కనీసం ఫిక్స్‌డ్ వేతనం కూడా ప్రభుత్వం ఇంకా నిర్ణయం చేయలేదన్నారు. ప్రభుత్వం చెల్లిస్తున్న చాలీచాలని అతి తక్కువ పారితోషకాలు కూడా సకాలంలో రాకపోవడంతో అనేక ఆర్థిక ఇబ్బందులకు గురౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ పారితోషికాలు తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా సౌకర్యం రూ.5 లక్షలు ఇవ్వాలని, ఆశాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు ఇవ్వాలని, అభయ హస్తం, మహాలక్ష్మి తదితర సంక్షేమ పథకాలన్నింటినీ ఆశాలకు వర్తింప జేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశావర్కర్లు జ్యోతి, దివ్య తదితరులు పాల్గొన్నారు.

వేసవి సెలవుల్లోనే బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి

ఎస్టీయూ జిల్లా శాఖ కార్యవర్గ సమావేశం తీర్మానం

నవతెలంగాణ-జగిత్యాల: రాష్ట్రంలో పని చేస్తున్న ఐదు లక్షల పైబడి ఉద్యోగ ఉపాధ్యాయులకు రాష్ట్ర రాజధానిలో అన్ని విభాగాలతో కూడిన ప్రత్యేక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టియు) జిల్లా కార్యవర్గ సమావేశం తీర్మానించింది. శుక్రవారం స్థానిక విద్యానగర్‌లోని ఎస్టియు భవన్‌లో జిల్లా అధ్యక్షుడు మచ్చ శంకర్ అధ్యక్షతన జిల్లా శాఖ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సీర్ణంచ రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి బైరం హరికిరణ్, జిల్లా నాయకులు బండి శ్రీనివాస్, మేకల ప్రవీణ్, శివ రామకృష్ణ, గంగాధర్, తిరుపతి రెడ్డి, నరేశ్, పాల్గొన్నారు.

క్రమశిక్షణనే విద్యార్థులకు ఆభరణం

నవతెలంగాణ -మెట్‌పల్లి :విద్యార్థులు క్రమశిక్షణ, మంచినడవడికతో జీవితంలో ఉన్నత స్థానానికి చేరవచ్చని ఏడీఈ మనోహర్ అన్నారు. శుక్రవారం మెట్‌పల్లి మనోహర్ గార్డెన్‌లో జరిగిన ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు విద్యతోపాటు చక్కటి క్రమశిక్షణ, వినయ విధేయతలతో పాటు, సమయ పాలన అలవర్చుకున్నప్పుడే జీవితంలో మంచి గుర్తింపు పొందుతారన్నారు. కళాశాల ప్రిన్సిపల్ రావులపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు గత సంవత్సరంలో మంచి ఫలితాలు సాధించి, జాతీయ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో ప్రైవేటు కళాశాలకు ధీటుగా ర్యాంకులు సాధించారన్నారు. డివిజన్ స్థాయిలో పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించిన టాలెంట్ టెస్టులో విజేతలకు బహుమతులతో పాటు జ్ఞాపికలను అందజేశారు.అనంతరంవిద్యార్థుల ఆట పాటలు చూపరులను ఆకట్టుకొన్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.

యథేచ్ఛగా కలప వ్యాపారం

- నాలుగు చెట్లకు పర్మిషన్ తీసుకుని పెద్ద మొత్తంలో చెట్ల నరికివేత
- వాల్టా చట్టానికి తూట్లు
- నిద్ర వ్యవస్థలో ఆయా శాఖల అధికారులు
- ఫారెస్ట్ అధికారి వసతి గృహానికి కూతవేటు దూరంలోనే కలప వ్యాపారం





నవతెలంగాణ-వెల్గటూర్

వెల్గటూర్ మండలంలో కలప వ్యాపారం యథేచ్ఛగా సాగుతునే ఉంది. నాలుగు చెట్లకు పర్మిషన్ తీసుకుని పెద్దఎత్తున చెట్లను నరికివేస్తున్నారు. దీంతో కలప వ్యాపారం చేసే వారితో ఆయా శాఖల అధికారులు సత్సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి గ్రామ గ్రామానా మొక్కలు నాటుతుంటే మరో పక్క కొందరు వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా చెట్లను ఇష్టానుసారంగా నరికివేస్తూ అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.

వెల్గటూర్ మండల పరిధిలోని ఆయా గ్రామల్లో పరిసరాల ప్రాంతాల్లో కొద్ది రోజులుగా కొందరు వ్యాపారులు అనుమతుల పేరిట ఒక్కో చెట్టుకు ఆన్‌లైన్‌లో రూ.500 వందల చొప్పున చలాన్ కడ్తున్నామంటూ గ్రామాల్లోన్ని చెట్లను నరికి వేస్తూ లారీలతో లోడ్ చేసి ఇతర ప్రాంతాలకు రాత్రుళ్లు తరలిస్తున్నారు. అటు రెవెన్యూ, అటవీ శాఖ, పోలీసు అధికారులకు సమాచారం ఉన్నా తెలిసి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపారులు ఇచ్చే మామూళ్లకు అలవాటు పడిన సంబంధించిన అధికారి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటవీశాఖ అధికారి ఏర్పాటు చేసుకున్న ఓ ప్రయివేట్ వసతి గృహానికి సమీపంలో సుమారు 200మీటర్ల దూరంలో కలప అక్రమ దందా నిర్వహిస్తున్న ఆ అధికారి తనిఖీలు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

'చెట్ల నరికివేతకు అడ్డుకట్ట వేయాలి'

చెట్ల నరికివేత వల్లన అనావృష్టి ఏర్పడుతుంది. చెట్లను నరకడం వల్ల మానవాళికి ముప్పు వాటిల్లుతుంది. ఒకపక్క తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం మొక్కలు నాటుతున్న మరోపక్క చెట్లకు కోతకు గురికావడం జరుగుతున్నది. యథేచ్ఛగా కలపను నరికి ట్రాక్టర్ల ద్వారా దర్జాగా సరఫరా చేస్తున్నారు. అనుమతి లేని ఇటుక బట్టీలకు, కట్టెల మిషిన్‌లకు అక్రమంగా కలపను తరలిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరుతో మొక్కలను వేల కోట్లు పెట్టి మొక్కలను నాటుతుంటే అధికారుల అండదండలతో అక్రమార్కులు విచ్చలవిడిగా చెట్లను నరికి కలపను యథేచ్ఛగా అమ్ముతూ పర్యావరణనికి తూట్లు పెడుతున్నారు. చెట్ల నరురుతున్న అక్రమార్కులపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకొని చెట్లను పరిరక్షించాలని సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి

కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్

నవతెలంగాణ -మెట్‌పల్లి

ఉచిత బస్ ప్రయాణం వల్ల ఆటో కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. నియోజకవర్గ ఆటో డ్రైవర్ల కోరిక మేరకు శుక్రవారం అసెంబ్లీ సమావేశాలకు ప్లాకార్డు చేతబట్టి ఆటోలో అసెంబ్లీకి వరకు ప్రయాణించి వారికీ మద్దత్తు ప్రకటించారు.ఉచిత బస్ పథకంతో రాష్ట్రంలో వేలాది మంది ఆటో కార్మికులు ఉపాధి కొల్పోయారని, కనీసం పొట్టగడిచే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం మంచిమనసుతో అలోచించి ప్రభుత్వం తరుపున వారిని ఆదుకోవాలన్నారు. ఆటో కార్మికులకు మద్దతుగా అసెంబ్లీ లోపల ప్రశ్నిస్తామని తెలిపారు.

క్యాంపస్ టు కార్పొరేట్

నవతెలంగాణ-జగిత్యాలటౌన్

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాల టి.ఎస్ కే సి.టాస్క్ ఆధ్వర్యంలో ఒకరోజు నైపుణ్య అభివృద్ధి శిక్షణా కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై. సత్యనారాయణ మాట్లాడుతూ.. కళాశాలలో విద్యార్థి జీవితంలో ఉన్నప్పుడే రకరకాల నైపుణ్యాలను నేర్చుకొని, ఉద్యోగ జీవితంలో వాటిని ఉపయోగించుకొని భవిష్యత్తులో రాణించాలని వారు సూచించారు. ఈ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమానికి అబ్దుల్ వాసిక్ రిసోర్స్ పర్సన్‌గా వ్యవహరిస్తూ ఉద్యోగ సాధనలో విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక నైపుణ్యాలను చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో టాస్క్ రీజనల్ మేనేజర్ ఏ.గంగా ప్రసాద్, అధ్యాపకులు డాక్టర్ ఏ జ్యోతిలక్ష్మి, డాక్టర్ ఎం శ్రీనివాస్ రెడ్డి, ఆర్ శ్రీనివాస్, కళాశాల టీఎస్‌కేసి మెంటార్ జి.తిరుపతి పాల్గొన్నారు.

పారిశుధ్యంపై ఇంటింటి అవగాహన

నవతెలంగాణ -మెట్‌పల్లి



ర్యాలీ తీస్తున్న పంచాయతీ సిబ్బంది

మెట్‌పల్లి మండలం ఆత్మనగర్ గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఇంటింటి అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకతను, మరుగుదొడ్ల ఉపయోగం, ఇంకుడు గుంతల వాడకం గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ నిజామోద్దీన్, పంచాయతీ సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, ఆశకార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

నవతెలంగాణ-జగిత్యాలటౌన్



సమగ్ర ఎన్నారై పాలసీతో కూడిన గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ డాక్టర్ బి.ఎం వినోద్ కుమార్, టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి, వలస కార్మికుల నాయకురాలు సిస్టర్ లిజీ జోసెఫ్ శుక్రవారం జీవన్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి ఈ బడ్జెట్‌లో గల్ఫ్ సంక్షేమానికి తగిన నిధులు కేటాయించాలని వినతిపత్రం సమర్పించారు. అసెంబ్లీ లాబీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులను కలిసి గల్ఫ్ సంక్షేమం అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్తానని జీవన్‌రెడ్డి భరోసా ఇచ్చారు.

అసెంబ్లీ సమావేశాలకు ఆటోలో వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ

నవతెలంగాణ -జగిత్యాల టౌన్



ఆటోలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ

అసెంబ్లీ సమావేశాలకు జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర నుంచి అసెంబ్లీకి ఆటోలో ప్రయాణం చేశారు. ఆటో కార్మికులకు మద్దతుగా ఆటోలో ప్రయాణం చేసి మద్దతు తెలిపారు. రాష్ట్రంలో మరణించిన ఆటో కార్మికులకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

సీఎంకు వివాహ ఆహ్వాన పత్రిక అందజేత

నవతెలంగాణ-మెట్‌పల్లి



కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు కుమార్తె వివాహం సందర్భంగా హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వివాహ ఆహ్వాన పత్రికను శుక్రవారం అందజేశారు.

మర్దనపేటలో దొంగల బీభత్సం


స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

నవతెలంగాణ - కొనరావుపేట : తాళం వేసిన రెండు ఇండ్లలో దుండగులు చోరీకి పాల్పడిన ఘటన మండలంలో మర్తన్నపేట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బోనాల నరసింగం దంపతులు సిరిసిల్లలో నివసిస్తున్న తన కొడుకు రమేష్ విదేశాల నుంచి తిరిగి వచ్చిన నేపథ్యంలో కలవడానికి గురువారం సాయంత్రం కొడుకు ఇంటికి వెళ్లి, రాత్రి అక్కడే ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో దొంగలు పడ్డారని స్థానికులు సమాచారం ఇవ్వడంతో వచ్చి చూసేసరికి బీరువా, తదితర వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. 5తులాలకు పైగా బంగారం, ఇరవై తులాల వెండి పట్ట గొలుసులు, రూ.25వేలు చోరీకి గురైనట్టు బాధితులు చెబుతున్నారు. అదే గ్రామానికి చెందిన మోకానపల్లి లక్ష్మి ఇంట్లో రూ.3వేలు దొంగిలించారు. ఘటనా స్థలానికి డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ కిరణ్‌కుమార్, ఏఎస్ఐ శ్రీనివాసరెడ్డి చేరుకుని దొంగతనం జరిగిన ఇంటిని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వార్డు ప్రత్యేక బృందాలతో ఆధారాల సేకరణ పనిలో ఉన్నారు.

ఇంకుడు గుంత... తీరని చింత..!

- వాడకంలో లేని ఇంకుడు గుంతలు
- అసంపూర్తి పనులకు బిల్లులు స్వాహా..?

నవతెలంగాణ - చందుర్తి :

ఈ ఇంకుడు గుంత మర్రిగడ్డ గ్రామంలోని పెరుక రాములు ఇంటి వద్ద నిర్మాణం చేపట్టారు. మరో వ్యక్తి నర్సయ్య కూడా ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టాడు. ఇది మర్రిగడ్డ గ్రామంలో ఇద్దరి పరిస్థితి కాదు ఏకంగా 50వరకు అసంపూర్తిగా ఇంకుడు గుంతలు నిర్మాణం చేపట్టి గుత్తేదారు చేతులు దులుపుకున్నారు. ఈ పరిస్థితి ఒక్క గ్రామంలో కాదు మండలంలోని అన్ని గ్రామాల్లో ఇదే జరిగినట్టుగా నవతెలంగాణ పరిశీలనలో తేలింది.

గ్రామాల్లో మురికి నీరు నిల్వ కుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉండడానికి 2019 సంవత్సరంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో ఈజీఎస్ ద్వారా ఇంకుడు గుంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా చందుర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్మాణాలు చేపట్టారు. కానీ అవి నిరుపయోగంగా ఉన్నాయి.

మండలం నాల్గు వేల ఇంకుడు గుంతలు

మండలంలోని 19గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమంలో 4వేల ఇంకుడు గుంతల నిర్మాణం జరిగింది. ఇందులో 70శాతం పైగా నిరుపయోగంగా ఉన్నాయి. అనంతపల్లి, నర్సింగాపూర్, ఆశిరెడ్డిపల్లి, ఎన్‌గల్, జోగాపూర్, సనుగుల, కిష్టంపేట, మర్రిగడ్డ గ్రామాల్లో ఇంకుడు గుంతలు ఉపయోగంలో లేవు.

మర్రిగడ్డలో 50ఇంకుడు గుంతల నిరుపయోగం

మర్రిగడ్డలో 2019 సంవత్సరంలో వంద ఇంకుడు గుంతలు ఉపాధి హామీ నిధులతో నిర్మాణం చేపట్టారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం సీరియస్‌గా తీసుకోవడంతో గ్రామానికి చెందిన కొందరు గుత్తేదారులు నామ మాత్రంగా ఇంకుడు కండీల నిర్మాణం చేసి చేతులు దులుపుకున్నారని గ్రామస్తులు చెప్పారు.


నిరుపయోగంగా ఉన్న ఇంకుడు గుంత

బిల్లులు స్వాహా

నామ మాత్రంగా ఇంకుడు గుంతలనిర్మాణ పనులు చేపట్టి వాటికి బిల్లులు మాత్రం కాజేశారు. వాటి నిర్మాణానికి ఈజీఎస్ ద్వారా ఒక్కో ఇంకుడు గుంతకు రూ.3496 చెల్లిస్తారు. మాస్టర్ ద్వారా ఇంటి వాళ్లు పని చేసుకున్నట్లుగా మరో రూ.800 కుటుంబానికి ఇస్తారు. కానీ గుత్తెదారు వేరే వాళ్లతో పని చేపించి ఇంటి యజమాని వద్ద రూ.వేయి తీసుకున్నట్టు తెలిసింది.

అసంపూర్తి పనులకు ఎంబి రికార్డు ..!

ఉపాధి హామీలో ఎంబీ రికార్డు పూర్తి బాధ్యత స్థానిక మేటు, ఫీల్డ్ అస్టెంట్‌లది. వారు జరిగిన పనులకు రికార్డు చేసి పంపిస్తారు. దానికి బిల్లు ఈజీఎస్ చెల్లిస్తుంది. దీంతో అసంపూర్తి పనులకు బిల్లులు చేసి లక్షల రూపాయలు పక్క దారి పట్టినట్లుగా ఈ పనులు చూస్తే తెలుస్తున్నది. ఏకంగా మర్రిగడ్డ గ్రామంలో అసంపూర్తి పనులకు రూ.2లక్షలు స్వాహా చేసారని గ్రామస్తులు కొందరు తెలిపారు. ఒక్క మర్రిగడ్డ గ్రామంలోనే కాదు మండలంలోని అన్ని గ్రామాల్లో అసంపూర్తి పనులకు బిల్లులు కాజేశారని సమాచారం. ఇప్పటికైనా అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేపడితే పెద్దఎత్తున అవినీతి బట్టబయలు అయ్యే అవకాశం ఉంది.

పరిశీలిస్తాం : ఏపీవో రాజయ్య

2019లో నేను లేను. 2021వచ్చాను. గతంలో ఎం జరిగిందో నాకు తెలియదు. అయినా అసంపూర్తిగా ఉన్న ఇంకుడు గుంతలను పరిశీలిస్తాం. నిర్మాణం చేపట్టిన వాటిని వాడుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తాం. అదేవిధంగా అసంపూర్తి పనులు జరిగితే బిల్లును ఆపేస్తాం..

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు వద్దు..

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్


మాట్లాడుతున్న ఎస్పీ అఖిల్ మహాజన్

నవతెలంగాణ - సిరిసిల్ల : ఎక్కడో జరుగుతున్న వాటిని ఇక్కడ జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న అంశం వేరే రాష్ట్రాలకు చెందిన వారు మన జిల్లాలో గ్రామాలలో, పట్టణాల్లో తిరుగుతూ చిన్న పిల్లలను ఎత్తుకెల్లుతున్నారన్న పోటోలు, వీడియోస్ పోస్తూ చేస్తున్న ప్రచారం నిజం కాదని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ అసత్య ప్రచారాలు నమ్మవద్దని, వేరే ప్రాంతాల్లో జరిగిన ఘటనలకు సంబంధించిన వీడియోస్, పోటోలు జిల్లాలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేయవద్దని కోరారు. సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా వస్తున్న చిన్న పిల్లల కిడ్నప్ లకు సంబంధించిన సమాచారం కానీ, ఫిర్యాదులు, ఆధారాలు కానీ పోలీస్ వారికి అందలేదని, రోజువారీగా జిల్లా అంతటా నిరంతరం నిఘా ఉంచి గస్తీ నిర్వహిస్తున్నామని తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో బ్లూ కోల్ట్ వాహనాలు పెట్రోలింగ్ నిరహిస్తున్నాయని, జిల్లాలోకి ప్రవేశించే అన్ని రహదారులలో, పట్టణాలలో సీసీ కెమెరాల నిఘా ఉందన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు నిజం కాదని వాటిని ఎవ్వరు నమ్మొద్దు, ఇలాంటివి సంఘటనలు జరిగిన, సమాచారం ఉన్న సంబంధిత పోలీస్ అధికారులకు లేదా డయల్ 100 కు కాల్ చేసి సమచారం అందిస్తే పోలీసులు వాస్తవాలను విచారించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

మండల ప్రజలు జాగ్రత్తగా ఉండండి

ఎల్లారెడ్డిపేట ఎస్ఐ రమాకాంత్


మాట్లాడుతున్న ఎస్ఐ రమాకాంత్

నవతెలంగాణ - ఎల్లారెడ్డిపేట : మండలంలో గత కొన్ని రోజుల నుంచి దొంగతనాలు జరుగుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ రమాకాంత్ మండల ప్రజలను కోరారు. సిరిసిల్ల జిల్లాలో పలు ప్రాంతాలలో వరుసగా దొంగతనాలు జరుతున్నందున పగలు, రాత్రి సమయంలో గ్రామాలలో, చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించిన, తిరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఎట్టి పరిస్థితిలో ఇంటికి తాళం వేసి వెళ్లే సమయంలో మీ సంబంధిత గ్రామ పోలీస్ అధికారికి సమాచారం అందించాలన్నారు. ఇంట్లో విలువైన వస్తువులు ఉంచవద్దని ఎస్ఐ రమాకాంత్ తెలిపారు.

విద్యుత్ సరఫరాలో అంతరాయం

నవతెలంగాణ- వేములవాడ రూరల్ : వేములవాడ టౌన్-2 ఫీడర్‌లో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుందని సెస్ ఏఈ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు కోరుట్ల బస్టాండ్ ప్రాంతం నుంచి కట్టు కాలువ వరకు రోడ్డుకు ఇరువైపులా విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, సహకరించగలరని కోరారు.

దుబాయ్‌లో ఘనంగా 'అద్నాన్' కంపెనీ వార్షికోత్సవం



నవతెలంగాణ - వేములవాడ రూరల్ : రుద్రంగి మండల కేంద్రానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బొల్లి కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభించిన అద్నాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ద్విగిజయంగా 8సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా దుబాయ్‌లోని ప్రధాన కార్యాలయంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తనయుడు ఆది కార్తీక్ హాజరయ్యాడు. కార్తీక్‌ను అద్నాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి బొల్లి కుమార్‌తోపాటు కంపెనీ కార్మికులు శాలువాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్చం అందించారు. అనంతరం కంపెనీ స్టాఫ్‌తోపాటు కార్మికులతో కలసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బొల్లి కుమార్ మాట్లాడుతూ అద్నాన్ కార్ వాష్ కంపెనీ 9వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి కార్తీక్ రావడం చాలా సంతోషంగా ఉందని, అద్నాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇంత విజయవంతంగా ముందుకు వెళ్లడానికి ముఖ్య కారణం కంపెనీ ఉద్యోగులు, సిబ్బంది అన్నారు. నాడు మొదటిసారిగా కంపెనీ ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రావడం, నేడు వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆది కార్తీక్ రావడం, కంపెనీ లాభాల బాటలో నడవడం చాలా సంతోషంగా ఉందన్నాడు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఆర్ ఉమ్మెంతల శ్రావణి, బొండ్ల గణేష్, దేశావేని రాకేష్, మేఘా యాదవ్, పాకల్ల రాజ్ కుమార్, గగన్, అశోక్, కొక్కుల వంశీ, బొల్లి కొమురయ్య, వంగల మల్లేష్, పుట్టుకపు మధు, ఎం.రవి, మనోజ్, శ్రీనివాస్ కంపెనీ కార్మికులు పాల్గొన్నారు.

సామాజికోద్యమకారుల కరదీపిక కేవీపీఎస్ డైరీ

కేవీపీఎస్ డైరీ ఆవిష్కరించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్



నవతెలంగాణ - పెద్దపల్లి టౌన్ : 26ఏళ్ల కేవీపీఎస్ సామాజికోద్యమ ప్రస్థానంలో డైరీ ప్రచురించడం వల్ల సామాజికోద్యమకారులకు కరదీపికగా ఉంటుందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కేవీపీఎస్ 2024 డైరీ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆవిష్కరించి మొదటి డైరీ ని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కల్లెపల్లి అశోక్‌కు అందించారు. అనంతరం కల్లెపల్లి అశోక్ మాట్లాడుతూ మహనీయుల జీవిత ముఖ్య ఘట్టాలు రాజ్యాంగం కల్పించిన చట్టాలు జీవోలు ప్రచురించి సామాజికోద్యకారుల చేతుల్లో ఒక కరదీపిక ఉంటుందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కేవీపీఎస్ అనేక సామాజికోద్యమాలు నిర్మించిందన్నారు. కులవివక్ష అంటరానితనం పై ప్రత్యక్ష ప్రతిఘటన ఉద్యమాలు నిర్వహించి అనేక విజయాలు సాధించిందన్నారు. ఆ పోరాటాల వెలుగులో రాజ్యాంగం రిజర్వేషన్లను, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు మొదుంపల్లి శ్రవణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జిల్లాల ప్రశాంత్, సిపిఎం పార్టీ ఏరియా కార్యదర్శి సిపెల్లి రవీందర్,మహమ్మద్ ఇమ్రాన్, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర పోటీలకు ప్రభుత్వ విద్యార్థుల ఎంపిక



నవతెలంగాణ - పెద్దపల్లి టౌన్ : ఈనెల 10 వ తేదీన భద్రాద్రి కొత్తగూడెంలో జరిగే రాష్ట్ర సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు పెద్దపల్లి పట్టణానికి చెందిన ప్రభుత్వ బాలుర పాఠశాల, ఎంపీయుపిఎస్ కు చెందిన విద్యార్థులు వి.వర్షిని వి. కావేరి లు ఎంపికయ్యారు. వీరు ఈనెల నాలుగో తేదీన కరీంనగర్ పట్టణంలోని స్పోర్ట్స్ స్కూల్ క్రీడామైదానంలో జరిగిన జిల్లాస్థాయి ఎంపిక పోటీల్లో షాట్ పుట్ 600 మీటర్ల పరుగు పోటీలో మొదటి రెండు స్థానాల్లో నిలిచి రాష్ట్ర పోటీలకు అర్హత సాధించారు.ఎంపికైన విద్యార్థులను స్థానిక ఎం.ఈ.ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేంద్ర కుమార్, ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంజులత, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా మంచి ప్రతిభ కనబరచాలని విద్యార్థులకు సూచించారు.

అనుమతి ఒకటి.. నిర్మాణం మరొకటి

అక్రమ కట్టడాలపై కొరవడిన నిఘా


సిరిసిల్ల పట్టణం

నవతెలంగాణ - సిరిసిల్ల :

గతంలో మున్సిపల్ పరిధిలో ఇండ్ల నిర్మాణం చేసుకోవాలంటే రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఇలాంటి సమస్యను తొలగించేందుకు అనుమతుల్లో పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం టీఎస్ బీ-పాస్‌ను ప్రవేశపెట్టింది. ఇంటి నిర్మాణం కోసం ఆన్లైన్‌లో దరఖాస్తు చేస్తున్న వివరాలు మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంటాయి. మున్సిపల్ రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించి తమకు కేటాయించిన లాగిన్ లో ఫార్వర్డ్ చేస్తారు. దీనికి అవసరమైన ఫీజును ఆన్లైన్లో చెల్లించి ఇళ్ల నిర్మాణం ప్రారంభించుకోవచ్చు. విస్తీర్ణం బట్టి ఎన్ని ఫ్లోర్ల కైనా అనుమతులు ఇవ్వవచ్చు 360 గజాల వరకు ఉంటే జి ప్లస్ టు వరకు అనుమతి ఇవ్వవచ్చు స్థలాన్ని బట్టి ఫ్లోర్లు పెరుగుతుంటాయి. సిరిసిల్లలో అక్రమ నిర్మాణాలు లేవని పురపాలక సంఘం అధికారులు చెబుతున్నారు. కానీ చాలా మందికి అవగాహన లేక ఇండ్ల నిర్మాణదారులు ప్లానర్ల వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకునేందుకు ఒక్కో దానికి దాదాపు పదివేలకు పైగా డబ్బులు చెల్లించి టీఎస్ బీపాస్ ద్వారా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇదే అదనుగా కొంతమంది గుత్తేదారులు ఇంటి నిర్మాణం అనుమతులు తీసుకువచ్చి ఇంటిని నిర్మించి ఇచ్చే బాధ్యతను భుజాన వేసుకుంటూ దండీగా వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిబంధనలను కూడా ఉల్లంఘిస్తున్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల వరకు టీఎస్ బీపాస్ ద్వారా 304ఇండ్ల నిర్మాణాలకు మాత్రమే మున్సిపల్ నుంచి అనుమతులు ఇచ్చినప్పటికీ అక్రమంగా జరిగే నిర్మాణాలే ఎక్కువగా ఉన్నాయి.

పార్కింగ్ స్థలం వదలకుండా...

పట్టణంలో ఎక్కడ సెల్లార్ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వలేదని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. కానీ యథేచ్ఛగా వీటిని కడుతున్నారు. పెద్దపెద్ద దుకాణాల సముదాయాలు నిర్మిస్తున్నప్పటికీ ముందు పార్కింగ్‌కు స్థలాన్ని వదలడం లేదు. ఇంటి నిర్మాణం పేరుతో అనుమతి తీసుకుని కమర్షియల్ నిర్మాణాలు చేస్తూ మున్సిపల్ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ, పోలీస్, అగ్నిమాపక తదితర శాఖల అధికారులతో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కడ ఈ కమిటీ కార్యకలాపాలు కనిపించడం లేదు. మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను అరికట్టాల్సిన టాస్క్ ఫోర్స్ కమిటీ నామమాత్రం కావడంతో అక్రమ కట్టడాలకు అడ్డు అదుపు లేకుండాపోయింది. కొందరు ప్రజాప్రతినిధులు గుత్తేదారులుగా అవతారం ఎత్తి అంతా తామై అక్రమ నిర్మాణాలకు తెరతీస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని వార్డుల్లో టీఎస్ బీపాస్ ద్వారా అనుమతులు తీసుకున్నప్పటికీ స్థానిక నేతలను ప్రసన్నం చేసుకోనిదే పనులు ముందుకు సాగడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కడ నిబంధనలు పాటించిన దాఖలాలు లేవు. సెట్ బ్యాక్ ఏమోగానీ చాలా వార్డుల్లో ముందుకు వచ్చి మరీ మురుగు కాలువలపై సైతం నిర్మాణాలు చేస్తున్నారు. ఇలాంటి వారికి కొందరు నేతలు వత్తాసు పలుకుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా ఇటు మున్సిపల్ అధికారులు అటు టాస్క్ ఫోర్స్ కమిటీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి

నిబంధనలు ఇవి..

మున్సిపల్ పరిధిలో 75గజాలలోపు స్థలంలో నిర్మాణం చేపడితే కేవలం ఒక రూపాయి చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు అదేరోజు పరిశీలించి ఇంటి నిర్మాణానికి మంజూరు చేస్తారు. 75 గజాలపైన 500 చదరపు మీటర్ల స్థలంలో ఇంటి నిర్మాణం చేయాలంటే ఫీజు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 500 చదరపు మీటర్ల పైన స్థలంలో ఇంటి నిర్మాణానికి సింగిల్ విండో సిస్టం ద్వారా ఆన్లైన్లో లైసెన్సుడు ఇంజనీర్ ద్వారా దరఖాస్తు పెట్టుకోవాలి. వీధుల్లో 20 అడుగుల రోడ్డుకు ముందు ఐదు ఫీట్ల సెట్ బ్యాక్‌తో నిర్మాణం చేయాల్సి ఉంటుంది. ప్రధాన రోడ్డు ఉంటే కనీసం మూడు మీటర్ల సెట్ బ్యాక్‌తో ఇంటి నిర్మాణం చేయాల్సి ఉంటుంది. తగినంత పార్కింగ్ స్థలానికి అవకాశం ఉంటుంది. నూతన మున్సిపల్ చట్టం ప్రకారం వ్యాపార సముదాయాలు, పెద్దపెద్ద నిర్మాణాలు చేపడితే ఉన్న స్థలంలో 25శాతం పార్కింగ్ కోసం స్థలం కేటాయించాల్సి ఉంటుంది.

పెండింగ్ వేతనాల కోసం ఆశా వర్కర్ల ధర్నా


సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న ఆశ కార్యకర్తలు

- డిసెంబర్, జనవరి రెండు నెలల పెండింగ్ పారితోషకాలు తక్షణమే చెల్లించాలి
- సమ్మె సందర్భంగా ఆశా వర్కర్లకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
- పారితోషకాలు లేని అదనపు పనులను ఆశాలతో చేయించవద్దు
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ

నవతెలంగాణ-సిరిసిల్ల : తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూలో పిలుపులో భాగంగా ఆశాలకు రావాలసిన రెండు నెలల పారితోషికలు వెంటనే అందించాలని అదేవిధంగా గత ప్రభుత్వం ఆశాలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని పారితోషకాలు లేని పనులను ఆశలతో చేయించవద్దని జాబ్ చాట్ ప్రకటించి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్లతో సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టి సమస్యలపై వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాలను కాపాడడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్కచేయకుండా ఆశా వర్కర్లు పనిచేస్తూ సేవలందిస్తున్నారన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆశా వర్కర్లకు రావలసిన డిసెంబర్, జనవరి 2 నెలల పెండింగ్ పారితోషికాలు తక్షణమే చెల్లించాలని, సమ్మె సందర్భంగా ఆశా వర్కర్లకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆశాలతో పారితోషికాలు లేని అభయ హస్తం, మహాలక్ష్మి తదితర అదనపు పనులను ఆశాలతో చేయించవద్దని, నెలకు రూ.18వేల ఫిక్స్ వేతనం నిర్ణయించాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. టీబీ స్పూటమ్ డబ్బాలను ఆశాలతో మోయించే పనిని రద్దు చేయాలని, ఆశాలను ప్రసూతి సెలవుల పైన ఉత్తీర్వలు వెంటనే జారీ చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5లక్షలు ఇవ్వాలని, మట్టి ఖర్చులకు రూ.50వేలు చెల్లించాలని, ప్రమాద బీమా సౌకర్యం రూ.10లక్షలు ఇవ్వాలని, రిజిస్టర్స్ ప్రింట్ చేసి ఇవ్వాలని, అధికారుల వేధింపులు, బెదిరింపులు అరికట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బదవేని మంజుల, కార్యదర్శి గుమ్మడి జయశీల, లత, చంద్రకళ, మమత, లావణ్య , భాగ్యలక్ష్మి , రుచిత , రేణుక సీఐటీయూ నాయకులు ఒగ్గు గణేష్ , గడ్డం రాజశేఖర్ , సందు పట్ల పోచమల్లు పెద్ద ఎత్తున ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

ప్రమాదవశాత్తు పెంకుటిల్లు దగ్ధం

అగ్నికి ఆహుతైన సామాగ్రి


మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

నవతెలంగాణ - సిరిసిల్ల టౌన్ : ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని సిరిసిల్ల పట్టణం విద్యానగర్‌కు చెందిన మామిడాల రమేష్ ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం ఇంట్లో దేవుడి దీపారాధన చేసిన తర్వాత పని నిమిత్తం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. కాగా కొద్ది సమయం తర్వాత ప్రమాదవశాత్తు దీపం మంటలు ఇంటిని అంటుకున్నాయి. దీంతోపాటు ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి భారీగా పొగలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని ఇంటి తలుపులు పగలగొట్టారు. అప్పటికే మంటలు వ్యాపించి ఇంట్లోని సామాగ్రి, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, వంట సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. స్థానికులు వెంటనే అగ్ని మపాక సిబ్బందికి సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకొగా, కళ్ళ ముందే కాలిపోతున్న ఇంటిని చూస్తూ కన్నీటి పర్యాంతమయ్యారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కాలనీ వాసులు కోరారు. కాలనీకి చెందిన యువకులు అస్లాం, గౌస్, రఫీ, ఆఫ్వాన్, మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బందికి సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.

జాతర సందడి

- ఘనంగా పార్వతి పరమేశ్వరుల కళ్యాణం
- మానేరు తీరంలో పోటెత్తిన భక్తులు


గంగమ్మ తల్లిని దర్శించుకుంటున్న న్యాలకొండ అరుణ, బోయినపల్లి వినోద్ కుమార్

నవతెలంగాణ - సిరిసిల్ల టౌన్ : సిరిసిల్ల మానేరు తీరం శుక్రవారం సందడిగా మారింది. మాఘ అమావాస్య సందర్భంగా సిరిసిల్లలోని మాండవ్య నదీ తీరంలో మూడు చోట్ల జాతర శోభ సంతరించుకుంది. జిల్లా కేంద్రంలో మానేరు వాగులో గంగభవానీ జాతర, మడేలేశ్వర స్వామి జాతర, రామప్ప రామలింగేశ్వరస్వామి జాతరలు ఘనంగా జరిగాయి. సిరిసిల్ల చుట్టుపక్కల గ్రామాల నుండి సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. మహిళలు అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించి మొక్కులు అప్పజెప్పారు. ఏటు చూసినా భక్త జనులతో మానేరు తీరం కిటకిటలాడింది. గంగమ్మ, మడలేశ్వర, రామప్ప స్వామిని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.

మండల ఫోటోగ్రాఫర్ల ఆర్థిక సహాయం


మండల ఫోటోగ్రాఫర్స్

నవతెలంగాణ - ముస్తాబాద్ : మండల కేంద్రంలో పది రోజుల కిందట కొమ్మేట శ్రీకాంత్‌కు చెందిన క్రేజీ ఫోటో స్టూడియోలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి సుమారు రూ.4లక్షల విలువ చేసే కంప్యూటర్, ఫోటో కెమెరా, ఫర్నీచర్ పూర్తిగా దగ్ధమైంది. ఇతర మండలాల ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అంతా కలిసి శ్రీకాంత్‌కు శుక్రవారం రూ.30వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక రాజు, బండారి శ్రీకాంత్, బట్టు జీవన్, కసోడి రమేష్, ఈరవేని సత్యనారాయణ, ఎర్రోళ్ల నరేష్, పల్లె వెంకట్, రంజాన్ నరేష్, నక్క ప్రశాంత్ పాల్గొన్నారు.

మాఘమాస జాతర ఉత్సవాలు..



నవతెలంగాణ - ముస్తాబాద్ : మండలంలోని మొర్రాయపల్లె బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయంలో, పోతుగల్ రామాలయంలో, గూడెం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ముస్తాబాద్ స్వయంభు వెంకటేశ్వర ఆలయంలో, చీకోడు లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో రామలక్ష్మణ పల్లె సీతారామచంద్రస్వామి ఆలయంలోతో మాఘమాస జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ముస్తాబాద్‌లోని స్వయంభు వెంకటేశ్వర ఆలయం చికోడులోని లక్ష్మీనరసింహ దేవాలయం చుట్టూ ఎడ్లబండ్లు ట్రాక్టర్లు తిరిగాయి.

ఎస్సీ, ఎస్టీ కేసును విచారణ


విచారణ చేస్తున్న డీఎస్పీ ఉదయ్‌రెడ్డి

నవతెలంగాణ - ఎల్లారెడ్డిపేట : మండల కేంద్రంలో ఇటీవల దళిత సామాజిక వర్గానికి చెందిన దాసరి కృష్ణంరాజు అనే వ్యక్తి కేసీఆర్ కాలనీ సమీపంలో టీ కొట్టు పెట్టుకొని బతుకుతుండగా కొందరు టీ కొట్టు పెట్టుకున్న స్థలం వారిదేనని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కృష్ణంరాజుతో గొడవపడి కులం పేరుతో దూషించారని బాధితుడు ఫిర్యాదు చేయగా గురువారం కేసు నమోదు కాగా శుక్రవారం సిరిసిల్ల డిఎస్పి ఉదయ్‌రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి విచారణ చేపట్టారు. డీఎస్పీ ఘటనా స్థలంలో, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కృష్ణం రాజును జరిగిన ఘటనపై వివరణ అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా స్థానికులతో కొన్ని వివరాలు సేకరించారు. నిజ నిర్ధారణ చేసిన తర్వాత చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఉదయ్‌రెడ్డి తెలిపారు. డీఎస్పీ వెంట ఎల్లారెడ్డిపేట సీఐ శశిధర్‌రెడ్డి, ఎస్ఐ రమాకాంత్‌లు ఉన్నారు.

పీవీకి భారతరత్న అవార్డు పట్ల హర్షం

నవతెలంగాణ - ఎల్లారెడ్డిపేట : మండల కేంద్రంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య శుక్రవారం మాట్లాడుతూ మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి భారత ప్రధానిగా ఎనలేని ఆర్థిక సంస్కరణలు తెచ్చిన మహనీయుడు, బహుభాషా కోవిదుడని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వంగర గ్రామంలో జన్మించి ప్రధాన మంత్రిగా దేశానికి సేవలు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు.

రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు రైజింగ్ సన్ పాఠశాల విద్యార్థుల ఎంపిక



నవతెలంగాణ - పెద్దపల్లి టౌన్ : జనవరి 14న గోదావరిఖని లోని డిగ్రీ, పీజీ కళాశాలలో జిల్లా స్థాయి జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఈ నెల 10, 11 వ తేదీలలో హన్మకొండ జిల్లా ధర్మసాగర్ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు రైజింగ్ సన్ పాఠశాల విద్యార్థులు అరికిల్ల అర్చన్, ఉమా మహేష్ లు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయులు తగురం తిరుపతి తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సయ్యద్ అహ్మద్ , ప్రధానోపాధ్యాయులు హకీంఖాన్ విద్యార్థులను అభినందించారు.

8వ వార్డులో స్వచ్ఛ శుక్రవారం



నవతెలంగాణ - పెద్దపల్లి టౌన్ : పెద్దపల్లి పురపాలక సంఘం పరిధిలోని 8వ వార్డులో స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ బొంకూరి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. వార్డు పరిధిలో ప్రతీ నిత్యం నిర్వహించే పారిశుధ్య కార్యక్రమాలే కాకుండా విద్యానగర్‌లోని 2వ గల్లిలో స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమాన్ని నిర్వహించారు.

నవతెలంగాణ
సమగ్ర తెలుగు దినపత్రిక
పెద్దపల్లి
శనివారం | ఫిబ్రవరి 10, 2024 | www.navatelangana.com

ఆశా వర్కర్ల పెండింగ్ వేతనాలు చెల్లించాలి

- సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి జిజ్యోతి
- కలెక్టరేట్ ఎదుట ఆశాల ధర్నా



నవతెలంగాణ - పెద్దపల్లి టౌన్ : రెండు నెలలుగా ఆశా వర్కర్లకు పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని, ఆశా వర్కర్ల డిమాండ్స్ పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి జి జ్యోతి అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు ధర్నా చేసి అదనపు కలెక్టర్ అరుణశ్రీకి వినతి పత్రం అందించారు. అనంతరం జ్యోతి మాట్లాడుతూ అభయ హస్తం, గృహలక్ష్మి తదితర పనుల నుండి ఆశాలను మినహాయించాలని అన్నారు. డెలివరీల టార్గెట్స్ రద్దు చేయాలని, 18 వేల రూపాయలు ఫిక్స్ వేతనం నిర్ణయించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, జాబు చార్ట్ నిర్ణయించాలని, రిజిస్టర్లు ప్రింట్ చేసి ప్రభుత్వమే సప్లై చేయాలని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సీపెల్లి రవీందర్, సంఘం జిల్లా కార్యదర్శి డి.రజిత, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లోకి పాలకుర్తి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు



కండువా కప్పి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే

నవతెలంగాణ - గోదావరిఖని: పాలకుర్తి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు, కొత్తపల్లి సర్పంచ్ మల్లెత్తుల శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ముందుగా ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ పార్టీలోకి ఆహ్వానించారు.

రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీలకు సెయింట్ క్లెర్ విద్యార్థులు



అభినందస్తున్న హెచ్ఎం డొమినిక్

నవతెలంగాణ - గోదావరిఖని: ఈ నెల 10న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రకాశం స్టేడియంలో జరిగే రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు సెయింట్ క్లెర్ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. అండర్ 8 ఇయర్స్‌లో గణేష్ 50 మీటర్ల రన్నింగ్ విభాగంలో, అండర్ 12 ఇయర్స్‌లో డి.అక్షిత 100 మీటర్ల విభాగంలో, అశ్విత్ లాంగ్ జంప్‌లో, అండర్ 14 ఇయర్స్ విభాగంలో నిశ్రిత 400 మీటర్ల విభాగంలో, సాత్విక్ రెడ్డి 100 మీటర్ల విభాగంలో ఎంపికైనట్లు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గట్టయ్య తెలిపారు. వీరి ఎంపిక పట్ల పాఠశాల హెచ్ఎం ఎ.డొమినిక్ అభినందనలు తెలిపారు.

ఓసీపీ 5లో మల్టీ డిపార్ట్‌మెంట్ సమావేశం



సమావేశంలో మాట్లాడుతున్న జీఎం

నవతెలంగాణ - గోదావరిఖని:

సింగరేణి ఆర్జీ 1 పరిధిలోని జిడికె ఓసిపి 5 ప్రాజెక్ట్‌లో మల్టీ డిపార్ట్‌మెంటల్ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. మన సంస్థ, మన గని, మన బాధ్యతలను వివరించడంలో భాగంగా ఈ సమావేశాన్ని చేపట్టారు. ఆర్జీ 1 జీఎం చింతల శ్రీనివాస్ హాజరై సమావేశాన్ని ప్రారంభించారు. సమావేశం కమిటి అధికారులచే అన్ని షిఫ్టుల సూపర్ వైజర్లకు, ఉద్యోగులకు అవగాహనా కల్పించారు. ప్రస్తుతం ఉత్పాదకత వ్యయం కన్నా ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉన్నందునా యంత్రాలను సరైన సమయం వినియోగించి ఉత్పత్తి శాతం పెంచుకోవాలని సూచించారు. తదనతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సింగరేణిలోని గనులు వాటి పని తీరు గురించి వివరించారు. ప్రమాద రహిత సింగరేణిగా 'జీరో హార్మ్' సంస్థగా రక్షణా సూత్రాలు పాటించాలని, ఎలక్ట్రికల్ ప్రమాదాలు జరగకుండా ఏవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపారు. కార్యక్రమంలో కమిటీ అధికారులు ఎజీఎం పర్సనల్ లక్ష్మీనారాయణ, ఏరియా ఇంజనీర్ రాంమూర్తి, ఎజీఎం ఐఈడి ఆంజనేయులు, డిజీఎం క్వాలిటీ అమరేందర్ రెడ్డి, ప్రాజెక్ట్ అధికారి చంద్రశేఖర్, ప్రాజెక్ట్ ఇంజనీర్లు ఎస్‌వి.రావు, మెనేజర్ రామస్వామి, ఎఐటియుసి ఫిట్ సెక్రటరీ ప్రభుదాస్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ క్రాంతి, ఇంజనీర్ రాజన్న తదితరులున్నారు.

ఓసీపీ 5ని సందర్శించిన ఈడి కోల్‌మూవెహెంట్



సందర్శిస్తున్న ఈడి కోల్‌మూవ్‌మెంట్

నవతెలంగాణ - గోదావరిఖని: సింగరేణి ఆర్జీ 1 పరిధిలోని ఓసిపి 5ని ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ కోల్ మూవ్‌మెంట్ డాక్టర్ జె.అల్విన్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఓసిపి 5 బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణాకు సంబంధించి పలు అంశాల గురించి అధికారులతో చర్చించారు. త్వరిత గతిన కోల్ ట్రాన్స్ పోర్ట్ అయ్యేలా చర్యలను చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్జీ 1 జీఎం చింతల శ్రీనివాస్, ప్రాజెక్ట్ అధికారి సత్యనారాయణ, ఏరియా ఇంజనీర్ రాంమూర్తి, ఓసిపి 5 పిఓ కె.చంద్రశేఖర్, డిజీఎం మార్కెటింగ్ సురేందర్ రాజ్ పాల్గొన్నారు.

అధికారులతో ఈడి కోల్‌మూవ్‌మెంట్ సమీక్ష



అధికారులతో సమీక్షిస్తున్న ఈడి కోల్‌మూవ్‌మెంట్

నవతెలంగాణ - గోదావరిఖని: సింగరేణి ఆర్జీ 1 జీఎం కార్యాలయంలో ఇడి కోల్‌మూవ్‌మెంట్ డాక్టర్ జె.అనిల్ ఆర్జీ రీజియన్ జీఎంలు, ఉన్నతాధికారులు విద్యుత్ పరిశ్రమలకు బొగ్గు రవాణాకు సంబంధించి శుక్రవారం సమీక్షించారు. ప్రస్తుత పరిస్థితులలో విద్యుత్ రంగాలలో బొగ్గు కీలక పాత్ర పోషిస్తుందని, సింగరేణి నుండి ఉత్పత్తి అయిన బొగ్గు ఎక్కువ శాతం విద్యుత్ పరిశ్రమలకే సరఫరా చేస్తున్నామని, అయినప్పటికి కూడా విద్యుత్ పరిశ్రమల అభ్యర్థన మేరకు సింగరేణి సంస్థ నుండి సాధ్యమైనంత బొగ్గు ఉత్పత్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్జీ 1 జీఎం చింతల శ్రీనివాస్, ఆర్జీ 2 జీఎం ఎల్‌వి.సూర్యనారాయన, ఏరియా ఇంజనీర్ రాంమూర్తి, ఓసిపి 5 పిఓ కె.చంద్రశేఖర్, ఇతర అధికారులున్నారు.

సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు

జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్



నవతెలంగాణ - పెద్దపల్లి టౌన్ : జిల్లాలో సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వైద్యులను కోరారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో సిజేరియన్ ఆపరేషన్ల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ గైనకాలజిస్ట్, వైద్య అధికారులతో సమీక్షించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్లు అధికంగా జరుగుతున్నాయని, దీనికి గల కారణాలు, దీనిని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ డాక్టర్లతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ గతంలో అధికంగా సాధారణ ప్రసవాలు జరిగేవని, ప్రస్తుత కాలంలో అత్యధికంగా సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయని, వీటి వల్ల తల్లి, బిడ్డ ఇద్దరు నష్టపోతున్నారని, వీటిని నివారించేందుకు ప్రభుత్వ ప్రైవేటు వైద్యులు, వైద్య శాఖ అధికారులు సమన్వయంతో ప్రణాళిక బద్ధంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో సాధారణ ప్రసవాలు, సిజేరియన్ ఆపరేషన్లకు గల వ్యత్యాసాలను వివరిస్తూ రెగ్యులర్ గా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వీటికి ప్రముఖ గైనకాలజిస్టులు ముఖ్య అతిథులుగా హాజరై మహిళలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించేందుకు మన జిల్లాలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలతో మనం ముందుకు వెళ్లాలని, ప్రభుత్వ ప్రైవేటు వైద్యులు, ఇతర సిబ్బంది ఒకే తాటిపై ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసరపు సిజేరియన్ ఆపరేషన్లు ఇకపై చేయవద్దని, అనవసరపు ఒత్తిడులకు లోను కావద్దని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఇకపై ముహూర్తపు ఆపరేషన్లు, గర్భిణీ స్త్రీ తల్లిదండ్రులు, భర్త ఒత్తిడితో చేసే సిజేరియన్ ఆపరేషన్లు నియంత్రించాలని, రోగి పరిస్థితికి అనుగుణంగా మాత్రమే ఆపరేషన్లు చేయాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో ఆడపిల్లలకు చిన్నతనం నుంచి పోషక లోపం నివారణకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పౌష్టికాహారం అందించుటకు చర్యలు తీసుకుంటున్నా మని, విద్యార్థులందరూ శారీరకంగా దృఢంగా తయారయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, అనీమియా నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.ప్రమోద్ కుమార్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాకాంత్, ప్రభుత్వ ప్రైవేట్ గైనకాలజిస్ట్ లు, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

యువతకు పోటీ పరీక్షల మెటీరియల్‌ను అందుబాటులో ఉంచాలి

అదనపు కలెక్టర్ జె.అరుణశ్రీ



నవతెలంగాణ - పెద్దపల్లి టౌన్ : జిల్లాలోని గ్రంథాలయాల్లో యువతకు ఉపయోగపడే విధంగా పోటీ పరీక్షల మెటీరియల్‌ను అందుబాటులో ఉంచాలని అదనపు కలెక్టర్ జె.అరుణశ్రీ ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని తన చాంబర్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె.అరుణశ్రీ అధ్యక్షతన జిల్లా గ్రంథాలయ సంస్థ సర్వ సభ్య సమావేశం (బడ్జెట్ 2024-25) నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థకు సంబంధించిన 2023-24 అంచనాలు, పద్దుల వారీగా అయిన నిఖర ఖర్చులు, 2024-25 సంవత్సరానికిగాను పద్దుల వారీగా అంచనా వేసిన ఆదాయ వ్యయాలను సభ్యులతో చర్చించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ గ్రామ పంచాయతీల నుండి జిల్లా గ్రంథాలయ సంస్థకు చెల్లించవలసిన సెస్సు వివరాలను అడిగి తెలుసుకొని బకాయి ఉన్న గ్రంథాలయ సెస్సును వెంటనే చెల్లించేందుకు జిల్లాలోని అన్నీ గ్రామ పంచాయతీలకు ఆదేశాలు జారీ చేయాలని జిల్లా పంచాయితీ అధికారిని ఆదేశించారు. మున్సిపాల్టీ కమిషనర్లకు లేఖలు రాస్తూ గ్రంథాలయ సెస్సు బకాయిల వివరాలు తెప్పించుకొని జమ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శిని ఆదేశించారు. జిల్లాలోని అన్నీ గ్రంథాలయాలలో పాఠకులకు కావలసిన పోటీ పరీక్షల పుస్తకాలను కొనుగోలు చేసి అందుబాటులో ఉంచాలని, జిల్లాలోని గ్రామ పంచాయతీలలో పబ్లిక్ రీడింగ్ రూములను ఏర్పాటు చేయుటకు వసతి ఏర్పాటు నిమిత్తము గ్రామ పంచాయతీ వారు సిద్ధంగా ఉంటే, వారి గ్రామాలలో పబ్లిక్ రీడింగ్ రూములు ఏర్పాటుకు జిల్లా గ్రంథాలయ సంస్థ తరుపున మంజూరి ఇవ్వాలని తెలిపారు.జిల్లాలో డి.ఎం.ఎఫ్.టి. నిధుల క్రింద మంజూరు అయిన శ్రీ రాంపూర్ , ఓదెల, పెద్దపల్లి గ్రంథాలయాల పనులు చేపట్టుటకు పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటికే మంజూరు చేయబడిన పబ్లిక్ రీడింగ్ రూములను వెంటనే ప్రారంభించాలని, జిల్లాలోని అన్ని శాఖా గ్రంథాలయాలలో కంప్యూటర్లను ఏర్పాటు చేసి ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శిని ఆదేశించారు. ఈ సర్వ సభ్య సమావేశంలో జిల్లా గ్రంధాలయ సంస్థ మెంబర్ కన్వీనర్, కార్యదర్శి ఎ.వి.యస్.రాజు, సభ్యులు జిల్లా పంచాయితీ అధికారి చంద్రమౌళి, జిల్లా విద్యాశాఖాధికారి డి.మాధవి, జిల్లా పౌర సంబంధాల శాఖాధికారి యం.డి. అయూబ్ ఖాన్, వయోజన విద్య ఉప సంచాలకులు తరుపున వారి ప్రతినిధి, జిల్లా గ్రంధాలయ సిబ్బంది పాల్గొన్నారు.

రామగిరి ఎంపీడీవో సస్పెన్షన్

ప్రోటోకాల్ నిబంధనలు ఉల్లంఘన కారణం



ఎంపీడీవో ఇనుముల రమేష్

నవతెలంగాణ - రామగిరి : ప్రోటోకాల్ నిబంధనలు విస్మరించి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన రామగిరి ఎంపిడీఓ ఐ.రమేష్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఉత్తర్వులు జారీ చేశారు. కమాన్ పూర్ ఎంపిపి కార్యాలయానికి చెందిన ఎంపిడీఓ ఐ రమేష్ డిప్యూటేషన్ పై రామగిరి ఎంపీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలలో పాటించాల్సిన ప్రోటోకాల్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం గమనించినట్టు కలెక్టర్ తెలిపారు. ఎంపిడీఓ ఐ రమేష్ తన కార్యాలయ విధుల పట్ల సైతం గౌరవపూర్వకంగా వ్యవహరించడం లేదని గమనించి, అనేక మార్లు ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ జనవరి 31న జరిగిన కార్యక్రమంలో సైతం శిలాఫలకంలో ప్రోటోకాల్ పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పాత తేదీతో ఉన్న శిలాఫలకం పెట్టి బాధ్యత రహితంగా ఉన్న కారణంగా షోకాజ్ నోటీసులు జారీ చేసిన తర్వాత సదరు ఎంపిడిఓను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపిడిఓపై ఉన్న క్రమశిక్షణ ప్రొసీడింగ్స్ ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని, సస్పెన్షన్ కాలంలో సదరు ఉద్యోగి తన అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ళవద్దని కలెక్టర్ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.

కార్మికులకు సమ్మె చేసే హక్కు లేకుండా బీజేపీ కుట్ర

ఏఐటీయూసి అధ్యక్షుడు సీతారామయ్య



కార్యక్రమంలో మాట్లాడుతున్న ఏఐటీయూసి అధ్యక్షుడు సీతారామయ్య

నవతెలంగాణ - యైటింక్లయిన్ కాలనీ : భవిష్యత్లో సింగరేణిలో కార్మికులు సమ్మె చేసే హక్కు కూడా లేకుండా ఈ బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఏఐటీయూసి అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేసారు. శుక్రవారం 8వ కాలనీలోని ప్రెస్ క్లబ్‌లో ఏఐటీయూసి నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని 44 కార్మిక చట్టాలను 4కోడ్లుగా విభజించి కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేస్తోందన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ రంగ సంస్థలు బతికే పరిస్థితే లేదన్నారు. ఈ నెల 16న దేశ వ్యాప్త కార్మిక సమ్మె, గ్రామీణ బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, కేంద్ర ఉపాధ్యక్షులు ఎల్ ప్రకాష్,ఉప ప్రధాన కార్యదర్శి వై వి రావ్,ఆర్గనైజింగ్ సెక్రెటరీలు కె. రాజారత్నం, ఆర్జీ.2 బ్రాంచ్ కార్యదర్శి జిగురు రవిందర్,కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర్ర తిరుపతి,నాయకులు.అన్నారావు, డీటీ రావు, రమేష్, సంపత్, మల్లేష్, సార శ్రీనివాస్, అనిల్ కుమార్, సంపత్ రెడ్డి పాల్గొన్నారు.

ఘనంగా పీఆర్‌టీయూ ఆవిర్భావ దినోత్సవం



నవతెలంగాణ - పెద్దపల్లి టౌన్ : పిఆర్‌టియు సంఘం 54వ ఆవిర్భావ దినం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని మండల వనరుల కేంద్రం ఆవరణలో పిఆర్.టి.యు పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సంఘ పటిష్టతకు, అభివృద్ధికి ఆవిర్భావం నుండి పాటుపడిన సీనియర్ నాయకులు దండ నర్సింహా రెడ్డి, మోత్కూరి నారాయణ, రామస్వామి, కిషన్ రావు, తన కుమారుణ్ణి ఐ.ఎ.ఎస్ అధికారిగా తీర్చిదిద్దిన ఆవుల లక్ష్మయ్య, ఇటీవల తెలుగులో డాక్టరేట్ సాధించిన డి.లక్ష్మణ్ కుమార్ లను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కర్రు సురేష్ సురేష్ మాట్లాడుతూ గత 53 సంవత్సరాలుగా సుస్థిరంగా అభివద్ధి చెందుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 85వేల సభ్యతం కలిగి రాష్ట్రంలోనే పెద్ద సంఘంగా చరిత్ర సష్టించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గండు కృష్ణమూర్తి, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

ఫిబ్రవరి 12న సదరం స్లాట్ బుకింగ్

నవతెలంగాణ - పెద్దపల్లి టౌన్ : దివ్యాంగుల వైద్య నిర్ధారణ పరీక్షల కోసం ఫిబ్రవరి 12న సోమవారం ఉదయం 11-35 గంటల నుండి మీ- సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వి. శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రొత్తగా సదరం సర్టిఫికేట్ కావాల్సిన వారు, తాత్కాలిక సదరం సర్టిఫికేట్ ఉన్నవారు రెన్యువల్ కొరకు దరఖాస్తులు చేసుకోవాలని, దృష్టి లోపం ఉన్నవారు ఫిబ్రవరి 15, మార్చ్ 14 తేదీలలో నిర్వహించు క్యాంప్ స్లాట్ కొరకు, మానసిక అంగ వైకల్యం, బుద్ధి మాన్యం ఉన్న వారు ఫిబ్రవరి 22, మార్చ్ 21 తేదీల స్లాట్ కొరకు, వినికిడి లోపం గలవారు ఫిబ్రవరి 29, మార్చ్ 28 నాటి స్లాట్ నమోదు కొరకు ఫిబ్రవరి 12న ఉదయం 11-35 గంటల నుండి మీ సేవా కేంద్రాల్లో స్లాట్ నమోదు చేసుకోవాలని, స్లాట్ బుకింగ్ అనంతరం మెడికల్ క్యాంపులకు వచ్చే సందర్భంలో దరఖాస్తుదారు దివ్యాంగుల రసీదుతో పాటు వికలాంగత్వ పరీక్షా కాపీ, ఆధార్ కార్డు జిరాక్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, వ్యక్తిగత మెడికల్ రిపోర్ట్ లను తీసుకొని రావాలని డిఆర్‌డీవో శ్రీధర్ ప్రకటనలో తెలిపారు.

దేశ వ్యాప్త సమ్మెను కార్మిక వర్గం విజయవంతం చేయాలి



మాట్లాడుతున్న కార్మిక సంఘాల నాయకులు

నవతెలంగాణ - గోదావరిఖని : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 16, 2024 న జరగబోయే సమ్మెను కార్మిక వర్గం విజయవంతం చేయాలని కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. ఎన్టిపిసి ప్లాంట్ గేట్ 2 వద్ద జేఏసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఎ.ముత్యంరావు, నాంసాని శంకర్, గిట్ల లక్ష్మారెడ్డి, ఐఎఫ్టియు ఈ.నరేష్, చిలుక శంకర్, బీఆర్‌టియు ఈ.భూమయ్య చింతల సత్యం, హెచ్ఎంఎస్ సిహెచ్.ఉపేందర్, ఐఎఫ్టియు విశ్వనాథ్, తోకల రమేష్, నాగభూషణం, టిఎన్టియుసి ఏ.శ్రీనివాస్, గోదావరి యూనియన్ ఆర్.రాజ మల్లయ్య, ఏఐటియుసి సునీల్, ఆర్.లక్ష్మణ్, ఐఎన్టియుసి జమీల్, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఆయిల్ సెక్టార్ కార్మికులు సమ్మెలో పాల్గొనాలి

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 16న జరిగే దేశ వ్యాప్త సమ్మెలో ఆయిల్ సెక్టార్ కాంటాక్ట్ కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు, అన్ని విభాగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కుందనపల్లి యుఓసి ట్రాన్స్పోర్ట్ కార్మికులకు కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి ఎం.రామాచారి, ఉపాధ్యక్షులు ఎస్.బిక్షపతి పాల్గొన్నారు.

నిర్దేశిత సమయంలో ప్రజాపాలన దరఖాస్తు సవరణలు పూర్తి చేయాలి

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్



నవతెలంగాణ - పెద్దపల్లి టౌన్ : నిర్దేశిత సమయంలో ప్రజాపాలన దరఖాస్తు సవరణలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం పెద్దపల్లిలోని 13వ వార్డులో జరుగుతున్న మహాలక్ష్మి పథకం గ్యాస్ సబ్సిడీ లబ్ధిదారుల వివరాల సేకరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్లను అర్హులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రజా పాలన కార్యక్రమం లో తీసుకున్న దరఖాస్తులలో వివరాలను క్షేత్రస్థాయిలో ధ్రువీకరించాలని కలెక్టర్ తెలిపారు. నిర్దేశించిన సమయంలోగా క్షేత్రస్థాయి ధ్రువీకరణ పూర్తి చేయాలని, ప్రతి ఇంటికి వెళ్లి తప్పనిసరిగా వివరాలను సేకరించాలని, అర్హులందరికీ ప్రభుత్వ పథకం అందే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వేంకటేశ్, 13వ వార్డు కౌన్సిలర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఇంటి పన్ను బకాయిలు చెల్లించాలి



బిల్ రిసిప్ట్ అందజేస్తున్న మున్సిపల్ అధికారులు

నవతెలంగాణ - యైటింక్లయిన్ కాలనీ : రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 8వ కాలనీలో ఇంటి పన్నులు, నల్లా బిల్లులు, ట్రేడ్ లైసెన్స్ బిల్లులు త్వరిత గతిన చెల్లించాలని రామగుండం ఆర్ఐ శంకర్ రావు 8వ కాలనీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.పన్ను వసూలు శాతం తక్కువగా ఉన్నందున అడిషనల్ కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించి వంద శాతం వసూలు చేయాలని ఆదేశించారని మేయర్,కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం 8వ కాలనీలోని ఐదు డివిజన్లో ఆర్ ఐ శంకర్రావు ఆధ్వర్యంలో భారీగా పేరుకపోయిన ఇంటి పన్ను బకాయిదారుల వద్దకు వెళ్లి చెల్లించాలని వారిని కోరారు. చెల్లించని పక్షంలో సీజ్ చేస్తామని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లకు ఘన సన్మానం



సర్పంచులు సన్మానిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

నవతెలంగాణ - రామగిరి : రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రోడ్డ బాపు, మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సెంటనరీ కాలనీ టౌన్ ప్రెసిడెంట్ కాటం సత్యం ఆధ్వర్యంలో రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఉపసర్పంచులు ఐదు సంవత్సరాల పదవీ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా రామగిరి మండల కేంద్రంలోని శ్రీపాద భవన్ ఐఎన్టీయూసీ ఆఫీస్ లో సన్మానం చేసారు.

మాథ్స్ ఒలింపియాడ్‌కు ఐపీఎస్ విద్యార్థులు ఎంపిక



ఎంపికైన విద్యార్థులతో పాఠశాల డైరెక్టర్

నవతెలంగాణ సుల్తానాబాద్ :

ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ సెకండ్ లెవెల్ ఎగ్జామ్‌కు సుల్తానా బాద్ ఐపీఎస్ పాఠశాల విద్యార్థులు క్వాలిఫై కావడం అభినందనీయం అని పాఠశాల డైరెక్టర్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కష్ణప్రియ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైన్స్ ఒలంపియాడ్ ఫౌండేషన్ (ఎస్ ఎఫ్ ఓ) ఆధ్వర్యంలో మాథ్స్ ఒలంపియాడ్ ఫస్ట్ లెవెల్ టెస్ట్ నిర్వహించగా ఐపీఎస్ పాఠశాల 19 మంది విద్యార్థులు మ్యాథ్స్ ఒలంపియాడ్ సెకండ్ లెవెల్ ఎగ్జామ్‌కు క్వాలిఫై అయ్యారు. వీరు ఈనెల 11న కరీంనగర్‌లో జరగబోయే ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలంపియాడ్ సెకండ్ లెవెల్ ఎగ్జామ్‌లో పాల్గొంటారు.

పీవీకి భారతరత్న ప్రకటించడం పట్ల హర్షం



కొలనూరు లో స్వీట్లు పంపిణీ చేసిన ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు గుండేటి యాదవ్

నవతెలంగాణ - ఓదెల : ఓదెల మండలంలోని కొలనూరు రైల్వే గేటు సమీపంలో కాంగ్రెస్ నాయకుడు పెద్దపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కర్రలక్ష్మారెడ్డి, పెద్దిరెడ్డిరాజిరెడ్డి, భగవాన్ రెడ్డి, గోపుకుమార్ రెడ్డి, కర్నమోహన్ రెడ్డి, బండారి చంద్రయ్య, జంగం కొమరయ్య, లక్కం సారయ్య, దేవుడిరాజారెడ్డి, యాకయ్య, గుండేటి శ్రీకాంత్, గడ్డం బన్నీ తదితరులు పాల్గొన్నారు.

ఓసీపీ-1ని సందర్శించిన డైరెక్టర్



గనిని పరిశీలిస్తున్న డైరెక్టర్ ఆపరేషన్స్ అండ్ పా

నవతెలంగాణ - యైటింక్లయిన్ కాలనీ : సింగరేణి రామగుండం-3 ఏరియాలోని ఓసీపీ-1 ఉపరితల గనిని డైరెక్టర్(ఆపరేషన్స్ అండ్ పా) ఎన్ .వి .కె .శ్రీనివాస్ శుక్ర వారం సందర్శించారు. గని ఆవరణలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి ఉత్పత్తి, ఉత్పాదకత, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు. అనంతరం ఓసీపీ - 1 ఉపరితల గని క్వారీలోకి వెళ్ళి పనులను పరిశీలించారు. వారితోపాటు సేఫ్టీ జీఎం(కార్పొరేట్) కె. గురవయ్య, ఇన్‌చార్జి ఆర్జీ-3 జీఎం ఎస్.రాధాకృష్ణ, ఏరియా సేఫ్టీ అధికారి సీహెచ్ వెంకటరమణ, ఇన్‌చార్జి మేనేజర్ ఏ.కోటయ్యలతో పాటు ఇతర అధికారులు ఉన్నారు.

పారదర్శకంగా వివరాలు నమోదు చేయాలి



వివరాలు నమోదు ప్రక్రియను పరిశీలించిన ఆర్డీఓ

నవతెలంగాణ - సుల్తానాబాద్ రూరల్ : సుల్తానాబాద్ మండలం ఆళ్లిపూర్, రెగడిమద్దికుంట గ్రామాలలో మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 లకు వంట గ్యాస్ దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల ఇంటి ఇంటికి తిరిగి గ్యాస్ డీలర్ వివరాలను, గ్యాస్ కనెక్షన్ వివరాలు, కస్టమర్ నెంబర్ ను యాప్ లో నమోదు చేయు పక్రియను పెద్దపల్లి ఆర్డీవో మధుమోహన్ సుల్తానాబాద్ తహసిల్దార్ మధుసూదన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం ఆర్డీవో మధుమోహన్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం దరఖాస్తుదారుల వివరాలు పారదర్శకంగా యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శశికళ తో పాటు పలువురు పాల్గొన్నారు.

నవతెలంగాణ
సమగ్ర తెలుగు దినపత్రిక
కరీంనగర్
శనివారం ఫిబ్రవరి 10, 2024 www.navatelangana.com

'దళిత బంధు రెండో విడుత డబ్బులు వెంటనే విడుదల చేయాలి'



నవతెలంగాణ - జమ్మికుంట : దళిత బంధు పథకంలో మొదటి విడతగా ఐదు లక్షలు ఇచ్చారని, రెండో విడత రూ.5లక్షలు ఇవ్వాలని దళిత బంధు రెండో విడత సాధన కమిటీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఓ ప్రయివేటు ఫంక్షన్ హాల్‌లో హుజురాబాద్ నియోజకవర్గ దళిత కుటుంబాలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలైనా దళిత బంధుపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నామని తెలిపారు. రానున్న మూడు రోజుల్లో దళిత బంధు నిధులపై ప్రభుత్వం స్పష్టమైన సమాచారం ఇవ్వాలన్నారు. లేనిపక్షంలో నియోజకవర్గంలోని దళితులతో శాంతియుత దీక్ష చేయడానికి పూనుకుంటామన్నారు. ధర్నాలు , రాస్తారోకోలు చేస్తూ రానున్న లోక్‌సభ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు కొలుగురి సురేష్, మంద రాజేష్, కొలుగూరి నరేష్, రామంచ రాకేష్, గాజుల శ్రావణ్, మహేందర్, దాసరపు రాజు, తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి మానుకోవాలి

సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి

నవతెలంగాణ - కరీంనగర్

రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి మానుకోవాలని సీపీఐ(ఎం) కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. కేరళ రాష్ట్రంలోని సీపీఐ(ఎం) ప్రభుత్వంపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ వద్ద కండ్లకు గంతలు కట్టుకొని శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రంలో ఉన్న బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని, రాష్ట్రాలకు రావలసిన నిధుల కేటాయింపులో పక్షపాత ధోరణి వ్యవహరిస్తుందని అన్నారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్‌ను అడ్డుపెట్టుకొని పెత్తనం చెలాయించాలని చూస్తుందని అన్నారు. రాష్ట్ర హక్కులను హరించే విధంగా వ్యవహరిస్తూ ప్రభుత్వాలను కూల్చాలని కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. కేరళ రాష్ట్రంలో అనేక వరదలు వచ్చి కోట్లాది రూపాయల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా నష్ట పరిహారం ఇవ్వకుండా వివక్షగా వ్యవహరించిందని అన్నారు. దేశంలోనే కరోనాను అరికట్టిన రాష్ట్రంగా పేరొందిన కేరళ రాష్ట్రాన్ని అభినందించాల్సిన కేంద్రం అవాకులు చెవాకులు పేలుస్తూ కేరళ రాష్ట్రాన్ని విస్మరిస్తుందని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి అన్ని రాష్ట్రాలను సమానంగా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అలా వ్యవహరించకుండా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో సీబీఐ, ఈడీ సంస్థలను వాడుకుంటూ అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, రాష్ట్రాలకు రావాల్సిన వాటాను మంజూరు చేయకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి దేశంపై ప్రేమ లేదని కేవలం ఆదానీ, అంబానీలపై మాత్రమే ప్రేమ ఉందని.. అందుకే దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కష్టార్జితంతో చెమటటోడ్చి కట్టిన పన్నులను ఆదానీ, అంబానీలకు దోచిపెడుతుందని విమర్శించారు. అనంతరం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు గీట్ల ముకుందరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా అమ్ముతూ కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారని, బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల స్వాతంత్ర్యపు హక్కును కోల్పోతారని, రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీని బంగాళాఖాతంలో కలపాలని ప్రజానీకానికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు గుడికందుల సత్యం, జిల్లా కమిటీ సభ్యుడు నరేష్ పటేల్, నాయకులు జి.తిరుపతి, రాయికంటి శ్రీనివాస్, పున్నం రవి, తిప్పారపు సురేష్, కవంపల్లి అజయ్, రాజ్ కుమార్, కండె రాజు, తదితరులు పాల్గొన్నారు.



నిరసన తెలుపుతున్న నాయకులు

సీబీఎస్ఈ ఎక్స్‌ప్రెషన్ సిరీస్‌లో సెయింట్ జార్జ్-సీబీఎస్ఈ విద్యార్థి ప్రతిభ



నవతెలంగాణ - కొత్తపల్లి : కరీంనగర్‌లోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాల (సీబీఎస్ఈ) 10వ తరగతి విద్యార్థి రక్షిత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఢిల్లీ నిర్వహించిన సీబీఎస్ఈ ఎక్స్‌ప్రెషన్ సిరీస్‌లో పాల్గొని మెరిట్ సర్టిఫికెట్ సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థిని చైర్మెన్ డాక్టర్ పి.ఫాతిమారెడ్డి సర్టిఫికెట్‌తో అభినందించారు. రక్షిత్ పెయింటింగ్ విభాగంలో పాల్గొని ఈకో ఫ్రెండ్లీ ఎన్విరాన్‌మెంట్ అనే విషయంపై సీబీఎస్ఈ ఎక్స్‌ప్రెషన్ సిరీస్‌కి పంపించిందని, ఇందులో భాగంగా జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీలో తనకు మెరిట్ సర్టిఫికెట్ రావడం గర్వించదగ్గ విషయమని తెలిపారు.

పర్యావరణ పరిరక్షణపై సామాజిక కార్యకర్త ప్రచారం

నవతెలంగాణ - హుజురాబాద్ రూరల్

ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాలను పురస్కరించుకొని మండలంలోని పెద్దపాపయ్యపల్లి గ్రామంలో సామాజిక కార్యకర్త నలుబాల వేణుగోపాల్ ప్లాస్టిక్ కవర్ల వాడకంతో అనార్థాలు, పరిసరాల పరిశుభ్రత శుక్రవారం ప్రచారం నిర్వహించారు. అలాగే గ్రామంలోని శివాలయంలో ఏకబిల్వం రెండు మొక్కలను గ్రామస్తులతో కలిసి నాటాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లు, సంచులు వాడటం వల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతింటుందని ప్లాస్టిక్ బదులు బట్ట సంచులు, జూటు బ్యాగులు వాడాలని సూచించారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు నరెడ్ల వెంకటేశ్వర్‌రెడ్డి, గంగుల శ్రీనివాస్‌రెడ్డి, నలుబాల నందయ్య, నలువాల మనోజ్ కుమార్, గుడి రమణారెడ్డి, సుంకేనపల్లి సమ్మయ్య, నరెడ్ల శ్రవణ్ రెడ్డి, ఆలయ పురోహితుడు రాహుల్ ఆచార్య పాల్గొన్నారు.

పీవీకి భారతరత్న ప్రకటించడం పట్ల సంబరాలు



నవతెలంగాణ - హుజురాబాద్

వంగర ముద్దుబిడ్డ, బహుభాషా కోవిదుడు, మాజీ ప్రధాని పీవీ.నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల హుజురాబాద్ పట్టణంలో పీవీ జిల్లా సాధన సమితి నాయకులు, పీవీ సేవా సంఘం నాయకులు, బీజేపీ నాయకులు వేరువేరుగా సంబరాలు నిర్వహించారు. పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి, స్వీట్లు పంపిణీ చేసి టపాకులు పేల్చారు. జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి జెల్ల సుధాకర్, మాసాడి ముత్యంరావు, నల్ల సుమన్, సత్యనారాయణరెడ్డి, పల్లెని దేవేందర్‌రావు, సంజీవరెడ్డి పాల్గొన్నారు.

పీవీ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో

పీవీ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సాధన సమితి కన్వీనర్ భీమోజు సదానందం, పొడిశెట్టి వెంకటరాజం, వేల్పుల రత్నం, ఆలేటి రవీందర్, ప్రభాకర్, శేఖర్ పాల్గొన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వడం పట్ల జేఏసీ చైర్మన్ ఆవునూరు సమ్మయ్య, సమీప బంధువు పీవీ.మదన్‌మోహన్‌రావు, ఇందుర్తి రమేష్, ఇందుర్తి నరేష్, గోపాల్‌రావు, హరిహరరావు, మిడిదొడ్డి ప్రదీప్, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

దళిత మహిళపై దాడి చేసిన దుండగులను శిక్షించాలి

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు పారునంది జలపతి

నవతెలంగాణ - తిమ్మాపూర్ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఓ గ్రామంలో దళిత మహిళను వివస్త్రను చేసి, కంట్లో కారం కొట్టి నడి బజార్లో అందరు చూస్తుండగానే చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టి చిత్రహింసలకు గురిచేసిన దుండగులపై కఠినంగా శిక్షించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు పారునంది జలపతి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక దళిత మహిళను వివస్త్ర చేసి దారుణంగా కొట్టిన దుర్మార్గపు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను అని అన్నారు. సుమోటగా తీసుకొని నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధిత మహిళకు అండగా నిలవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దేశవ్యాప్త కార్మిక సమ్మె, గ్రామీణ బంద్ పోస్టర్ విడుదల



నవతెలంగాణ - శంకరపట్నం : ఈ నెల 16న చేపట్టే దేశవ్యాప్త కార్మిక సమ్మె, గ్రామీణ బంద్ పోస్టర్‌ను శుక్రవారం శంకరపట్నం మండలం కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 16న మండల కేంద్రంలో బస్టాండ్ నుండి అంబేద్కర్ విగ్రహం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించాలని అన్నారు. దేశవ్యాప్త సమ్మెలో సీఐటీయూతో పాటు 97 కార్మిక సంఘాలు, కిసాన్ సంయుక్త మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయని చెప్పారు. దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ బంద్‌లో మండల కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్, హమాలీ సంఘం అధ్యక్షుడు ఎస్‌డి బాబా, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు ఎలుకపల్లి సారయ్య, స్వయంకృషి ఆటో డ్రైవర్ యూనియన్ అధ్యక్షుడు వంగ బిక్షపతి, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు రమేష్, చక్రపాణి, స్కూల్ స్వీపర్స్ యూనియన్ నాయకుడు అంజయ్య, గ్రామ పంచాయతి వర్కర్స్ యూనియన్ నాయకులు మహేందర్, జనార్ధన్, కిష్టయ్య, సమ్మయ్య, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి

కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

నవతెలంగాణ - చొప్పదండి

గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలంలోని రుక్మాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న శుక్రవారం డ్రై డేను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలో శత శాతం ఇంటి పన్ను కలెక్షన్ చేయాలని అన్నారు. సిగ్రికేషన్ షెడ్ల నిర్వహణ సక్రమంగా ఉండాలని ఆదేశించారు. నర్సరీని పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం కొలిమికుంట గ్రామంలో అంగన్వాడీ సెంటర్లను పరిశీలించారు. పిల్లలకు ప్రతిరోజు పౌష్టికాహారాన్ని అందించాలని అన్నారు. చిన్న పిల్లలను ఎప్పుడు వారి చేతులు పట్టుకొని పైకి లేపకూడదు అన్నారు. అలా చేయడం ద్వారా వారి ఎముకలలో ఇబ్బందులు కలుగుతాయని, వారిని జాగ్రత్తగా పైకి లేపాలని టీచర్లకు వివరించారు. పిల్లలతో మాట్లాడుతూ వారికి ఇస్తున్న ఆహార వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు ఆడుకోవడానికి ఇస్తున్న ఆట వస్తువులను స్టాకు వివరాల గురించి అడిగారు. కొలిమికుంట నర్సరీలో మొక్కల సంరక్షణ సక్రమంగా చేయాలని సెక్రటరీని ఆదేశించారు. చొప్పదండి శివారు ప్రాంతంలోని కెనాల్‌లో ఉపాధి హామీ పథకం ద్వారా చేస్తున్న 100రోజుల పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, డీఆర్‌డీఓ పీడీ శ్రీలత, తహసీల్దార్ నరేందర్, ఎంపీడీఓ స్వరూప, ఎంపీఓ రాజగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.


అంగన్వాడీలో పిల్లలతో మాట్లాడుతున్న కలెక్టర్ పమేలా సత్పతి

భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి

కాంగ్రెస్ మహిళా పట్టణ అధ్యక్షురాలు పూదరి రేణుక



నవతెలంగాణ - జమ్మికుంట : జమ్మికుంట మున్సిపల్ పరిధిలో జరుగుతున్న భూ కబ్జాలపై విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు పూదరి రేణుకశివకుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆమె మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంతమంది నాయకులు వారికి అనుకూలంగా పనిచేసిన అధికారుల అండదండలతో జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని సర్వే నెంబర్ 629, 887లో కొన్ని ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని తమ ఇష్టారాజ్యంగా అమ్ముకోవడమే కాకుండా దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు. ఎవరైనా దళితులు, బీదవారు ఆ స్థలం మాది అని అడిగితే వారిపై దౌర్జన్యాలకు దిగడం, కేసులు పెట్టడం, ఎదురు తిరిగితే బెదిరించడం లాంటి సంఘటనలు ఉన్నాయన్నారు. సీపీ ఈ విషయాలపై దృష్టి సారించి పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. ఈ సర్వే నెంబర్ లపై అధికారులు సర్వేజరిపి నిజాలా నిగ్గు తెలిస్తే సంచలన నిర్ణయాలు బయటకు వస్తాయన్నారు. నాయకుల బెదిరింపులతో బాధితులు పోలీస్ స్టేషన్ రావడానికి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అంతేకాకుండా ఆర్టిఐ ద్వారా దరఖాస్తు చేసుకున్న సమాచారం ఇవ్వలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారన్నారు. వెంటనే సీపీ ఈ విషయంపై దృష్టి సారించి జమ్మికుంట మున్సిపల్ పరిధిలో జరుగుతున్న భూ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

కొత్తపల్లి ఎస్ఐగా ఎస్.సాంబమూర్తి

నవతెలంగాణ - కొత్తపల్లి : టాస్క్‌ఫోర్స్‌లో పని చేస్తున్న ఎస్.సాంబమూర్తిని కొత్తపల్లి ఎస్ఐగా నియమిస్తూ సీపీ అభిషేక్ మహంతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పని చేస్తున్న డి.చంద్రశేఖర్ వీఆర్ కరీంనగర్‌కు బదిలీ అయ్యారు. కాగా ఎస్.సాంబమూర్తి శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు.

మరుగుదొడ్ల సక్రమంగా నిర్వహించాలని వినతి

నవతెలంగాణ - హుజురాబాద్ : హుజురాబాద్ బస్టాండ్‌లోని మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా లేదని.. తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్యకు హుజురాబాద్ హెల్ప్ టీం సభ్యులు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో టీం సభ్యులు మున్వర్, షఫీ, ఇర్ఫాన్ హర్షద్, బాబా ఫరూక్, రకీబు, అబ్దుల్, సోహైల్ పాల్గొన్నారు.

ఒద్యారంలో పంటలు పరిశీలన

నవతెలంగాణ - గంగాధర : గంగాధర మండలం ఒద్యారం గ్రామంలోని మొక్కజొన్న, మక్క, వరి పంటలను మండల వ్యవసాయ అధికారి బండ రాజు పరిశీలించారు. పంటల రక్షణకు రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆయనవెంట ఏఈవో అనంతరాజు ఉన్నారు.

యువకుడు ఆత్మహత్య

నవతెలంగాణ - శంకరపట్నం : ఓ యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ పాకాల లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లంపల్లికి చెందిన గౌస్ ఆసిఫ్ (32) కొన్ని సంవత్సరాల క్రితం శంకరపట్నం మండలం కరీంపేట గ్రామానికి చెందిన ఎండి కెరిష్మాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నాడు. గురువారం మధ్యాహ్నం మద్యం తాగి వచ్చి ఇంటి దగ్గర ఓ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య ఎండి కెరీష్మ తెలిపారు. భార్య ఫిర్యాదు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

కోర్టు అటెండర్ ఆత్మహత్య

నవతెలంగాణ - గన్నేరువరం : మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ చందా నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గునుకులకొండాపూర్ గ్రామానికి చెందిన కొరివి రామచంద్రం(36) కరీంనగర్‌లోని ఫ్యామిలీ కోర్టులో అటెండర్ ఉద్యోగం చేస్తున్నాడు. పెండ్లి కాకపోవడంతో మనస్తాపంతో రెండు నెలలుగా ఉద్యోగానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ తరచూ తన తల్లితో చెప్పి బాధపడేవాడు. గురువారం రాత్రి ఇంటి పక్కన ఉన్న రేకుల ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి సుగుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

సామాజిక భద్రత చట్టాన్ని రూపొందించాలి

ఆల్ డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పున్నం రవి



నవతెలంగాణ - కొత్తపల్లి : రోడ్డు రవాణా రంగ కార్మికులకు సామాజిక భద్రత చట్టాన్ని రూపొందించాలని, ఈ నెల 16న దేశ వ్యాప్త కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్‌ను జయప్రదం చేద్దామని ఆల్ డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పున్నం రవి అన్నారు. ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ జయప్రదం చేయాలని కొత్తపల్లి మండలం చింతకుంట వద్ద కరీంనగర్ జిల్లా రెడీమిక్స్ డ్రైవర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో శుక్రవారం పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పున్నం రవి మాట్లాడుతూ.. గతంలో ప్రాణాంతకమైన ప్రమాదానికి ఐపీసీలో సెక్షన్ 304(ఏ) ప్రకారం రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండు ఉండేవి కానీ కొత్త చట్టంలో సెక్షన్ 106(1) (2)గా మార్పబడి బీఎస్ఎస్ సెక్షన్ 106 ప్రకారం 5సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా కూడా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్ల మనిషి చనిపోతే రెండేళ్ల జైలు శిక్ష జరిమానా సెక్షన్ 106(1) ప్రకారం ఎవరైనా అతి వేగంగా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల చనిపోయిన, డ్రైవర్లు పోలీసులకు లేదా మెజిస్ట్రేట్ (హిట్ అండ్ రన్) నివేదించకుండా అక్కడి నుంచి తప్పించుకుంటే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 7లక్షల జరిమానా ఉంటుందని చట్టంలో పేర్కొంది అన్నారు. సాధారణంగా ప్రభుత్వం కొత్త చట్టం లేదా ప్రస్తుత చట్టానికి సవరణ చేసే ముందు బీజేపీ ప్రభుత్వం సంబంధిత సంస్థలతో చర్చించకుండా ఏకపక్షంగా వ్యవహరించడం అన్యాయం అని విమర్శించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం మూడు రోజుల కింద రహదారుల వెంట డ్రైవర్లకు విశ్రాంతి గది, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని ప్రకటన చేశారు, ఇన్ని రోజులు గుర్తుకురాలేదా అని డ్రైవర్లు ఇప్పుడు ఎందుకు గుర్తుకు వస్తున్నారని ప్రశ్నించారు. ఏప్రిల్‌లో పార్లమెంట్ ఎన్నికల్లో సందర్భం గానీ ఆ ప్రకటనను విడుదల చేశారే తప్ప డ్రైవర్లపై ఎలాంటి ప్రేమ లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్లకు నష్టం చేసే సెక్షన్ హిట్ అండ్ రన్ సెక్షన్ రద్దు చేయాలని, రవాణా రంగా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ధరల పెరుగుదలను అరికట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు పరశురాం, ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటయ్య, ఉపాధ్యక్షుడు రాచకొండ శివరాజు, కోశాధికారి పొన్నాల నాగరాజు, కార్యవర్గ సభ్యులు పిట్టల పోశయ్య, వంకాయ పవన్, వరుకోలు శ్రీనివాసు, చిలుమల రమేష్, మెరుగు శంకర్, ములుగు సత్తయ్య, ఎండీ రుకొద్దిన్ పాల్గొన్నారు.

వాగేశ్వరిలో ఉచిత కంటి వైద్య పరీక్షలు



నవతెలంగాణ - తిమ్మాపూర్ : మండలంలో రామకృష్ణ కాలనీలోని వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో శుక్రవారం ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. కరీంనగర్‌కు చెందిన శరత్ మాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ వేదిక సుమారు 100మందికి పరీక్షలు నిర్వహించారు. కళాశాల చైర్మన్ డాక్టర్ గంద్ర శ్రీనివాసరెడ్డి, సంయుక్త కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్లు ప్రకాష్‌రెడ్డి, వినోద్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి, డాక్టర్ రామకృష్ణ, కోఆర్డినేటర్ శ్రావణ్ కుమార్, విభాగాధిపతి శ్రవణ్ కుమార్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రేఖాఠాకూర్, ఆస్పత్రి కోఆర్డినేటర్ హర్షవర్ధన్ పాల్గొన్నారు.

ప్రధాని చిత్రపటానికి పాలాభిషేకం



నవతెలంగాణ - కరీంనగర్

మాజీ ప్రధానమంత్రి పీవీ.నరసింహారావుకి భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా కరీంనగర్ పశ్చిమ జోన్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కూడలిలో బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి జాడి బాలరెడ్డి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జాడి బాల రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశ 9వ ప్రధానమంత్రిగా పని చేసిన పీవీ గొప్ప రాజనీతిజ్ఞుడని కొనియాడారు. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడిన గొప్ప వ్యక్తి అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పీవీ.నరసింహారావు సేవలను గుర్తించక పోవడమే గాక ఆయనను ఎన్నోసార్లు అవమానించారని, వారిని ఎప్పుడూ కూడా గుర్తించని, కనీస విలువ ఇవ్వని కాంగ్రెస్ పార్టీని క్షమించకూడదని, దేశంలో కాంగ్రెస్ విధానాలను ప్రజలు తిరస్కరించాలని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ఎడమ సత్యనారాయణరెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కల్వ పూర్ణచందర్‌రెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదారపు విద్యాసాగర్, నాయకులు నాగుల వెంకటేష్‌గౌడ్, సంటి జితేందర్, దయ్యాల మల్లేశం, బుర్ర సాయిరాంగౌడ్ పాల్గొన్నారు.

గర్శకుర్తిలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం



నవతెలంగాణ - గంగాధర : గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో శుక్రవారం స్థానిక ప్రత్యేక అధికారి, ఎంపీడీవో మల్లోత్ర ఆధ్వర్యంలో జీపీ సిబ్బంది ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలోని వీధులు తిరుగుతూ రోడ్లపై గుంతలు పడి నీరు నిలిచింది. ఈ గుంతల వల్ల దోమలు వ్యాప్తి చెందకుండా ఉండేలా జీపీ సిబ్బందితో కలిసి మట్టి నింపి గుంతలు పూడ్చారు. రోడ్లపై చెత్తచెదారం తొలగింపు చర్యలు చేపట్టారు. గ్రామంలో పర్యటిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ కార్యదర్శి శ్రీవాణి, కంప్యూటర్ ఆపరేటర్ గంగాధర రమేశ్, కారోబర్ మనోహర్ పాల్గొన్నారు.

కాంట్రాక్ట్ ఏఎన్ఎంల పెండింగ్ వేతనాలివ్వాలి

- ఇతర ఖర్చులు, అలవెన్స్‌లు విడుదల చేయండి : సీఐటీయూ నగర అధ్యక్షులు జె.కుమారస్వామి
- కలెక్టరేట్ వద్ద ధర్నా, ఏఓకు వినతిపత్రం



నవతెలంగాణ-బంజారాహిల్స్

హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఎఎన్ఎంలకు వివిధ కార్యక్రమాలకు ఇవ్వాల్సిన ఖర్చులను, అలవెన్స్, పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని సీఐటీయూ నగర అధ్యక్షులు జె.కుమారస్వామి డిమాండ్ చేశారు. తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద శుక్రవారం ధర్నా చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జె.కుమారస్వామి మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే అనేక కార్యక్రమాలను విజయవంతంగా చేస్తున్నారని, టార్గెట్లను పూర్తి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాల నిర్వహణలో వారికి అయ్యే ఖర్చులు, అలవెన్స్ మాత్రం అందడం లేదన్నారు. వారికి వేతనాలు రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. కొన్ని యూపీఎస్సీలలో కొన్ని రకాల ఖర్చులు అలవెన్స్‌లను కొద్ది మొత్తంలో ఇచ్చినప్పటికీ ఎక్కువ సెంటర్లలో ఇవ్వకుండా పెండింగ్‌లో ఉంచడం సరికాదన్నారు. పెండింగ్ వేతనాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్‌సీడీ పని భారం తగ్గించాలని, ఎన్‌సీడీ ఎంట్రీస్‌కు ప్రత్యేక ఏజెన్సీని నియమించాలని కోరారు. మిషన్ ఇంద్రధనస్సు, కంటి వెలుగు, ఎన్.డి.డి, ఏ.వి.డిల ఖర్చులు, అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఎ.కవిత, నగర ఉపాధ్యక్షులు పి.లక్ష్మీబాయి, నగర ప్రధాన కార్యదర్శి బి.కిరణ్మయి పాల్గొన్నారు.

ఇండ్లస్థలాల సమస్యను పరిష్కరిస్తా

ఫెడరేషన్‌కు మంత్రి పొంగులేటీ హామీ



నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్

జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈమేరకు శుక్రవారం అసెంబ్లీలోని తన చాంబర్‌లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు బి. రాజశేఖర్, రాష్ట్ర కార్యవర్గసభ్యులు బీవీఎన్ పద్మరాజు, సీనియర్ జర్నలిస్టు రాకేష్‌రెడ్డి మంత్రిని కలిశారు. ఈసం దర్భంగా సమస్యను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలనూ మంత్రితో చర్చించారు. ఇందుకు స్పందించిన మంత్రి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.

గ్యాస్ సిలిండర్‌లో గంజాయి తరలింపు

- 65 కేజీల గంజాయి స్వాధీనం



నవతెలంగాణ - కుత్బుల్లాపూర్

మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ కొత్త పద్ధతుల ద్వారా వాటిని నేరగాళ్లు రవాణా చేస్తున్నారు. తొలిసారిగా సీఎన్‌జీ సిలిండర్లలో గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులకు చిక్కడం కలకలం రేపుతుంది. ఈ తరహాలో గంజాయి రవాణా చేస్తూ పట్టుబడటం దేశంలోనే మొదటిసారి అని పోలీసులు చెబుతున్నారు.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ డీసీపీ కార్యాలయంలో శుక్రవారం మేడ్చల్ డీసీపీ నితిక పంత్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు కార్లలో గ్యాస్ సిలిండర్లలో నలుగురు నిందితులు గంజాయి నింపి తరలిస్తున్నట్టు తెలిపారు. మేడ్చల్ జాతీయ రహదారిపై తనిఖీలు చేస్తున్న పోలీసులు రెండు కార్లను ఆపి చూడగా.. గంజాయి లభ్యమైందన్నారు. అభిషేక్ తోమర్, అరవింద్ చౌదరి, ఆశిష్ కుష్వాన, ఆకాష్ సోలంకికి అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి నుంచి 65 కేజీల గంజాయి, రెండు కార్లు, 6 సెల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.

వైభవంగా నాగోబా మహాపూజ

- మురాడి నుంచి నాగదేవత తరలింపు
- హాజరైన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు



నవతెలంగాణ- ఇంద్రవెల్లి

రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా దేవతకు మహాభిషేకంతో శుక్రవారం అర్ధరాత్రి పూజలు నిర్వహించారు. ముందుగా వట వృక్షం నుంచి పటేల్‌రావ్, పూజారి కోసేరావ్, హన్మంతు, ధర్ము ఆధ్వర్యంలో సంప్రదాయ పద్ధతిలో గంగా జలంతో నాగోబా ఆలయంలోకి ప్రవేశించి పూజలు చేశారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

పాము పుట్ట తయారీ

ఈ సందర్భంగా మెస్రం వంశీయులు కోనేరు నుంచి కొత్త కుండల్లో తెచ్చిన నీటితో నాగోబా ఆవరణలో పాత పుట్టను తవ్వి కొత్త పుట్టను తయారు చేశారు. ఈ సందర్భంగా మెస్రం అల్లుళ్లకు పెద్ద పీట వేస్తారు. అనంతరం ఏడు వరుసలుగా భౌల దేవతను తయారు చేసి పూజించారు. అనంతరం నాగోబా ఆలయం వెనుక ఉన్న భాన్, సతి దేవతకు కొత్త కుండల్లో తెచ్చిన నీటితో అభిషేకం చేశారు. మెస్రం వంశ మహిళలు ప్రత్యేకంగా ఈ పూజలో పాల్గొనడం ఆనవాయితీ.

అర్ధరాత్రి నాగోబాకు జలాభిషేకం

మెస్రం వంశీయులు శుక్రవారం రాత్రి 10గంటల నుంచి నాగోబా పూజను ప్రారంభించారు. కాలికొమ్, పెప్రే, తుడుమ్, కాగడాల మధ్య నాగోబా ఆలయంలోకి ప్రవేశించారు. ఈ పూజలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్, ఐటీడీఏ పీఓ ఖుష్బు గుప్తా, ఎస్పీ గౌస్ ఆలంతో పాటు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, మెస్రం వంశస్థులు పాల్గొన్నారు.

ఇరిగేషన్ ఈఎన్సీ(జనరల్) పోస్టుకు గట్టిపోటీ

పలువురి పైరవీ

- మంత్రుల ప్రసన్నానికి అసెంబ్లీలో మకాం
- నియామకాలు నేటికి వాయిదా



నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్

రాష్ట్ర సాగునీటి పారుదల, ఆయకట్టు శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్(జనరల్) పోస్టుకు గట్టిపోటీ కనిపిస్తున్నది. ఆ పోస్టును దక్కించుకునేందుకు పలువురు ఈఎన్సీలు ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వారంతా అక్కడే తిష్ట వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు నేపథ్యంలో సంబంధిత ఇన్‌ఛార్జీ ఈఎన్సీ ఎన్.వెంకటేశ్వర్లును సర్వీసు నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అలాగే ఈఎన్సీ జనరల్‌గా ఉన్న సి మురళీధర్‌రావును రాజీనామా చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఆయన గురువారం రాత్రి సాగునీటి శాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జాకు లేఖ పంపారు. దీంతో ఇప్పుడు ఆ రెండు పోస్టులు ఖాళీ అయ్యాయి. కాగా ఈఎన్సీ జనరల్ పోస్టు కోసం ఈఎన్సీ(అడ్మిన్)గా ఉన్న అనిల్‌కుమార్‌తోపాటు నాగేందర్, హరిరామ్, శంకర్ పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే కామారెడ్డి సీఈ సుధాకర్‌రెడ్డి సైతం తనవంతు ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది.

ఆ పోస్టు సుధాకర్‌రెడ్డికి దక్కాలంటే ఆయన పోస్టును అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుందని సమాచారం. అలాగే డిజైన్ విభాగంలో ఉన్న సీఈ ఆనంద్‌కుమార్ సైతం ఆశిస్తున్నట్టు తెలిసింది. వీరిలో ముగ్గురు ఈఎన్సీలు శుక్రవారం అసెంబ్లీకి వచ్చారు. ఎవరికివారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే ఇందులో అడ్మిన్‌గా ఉన్న అనిల్‌కుమార్‌కే ఎక్కువ అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఆయనను వద్దనుకుంటే నాగేందర్‌కు దక్కే పరిస్థితి ఉన్నట్టు అధికారిక సమాచారం. అనిల్‌కుమార్ కాళేశ్వరం పనుల విషయంలో గతంలో 'డిసెంట్' రాసి కాస్త కఠినంగా వ్యవహరించారనే పేరుంది. అందుకే సర్కారు ఆయనవైపు మొగ్గుచూపే అవకాశాలు ఉన్నట్టు జలసౌధ వర్గాలు చెబుతున్నాయి. కాళేశ్వరం ఈఎన్సీ బాధ్యతను ఇప్పుడున్న సీఈల్లో సీనియర్‌ను నియమించే అవకాశముంది. ఈ రెండు పోస్టుల నియామకం శనివారానికి ప్రభుత్వం వాయిదా వేసింది.

అసలు ఆ పోస్టు ఎందుకు ?

నీటిపారుదల శాఖలో ఈఎన్సీలు ఆరుగురు ఉంటారు. ఇందులో ఇప్పుడు రెండు పోస్టులు ఖాళీ అయ్యాయి. సీఈలకు కొదవ లేదు. జిల్లాకు ఒకరు చొప్పున పనిచేస్తున్నారు. వీరికి ఆయా బాధ్యతలు అప్పగించారు. కొన్ని జిల్లాలకు ఇద్దరు, ముగ్గురు ఉండటం తెలిసిందే. ఆయా జిల్లాల్లో ప్రాజెక్టులు, పనులను బట్టి పోస్టులను సృష్టించిన సంగతి తెలిసిందే. సాధారణంగా మొదట ఈఎన్సీ జనరల్ పోస్టు లేదు. మురళీధర్‌రావు తన పలుకుబడితో ఈఎన్సీలంతా తన ద్వారా కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రభుత్వంలో పైరవీ చేసి ఈఎన్సీ(జనరల్) పోస్టును సృష్టించుకున్నట్టు సమాచారం. ఆయనతోపాటు ఉన్న ఈఎన్సీలకు అనుభవం లేదనే సాకుతో సర్కారులో చక్రం తిప్పి, ఈఎన్సీ జనరల్‌గా బాధ్యతల్లోకి వచ్చారు. దీంతో మిగతా ఈఎన్సీలపై ఈఎన్సీ జనరల్ పోస్టు ద్వారా పైచేయి సాధించారు. సర్కారు ఈ పరిస్థితిని అధ్యయనం చేసింది. తొలినాళ్లల్లో ఉన్న విధానాన్నే కొనసాగించాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ప్రత్యేకంగా ఈఎన్సీ జనరల్ పోస్టు అవసరమా ? ఈఎన్సీలందరికీ ఒకే రకమైన అధికారాలు ఉన్నప్పుడు ఆపోస్టు అనవసరమేంటి అనే భావనలో ఉంది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం ఈ విషయమై సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది. అధికారాలను అందరికి సమానంగా పంచేసి విధులను నిర్వర్తింపచేయాలని అనుకున్నట్టు సమాచారం. ఆరుగురు ఈఎన్సీలు నేరుగా సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శికి రిపోర్టు చేసేలా అధికారాల్లో మార్పులు చేయాలా ? లేక యధావిధిగా ఈఎన్సీ జనరల్ పోస్టును కొనసాగించాలా ? అనే విషయంలో మంత్రి, ముఖ్యకార్యదర్శి స్థాయిలో తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం.

ఆరు గ్యారంటీలు సరే..

మిగతా హామీలకు గ్యారంటీ ఇవ్వరా?

బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

ఆరు గ్యారంటీలు తప్ప, ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన మిగతా హామీలకు గ్యారంటీ గురించి గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించకపోవటం విచారకరమని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శుక్రవారం శాసన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదనీ, సీఎం రేవంత్‌రెడ్డి దాన్ని గాడిలో పెట్టాలని సూచించారు. రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన వాళ్లను గుర్తు చేసుకోవటం మంచిదే కానీ.. బీజేపీని విస్మరించటం ప్రభుత్వ సంకుచిత స్వభావానికి నిదర్శనమని విమర్శించారు.ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వటమే ప్రభుత్వ విజయం కాదన్నారు. ఆరోగ్యశ్రీ పరిధి రూ. 10లక్షలకు పెంచినప్పటికీ అది అమలుకు నోచుకోవటం లేదని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ బాధితులు ఇప్పటికీ ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారని వివరించారు. 60నుంచి 70వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో బెల్టుషాపులు విచ్చల విడిగా ఉన్నాయనీ, వాటిని ఎప్పటి నుంచి మూసేస్తారనే విషయమై గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించకపోవటం విచారకరమన్నారు.పంటల బీమా, రెండు లక్షల రుణమాఫీ గురించి కూడా ఆ ప్రసంగంలో లేదని తెలిపారు. గత ప్రభుత్వం హామీలిచ్చి మోసం చేసిందనీ, ఈ ప్రభుత్వం అలానే చేస్తుందా? అని శంకర్ ప్రశ్నించారు.



చిరంజీవికి గవర్నర్ సన్మానం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

పద్మ విభూషణ్, ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవిని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై ఘనంగా సన్మానించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ లో చిరంజీవి, గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మాట్లాడుతూ భవిష్యత్తులోనూ ఇదే రకమైన విజయాలను అందుకోవాలంటూ శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి, తన సతీమణి సురేఖతో కలిసి గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చెయ్యాలి

సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్

- ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట ధర్నా



నవతెలంగాణ- ఓయూ

ఓయూలో ఔట్ సోర్సింగ్ విధానాన్ని ఎత్తేసి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జె.వెంకటేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆర్ట్స్ కాలేజ్ ఎదుట ఓయూ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర బీజేపీ ప్రభుత్వం గ్రాంట్స్ విడుదల చేయకుండా యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తోందన్నారు.

పోస్టులను భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక హక్కులను కాపాడుకోవడం కోసం ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మెను యూనివర్సిటీలలో కూడా విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు.

ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. అందరం ఐక్యంగా పోరాడి ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయించుకోవాలన్నారు.

ఉస్మానియా యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ యూనియన్ అధ్యక్షులు టి.మహేందర్ మాట్లాడుతూ.. ఓయూ ఉద్యోగులు దాదాపు 30 సంవత్సరాల నుంచి అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్నారన్నారు. వెంటనే అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి సీతారాం, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్ రావు, ఉపాధ్యక్షులు అనసూయ, శ్రీను, నాగరాజు, లక్ష్మణ్ గౌడ్, సహాయ కార్యదర్శులు నరేష్, శ్యామల, శివ, అంజమ్మ, పుష్ప, కుమార్, లక్ష్మణ్, మహేందర్, ఈశ్వరయ్య, వీరేశం, సుధాకర్ పాల్గొన్నారు.

పీవీకీ భారతరత్న రావడంలో కేసీఆర్ కృషి గొప్పది

మాజీ ఎఫ్‌డీసీ చైర్మెన్ అనిల్ కుర్మాచలం

నవతెలంగాణ-హైదరాబాద్

మాజీ దేశ ప్రధాని, దివంగత పీవీ నరసింహరావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల ఎఫ్‌డీసీ మాజీ చైర్మెన్ అనిల్ కుర్మాచలం హర్షం వ్యక్తం చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషాకోవిదుడు, ఆర్థిక సంస్కరణల సృష్టికర్త అన్నింటికి మించి తెలంగాణ బిడ్డ కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు.

పీవీకి భారతరత్న రావడంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి గొప్పదని అభినందించారు. రాష్ట్రంలో పలు కార్యక్రమాల ద్వారా పీవీకి కేసీఆర్ సర్కారు ఘననివాళిని అర్పించిందని గుర్తు చేశారు. ఈమేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ఆదిభట్ల మున్సిపల్ చైర్‌పర్సన్‌పై నెగ్గిన అవిశ్వాసం

- వ్యతిరేకంగా 13 మంది కౌన్సిలర్ల ఓటు
- అవిశ్వాసం నెగ్గినట్టు ప్రకటించిన ఆర్డీఓ
- కంటతడి పెట్టిన చైర్‌పర్సన్ ఆర్థికగౌడ్



నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌పై కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో కాంగ్రెస్‌కు చెందిన చైర్‌పర్సన్ ఆర్థికగౌడ్, బీఆర్ఎస్‌కి చెందిన వైస్ చైర్మెన్ కోరె కళమ్మ కుర్చీ దిగిపోవాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆదిభట్ల మున్సిపల్ చైర్‌పర్సన్ ఆర్థికగౌడ్, వైస్ చైర్‌పర్సన్ కళమ్మపై పలువురు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ కలెక్టర్‌కు లేఖ ఇచ్చారు. దీంతో శుక్రవారం అవిశ్వాస తీర్మాన ప్రత్యేక సమావేశాన్ని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. మున్సిపాలిటీలో 15 మంది కౌన్సిలర్లు ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. అందులో వైస్ చైర్‌పర్సన్ అవిశ్వాస తీర్మానానికి దూరంగా ఉన్నారు. చైర్‌పర్సన్ కొత్త ఆర్థిక, మరో 13మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. ఉదయం 10:30 గంటలకు ప్రత్యేక సమావేశం ప్రారంభం కాగానే ఆర్డీవో అనంతరెడ్డి అవిశ్వాస తీర్మాన చట్టాన్ని సభ్యులకు వివరించారు. అనంతరం ఓటింగ్ పెట్టారు. ఆరుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు, ఆరుగు బీఆర్ఎస్ కౌన్సిలర్లు, బీజేపీ కౌన్సిలర్ ఒకరు అవిశ్వాసానికి అనుకూలంగా మద్దతు తెలిపారు. 13మంది కౌన్సిలర్లు మద్దతు తెలపడంతో చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం నెగ్గినట్టు ఆర్డీఓ అనంతరెడ్డి ప్రకటించారు. అదే విధంగా మధ్యాహ్నం 12 గంటలకు ఏర్పాటు చేసిన మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో వైస్ చైర్‌పర్సన్‌పై పెట్టిన అవిశ్వాసానికి సైతం 13మంది కౌన్సిలర్లు మద్దతు పలికారు. అవిశ్వాసం నెగ్గినట్టు ఆర్డీఓ ప్రకటించారు. నిబంధనల ప్రకారం కొత్త చైర్మెన్, వైస్ చైర్మెన్‌ను ఎన్నుకునేందుకు అవిశ్వాసం ప్రకటించిన తేదీ నుంచి 30 రోజుల గడువు ఉంటుంది. ఈ మధ్య కాలంలో మరోమారు కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి చైర్మెన్ ఎన్నిక నిర్వహిస్తారు. భూ కబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తులతో పాటు అభివృద్ధికి ఆటంకంగా నిలిచిన కౌన్సిలర్లు ఒక్కటయ్యారని మాజీ చైర్‌పర్సన్ కొత్త ఆర్థికగౌడ్ ఆరోపించారు. అవిశ్వాసంపై తోటి సభ్యులను నిలదీశారు. పోలీసులు ఆమెను బయటకు తీసుకొచ్చారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. కన్నీటి పరమంతమయ్యారు.



పారితోషికాలు వెంటనే విడుదల చేయాలి : ఆశాల డిమాండ్

- రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు
- కలెక్టర్లకు వినతి

నవతెలంగాణ- విలేకరులు

రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు డిసెంబర్, జనవరి నెలల పారితోషికాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశారు. గతంలో ప్రతి నెలా 2వ తేదీన పారితోషికాలు అకౌంట్లో పడేవి, ఇప్పుడు నేటికీ పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పారితోషికాలు విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేశారు. ధర్నాను ఉద్దేశించి సీఐటీయూ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తుమ్మ విష్ణువర్ధన్, కళ్యాణం వెంకటేశ్వరరావు, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అప్పారావు మాట్లాడారు. ఆశా వర్కర్లంతా మహిళలు, బడుగు, బలహీన తరగతులకు చెందిన వారని, వారికి కనీస వేతనం లేదని అప్పు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారని అన్నారు. కనీసం ఫిక్స్‌డ్ వేతనం కూడా ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదన్నారు. ప్రభుత్వం చెల్లిస్తున్నవి చాలీచాలని, అతి తక్కువ పారితోషికాలు కూడా సకాలంలో రాకపోవడంతో ఆశాలు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురౌతున్నారని తెలిపారు. అనంతరం ఆయా కలెక్టర్లకు వినతి పత్రం అందజేశారు.

ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చెపట్టి, కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందజేశారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు.

15 నుంచి ఈసెట్ దరఖాస్తుల స్వీకరణ

- 14న నోటిఫికేషన్ జారీ
- షెడ్యూల్ విడుదల



నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

రాష్ట్రంలో బీటెక్, బీఈ, బీ ఫార్మసీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరంలో ద్వితీయ సంవత్సరంలో లాటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాల కోసం నిర్వహించే ఈసెట్ నోటిఫికేషన్ ఈనెల 14న విడుదల కానుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మెన్ ఎస్కే మహమూద్, ఓయూ వీసీ డి రవీందర్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి, ఈసెట్ కన్వీనర్ శ్రీరాం వెంకటేశ్ శుక్రవారం హైదరాబాద్‌లో ఈసెట్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈనెల 15వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని శ్రీరాం వెంకటేశ్ తెలిపారు. ఆలస్య రుసుం లేకుండా వాటి సమర్పణకు ఏప్రిల్ 16వ తేదీ వరకు గడువుందని పేర్కొన్నారు. ఆలస్య రుసుం రూ.500తో అదేనెల 22 వరకు, రూ.వెయ్యితో 28 వరకు అవకాశముందని సూచించారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఏప్రిల్ 24 నుంచి 28 వరకు సవరణ చేసుకోవచ్చని కోరారు. మే ఒకటి నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈసెట్ రాతపరీక్ష మే ఆరో తేదీన ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ప్రొసీడింగులను చెత్త కాగితాలు అనడం అవివేకం

- ఎమ్మెల్యే కనుసైగలోనే ఇసుక, సుద్ద అక్రమ రవాణా
- షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న శ్రీనివాస్‌రెడ్డి : బీఆర్ఎస్ నాయకులు రాజుగౌడ్, శ్రీనివాస్‌చారి



నవతెలంగాణ-తాండూరు

వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అభివృద్ధి కోసం తీసుకొచ్చిన ప్రొసిడింగ్ కాపీలను చెత్త కాగితాలు అనడం ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, అతని అనుచరుల అవివేకమని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మెన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌చారి అన్నారు. శుక్రవారం తాండూర్‌లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రోహిత్‌రెడ్డితో అన్ని విధాలుగా లబ్ధి పొందిన నాయకులే ప్రస్తుతం విషం చిమ్ముతున్నారని విమర్శించారు. తాండూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి రూ.1600 కోట్లు తీసుకొచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. రోహిత్‌రెడ్డి ప్రారంభించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పూర్తి చేయాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ హయాంలో శివసాగర్‌లో భూములు కోల్పోయిన రైతులకు నేటికీ నష్టపరిహారం చెల్లించలేదని వివరించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తమ్ముడు శ్రీనివాస్‌రెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాండూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కనుసైగల్లోనే ఇసుక, మైనింగ్, సుద్ద అక్రమ రవాణా చేస్తున్నారన్నారు. ఇసుక అక్రమ రవాణాలో అనుచరుల కోసం ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఎస్పీకి, డీఎస్పీకి ఫోన్ చేస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. రోహిత్‌రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు మానుకొని ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టిపెడితే బాగుంటుందని హితవు పలికారు. పట్నం మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి పోవడం బీఆర్ఎస్‌కు శుభ పరిణామం అన్నారు. మహేందర్‌రెడ్డి పార్టీలు మారడం సర్వసాధారణం అన్నారు. 1994 నుంచి 2024 వరకు ఐదు పార్టీలు మారారని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్ సంగీత ఠాగూర్, బీఆర్ఎస్ నాయకులు వెంకట్‌రెడ్డి, సలీం, ఇంతియాజ్ బాబా తదితరులు ఉన్నారు.

బీసీలకు బడ్జెట్‌లో రూ. 20 వేలకోట్లు కేటాయించాలి

బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే 2024 బడ్జెట్‌లో బీసీలకు కేటాయింపులను రూ.20 వేల కోట్లకు పెంచాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల సమయంలో కామారెడ్డి వేదికగా రాబోయే ఐదేండ్లలో బీసీలకు రూ.లక్ష కోట్లను కేటాయిస్తామంటూ సీఎం ఇచ్చిన హామీ మేరకు ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి నియోజకవర్గంలో సమీకృత బీసీ, గిరిజన, మైనారిటీ సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలకు భవనాలను ఏర్పాటు చేయాలని కోరారు.

ఐద్వా అదాలత్
సెల్: 9490098024

భార్యాభర్తల బంధం అంటే ఒకరినొకరు అర్థం చేసుకువాలి. అలా కాకుండా ఒకరిని ఒకరు విమర్శించు కుంటూ, భర్త భార్యని, భార్య భర్తని తక్కువ చేసి చూస్తే భరించడం చాలా కష్టం. అలాంటి సంసారం సాఫీగా సాగదు. ఆ కుటుంబం లో ఎవరికీ మనశ్శాంతి ఉండదు. ఇద్దరూ ఒకరి పట్ల ఒకరూ ప్రేమగా ఉంటేనే జీవితం హాయిగా ఉంటుంది. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నాననుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా! సరిగ్గా ఇలాంటి సమస్యతోనే వంశీ ఐద్వా దగ్గరకు వచ్చాడు. ఇంతకీ అతని సమస్య ఏంటో మీరే చదవండీ...

మాటలు కరువైతే...



'మేడం నా భార్య పేరు సుజాత, నేను సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాను. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులూ లేవు. పిల్లలిద్దరూ ఉదయమే స్కూల్‌కి వెళ్ళి సాయంత్రం వస్తారు. వచ్చీరాగానే ఇంట్లో అరగంట ఉండి ట్యూషన్‌కి వెళ్ళి తిరిగి రాత్రి ఎనిమిది గంటలకు వస్తారు. ఆ తర్వాత తినేసి ఏదైనా రాసుకునేదుంటే పూర్తి చేసుకుంటారు. లేకపోతే పడుకుంటారు. మళ్ళీ రేపు ఉదయం త్వరగా లేవాలి కదా! ఇది రోజూ పిల్లలు చేసే పని.

ఇక నేను ఉదయం ఆఫీస్‌కి వెళితే సాయంత్రం వస్తాను. వచ్చిన తర్వాత సుజాత నాతో సరిగా మాట్లాడదు. రోజూ ఏదో ఒక విషయంపై నాతో అనవసరంగా గొడవ పడుతుంది. ఎంత చెప్పినా పట్టించుకోదు. మా అమ్మా, అక్క వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో మాత్రం బాగా మాట్లాడుతుంది. వాళ్ళకు ఏం కావాలన్నా తెచ్చిపెడుతుంది. ఎక్కడికి తీసుకెళ్ళమన్నా తీసుకెళుతుంది. ఓ ఆరు నెలలు వాళ్ళు ఇంటికి రాకపోతే ఫోన్ చేసి మరీ పిలుస్తుంది. 'ఎందుకు రావడం లేదు' అంటూ అడుగుతుంది. పండగలకు రమ్మని పిలుస్తుంది. ఇలా వాళ్ళతో మాత్రం బాగానే ఉంటుంది. నాతో మాత్రం గొడవ పడుతుంది. తను ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు. ఆమె ఎప్పుడు ఎక్కడికి వెళతానన్నా నేను అడ్డుచెప్పను. నా జీతం మొత్తం కూడా ఆమెకే ఇచ్చేస్తాను. దానితో ఆమెకు కావల్సినవి కొనుక్కుంటుంది. ఇదెందుకు అనవసరంగా కొన్నావు అని కూడా అడగను. ఆమె పొదుపు చేసినా, ఖర్చు చేసినా అడగను. అయినా గొడవ చేస్తుంది. నాకు నరకంలా అనిపిస్తుంది. మా కుటుంబ సభ్యులందరూ ఆమెకే సపోర్ట్. ఆమె నాపై గొడవ పడుతుందన్నా ఎవ్వరూ నమ్మరు. పైగా నన్నే తిడతారు. 'సుజాత చాలా మంచిది, అలాంటి అమ్మాయి నీకు భార్య కావడం నీ అదృష్టం' అంటుంది మా అక్క. నాతో ఆమెకున్న సమస్య ఏంటో, నాతో ఎందుకు అలా ఉంటుందో తెలుసుకుని నన్ను ఈ నరకం నుండి బయటపడేయండీ' అని చెప్పుకొచ్చాడు.

అతను చెప్పింది మొత్తం విని సుజాతను పిలిపించి మాట్లాడితే 'నేను ఆయనతో కావాలని ఎప్పుడూ గొడవ పడలేదు. ఆయన కుటుంబ సభ్యులు వచ్చినా వాళ్ళను నా సొంత వాళ్ళలా చూసుకుంటాను. వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం వంశీ ఇంట్లోనే ఉంటాడు. బయటకు తీసుకెళతాడు. కానీ నన్ను, పిల్లల్ని ఎప్పుడైనా బయటకు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళడు. టైం లేదు అంటాడు. అదే వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగితే మాత్రం సెలవు పెట్టి మరీ తీసుకెళతాడు. వాళ్ళ ముందు మాత్రం నాతో బాగుంటాడు. నాకు కావల్సింది ఆయనే దగ్గర ఉండి మరీ కొని పెడతాడు. అలా చేయకపోతే నేను ఆయనపై అరుస్తాను. గొడవ పడతాను. నేను ఆ మాత్రం అరవకపోతే నన్ను అస్సలు పట్టించుకోడు. కనీసం తిన్నావా, ఏం చేస్తున్నావు అని కూడా అడగడు. వంశీ చాలా మంచి వాడే. కానీ నేనూ నా పిల్లలు ఆయనా కలిసి రోజులో కనీసం ఐదు నిమిషాలన్నా గడపాలంటే అస్సలు కుదరదు. కనీసం రాత్రిపూటైనా అందరం కలిసి భోజనం చేద్దామంటే వినడు. 'మీరు తినండి నేను తర్వాత తింటాను' అంటారు. అప్పుడు నేను కొంచెం గొడవ చేస్తాను. దాంతో మాతో తింటానికి వస్తారు. అందుకే నేను ఆయనతో గొడవ పడతాను. ఏదైనా గొడవ చేస్తేనే ఆయన మాట వింటారు. అదే వాళ్ళ అమ్మ, అక్క వాళ్ళు వస్తే మేం పిలవక ముందే వచ్చి కూర్చుంటారు. వాళ్ళు ఉంటే నాతో ప్రేమగా ఉంటారు. లేదంటే నాతో అస్సలు మాట్లాడరు. అందుకే నేను వాళ్ళను రమ్మని పిలుస్తుంటాను.

నేను పడుకున్న తర్వాత ఎప్పటికో బెడ్‌రూంలోకి వస్తారు. ఇది ఎంత వరకు సరైనది మీరే చెప్పండి. అందుకే ఆయనపై ఎప్పుడూ నేను గొడవ పడుతుంటాను. నాకోసం కనీసం కొంత సమయమైనా కేటాయించాలి కదా. అలా ఉంటే నేనెందుకు గొడవ చేస్తాను. మాకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందీ లేదు. నా సమస్య మొత్తం ఆయన నాకు టైం ఇవ్వడం లేదు' అని చెప్పి బాధపడింది.

ఇదే విషయం గురించి వంశీని అడిగితే 'నేను రోజూ ఆమెతోనే ఉంటున్నాను. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కనీసం బయటకు కూడా వెళ్ళను. రాత్రి 8గంటల తర్వాత ఆన్‌లైన్‌లో పార్ట్‌టైం జాబ్ చేస్తాను. కాబట్టి రాత్రి పడుకోవడం కాస్త ఆలస్యమవుతుంది. అప్పటికే సుజాత పడుకుంటుంది. తను ఇంట్లో ఉండి మధ్యాహ్నం ఆన్‌లైన్ జాబ్ చేస్తుంది. నేను ఎప్పుడైనా ఇంట్లో ఉంటే అప్పుడు ఆమె నాతో మాట్లాడదు. ఆమె వర్క్ ఆమె చేసుకుంటుంది. అప్పుడు నేను ఆమెను ఇబ్బంది పెట్టలేదు. నీవు నాకు టైం ఇవ్వడం లేదు అని అడగను' అని చెప్పాడు.

వారిద్దరి మాటలు విన్న తర్వాత ఇద్దరి మధ్య పెద్దగా గొడవలు ఏమీ లేవు. కేవలం కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమే కనిపించింది. అందువల్లే ఇద్దరూ గొడవ పడుతున్నారు. మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నారనిపించి వారితో 'ముందు మీరిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అలవాటు చేసుకోండి. పిల్లలు ట్యూషన్ నుంచి రాగానే అందరూ కలిసి భోజనం చెయ్యడం ఓ పనిగా పెట్టుకోండి. మీరూ, పిల్లలూ కలిసి ప్రతి ఆదివారం సరదాగా బయటకు వెళ్ళండి. పిల్లలు మీకేమైనా చెప్పాలంటే అప్పుడు వాళ్ళు మీతో మాట్లాడతారు. మీరు రాత్రి పూట పార్ట్‌టైం జాబ్ చేస్తున్నా అంటున్నారు. మీరు చేస్తున్న రెగ్యులర్ జాబ్ మంచిదే. జీతం బాగా వస్తుంది. ఆర్థికంగా కూడా సమస్యలు లేవు. ఇక అలాంటప్పుడు అనవసరంగా పార్ట్‌టైం జాబ్ చేస్తూ మీ ఆనందాన్ని ఎందుకు పాడు చేసుకోవడం. వెంటనే దాన్ని ఆపేయండి. ఇద్దరి మధ్య మాటలు కరువైతే మీ సమస్య ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. అందుకే మీరిద్దరూ కలిసి కాస్త సమయం గడపండి. అప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మీరు పాటిస్తే మీ జీవితం, మీ పిల్లల భవిష్యత్ సంతోషంగా ఉంటుంది. లేదంటే మీరంతా యంత్రాల్లా తయారవుతారు. ముఖ్యంగా పిల్లల భవిష్యత్ ఘోరంగా తయారవుతుంది' అని చెప్పాము.

అలాగే 'సుజాత గొడవ చేస్తేనే మీరు ఆమెతో మాట్లాడతారు. లేదంటే లేదు. అందుకే ఆమె మీతో గొడవ పడుతుంది. మీ అమ్మా, అక్క ఉన్నప్పుడే ఆమెతో మంచిగా ఉంటారు. అందుకే ఆమె వాళ్ళను ఎక్కువగా మీ ఇంటికి పిలుస్తుంది. ఆమె మీ నుండి ప్రేమ కోరుకుంటుంది. అది అందిస్తే చాలు, మీ మధ్య ఎలాంటి గొడవలూ ఉండవు' అని అర్థమయ్యేలా చెప్పాము. దాంతో ఇద్దరూ అర్థం చేసుకొని మేము చెప్పిన ప్రకారమే నడుచుకుంటామని చెప్పి వెళ్ళిపోయారు.



'సుజాత గొడవ చేస్తేనే మీరు ఆమెతో మాట్లాడతారు. లేదంటే లేదు. అందుకే ఆమె మీతో గొడవ పడుతుంది. మీ అమ్మా, అక్క ఉన్నప్పుడే ఆమెతో మంచిగా ఉంటారు. అందుకే ఆమె వాళ్ళను ఎక్కువగా మీ ఇంటికి పిలుస్తుంది. ఆమె మీ నుండి ప్రేమ కోరుకుంటుంది. అది అందిస్తే చాలు, మీ మధ్య ఎలాంటి గొడవలూ ఉండవు'

- వై. వరలక్ష్మి 9948794051

తొక్కలతో అందంగా...

అందంగా ఉండాలన్న ఆశ ఎవరికి ఉండదు చెప్పండి! దానికోసం వేలకు వేలు బ్యూటీ పార్లర్లకు పెట్టేస్తుంటారు కూడానూ. అయితే ఇలా ఖర్చు పెట్టడం అందరి వల్లా కాదు కదా. బ్యూటీ పార్లర్లకు వెళ్లకుండానే ఇంట్లోనే అందంగా మెరిసిపోయేందుకు హోమ్ రెమిడీస్ చాలానే ఉన్నాయి. అందులో నారింజ తొక్కలతో చేసుకునే స్క్రబ్ చర్మం నిగారించేలా చేస్తుంది. అయితే ఈ నారింజ స్క్రబ్‌ను ఎలాంటి సమయాల్లో వాడొచ్చు, దీని వల్ల ఉపయోగాలేంటి, ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం...


రోజురోజుకూ పెరిగిపోతున్న కాలుష్యం వల్ల ముఖానికి, చేతులకు, కాళ్లకు టాన్ పట్టి నల్లగా మారుతాయి. అందులోనూ ఇప్పుడు రానున్నది వేసవి కాలం. కొంచెం సేపు ఎండలో బయటకి వెళ్ళి వచ్చినా బయటి వేడికి, చెమటకు ముఖం కాంతి హీనంగా మారుతుంది. ఇటువంటి సమయంలో నారింజ తొక్కలతో తయారు చేసిన స్క్రబ్‌ను ఉపయోగించి ముఖం కాంతి వంతంగా అయ్యేలా చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ స్క్రబ్‌తో పాదాలు, చేతులకు కూడా మసాజ్ చేసుకుంటే టాన్ పోయి, మెరుపు సొంతమవుతుంది. అంతేకాదు ఈ స్క్రబ్ వల్ల డీ హైడ్రేషన్ సమస్య తగ్గుతుంది. చర్మం తేమగా మారుతుంది. చర్మం మృదువుగా, సున్నితంగా ఉంటుంది. దీని వల్ల మీరు మరింత అందంగా కనిపిస్తారు.

ప్రయోజనాలు

- నారింజ తొక్కలో సహజ ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని చాలా సున్నితంగా మురికి లేకుండా తొలగిస్తాయి.
- మృత కణాలను, మలినాలను తొలగిస్తాయి. చర్మం కింద భాగం దెబ్బ తినకుండా కాపాడతాయి.
- నారింజ తొక్కలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని పాదాలను వాపు వల్ల కలిగే అసౌకర్యం నుండి కాపాడతాయి.
- ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
- నారింజలోని విటమిన్ సి చర్మాన్ని దెబ్బతీసే వైరస్, బ్యాక్టీరియాల నుంచి కాపాడుతుంది.
- యాంటీ ఏజింగ్ లక్షణాలు నారెంజ తొక్కలో ఎక్కువ. కాబట్టి ఆరంజ్ పీల్ స్క్రబ్ చేసుకోవడం వల్ల చర్మానికి చాలా మేలు జరుగుతుంది.
- డార్క్ స్పాట్స్, మచ్చలు పోతాయి.

స్క్రబ్ తయారీ

నారింజ తినే ముందు శుభ్రంగా కడిగి ఉపయోగిస్తాం కాబట్టి, ఈ తొక్కలను గాలికి ఆరబెట్టాలి. ఇవి బాగా ఆరడానికి కొన్ని రోజులు పడుతుంది. బాగా ఎండిపోయాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడని కంటైనర్‌లో భద్రపరుచుకోవాలి. స్క్రబ్ చేయడానికి ముందు ఒక గిన్నెలో నారింజ తొక్క పొడిని, కాస్త చక్కెర, ఉప్పు వేసి బాగా కలపాలి. అందులో కాస్త ఆలీవ్ నూనె లేదా కొబ్బరి నూనె వేసి ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. దీన్ని ముఖానికి, చేతులకు, పాదాలకు పట్టించి ఐదు నుంచి పది నిమిషాల పాటు వృత్తాకార పద్ధతిలో మసాజ్ చేస్తూ ఉండాలి. తర్వాత కొంచెం సేపు అలాగే వదిలేయాలి. ఆరిపోయాక గోరువెచ్చటి నీటితో ముఖాన్ని మళ్ళీ సున్నితంగా రుద్దుతూ శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికొకసారి లేదా రెండు వారాలకొకసారి చేస్తూ ఉంటే ముఖం క్లీనవుతుంది.



పీవీకి భారతరత్న ఇవ్వటం పట్ల రేవంత్, కేసీఆర్ సహా పలువురి హర్షం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డును ప్రకటించటం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించన గొప్ప వ్యక్తి పీవీ అని కొనియాడారు. ఆయనకు భారత రత్న ప్రకటించటాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఆలస్యమైనా పీవీకి ఆ గౌరవం దక్కడం మనందరికీ గర్వకారణమని తెలిపారు. 'నా తరపున, సభ తరపున, రాష్ట్ర ప్రజల తరపున పీవీ కుటుంబ సభ్యులకు సీఎం శుభాకాంక్షలు' అని రేవంత్ అసెంబ్లీలో తెలిపారు.దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్న అవార్డు పీవీకి దక్కటం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని చరణ్‌సింగ్, ఎల్‌కె అద్వానీ, కర్పూరీ ఠాకూర్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌లకు భారత రత్న రావటం సంతోషకరమని తెలిపారు.

పీవీతో పాటు ప్రపంచంలోనే అధిక జనాభాకలిగిన దేశ వాసుల ఆకలి తీర్చేందుకు తన జీవితాంతం కృషి చేసిన ఎంఎస్ స్వామినాథన్‌కు భారత రత్న దక్కటం హర్షనీణీయమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు.పీవీ నర్సింహారావుకు భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌరసన్మానం భారత రత్నను ప్రకటించటం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.పీవీకి భారత రత్న ప్రకటించటం హర్షించదగిందని మాజీ మంత్రి టి హరీశ్‌రావు తెలిపారు.

వ్యంగ్యం మానుకుంటే మంచిది

- సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు సలహా

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన మాటల్లో వ్యంగ్యం తగ్గించుకుంటే మంచిదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన తర్వాత ఆయన ఈ కామెంట్స్ చేశారు. అంతకు ముందు సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో "80వేల పుస్తకాలు చదివిన మేధావి... ఆయనే ఇంజినీర్, ఆయనే డిజైనర్, ఆయనే డ్రాఫ్ట్‌మెన్, ఆయనే తాపీ మేస్త్రీ... వందరూపాయలు పెట్టి పెట్రోల్ కొని, పదిపైసల అగ్గిపెట్టె కొనడం మర్చిపోయిన ఆయన... రాజకుమారుడు... మామా అల్లుళ్ల...అంటూ పలుమార్లు ప్రస్తావించారు. దీనితో ఒకింత అసహనానికి గురైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పై విధంగా వ్యాఖ్యానించారు. సీఎం ప్రసంగానికి పలుమార్లు అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. సభ్యులంతా మాట్లాడాక, మీకు అనుమతి ఇస్తానంటూ స్పీకర్ ప్రసాదరావు ఆయన్ని పలుమార్లు నియంత్రించారు. ఒకదశలో 'అగ్గిపెట్టె' అంశంపై హరీశ్‌రావు మాట్లాడుతూ "అప్పటి భావోద్వేగాలు మీకు అర్థం కావు. మా ఉద్యమాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే మీ ఇష్టం. అగ్గిపెట్టె విషయం ఇంకోసారి ప్రస్తావించొద్దు" అని అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ సభ్యులు ముసిముసిగా నవ్వుకోవడం కనిపించింది.

వక్ఫ్ బోర్డు అక్రమాలపై సీబీసీఐడి విచారణ జరిపించాలి

- ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

వక్ఫ్‌బోర్డు భూముల ఆక్రమణలపైనా, అక్రమాలపైనా సీబీసీఐడీ విచారణ జరిపించాలని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. పహాడీషరీఫ్ ప్రాంతంతో పాటు పాతబస్తీలోని రోడ్లకు మరమ్మతులు చేయించాలనీ, కొత్త రోడ్లు వేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రార్థనా మందిరాలకు దగ్గరలో వైన్స్‌లు, బార్‌లు లేకుండా చర్యలు తీసుకోవాలనీ, దానిపై ఒక విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వాలని కోరారు. ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డుల సమస్యను వెంటనే పరిష్కరించాలనీ, కొత్త రేషన్ కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

భారత రత్నాలు

(మొదటిపేజీ తరువాయి)

(1971-73)గా బాధ్యతలు నిర్వర్తించారు.

ఇక హరిత విప్లవ పితామహుడైన ఎంఎస్ స్వామినాథన్ దేశానికి ఎనలేని సేవలందించారు. ఎంఎస్ స్వామినాథన్‌ను 1967లో పద్మశ్రీ, 1971లో రామన్ మెగసెసే అవార్డు, 1972లో పద్మ భూషణ్, 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్, 1989లో పద్మ విభూషణ్ అవార్డులు వరించాయి.ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ దేశ ఐదో ప్రధానిగా పనిచేసిన దివంగత చౌదరి చరణ్ సింగ్‌ను రైతుల సంక్షేమం కోసం కృషిచేసిన అచంచలమైన అంకితభావానికి మరణానంతరం భారతరత్నతో సత్కరించుకుంటున్నామన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర హోం మంత్రిగా పని చేసిన చరణ్ సింగ్ రైతుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చేసిన ప్రతిఘటన, ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత దేశానికి స్ఫూర్తినిచ్చేవిగా నిలిచాయనీ, దేశానికి ఆయన చేసిన సాటిలేని సేవలను గౌరవించడం ప్రభుత్వానికి దక్కిన అదృష్టమని ప్రధాని మోడీ కొనియాడారు.

"మాజీ ప్రధాని పీవీ నరసింహారావును భారతరత్నతో సత్కరించటం ఆనందంగా ఉంది. ప్రముఖ పండితుడు, రాజకీయవేత్త అయిన నరసింహారావు వివిధ హోదాల్లో విస్తృత సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, పార్లమెంట్, అసెంబ్లీ సభ్యునిగా ఎన్నో ఏండ్లుగా ఆయన విశేష కృషి చేశారు. నరసింహారావు ప్రధానిగా పనిచేసిన కాలం ఆర్థిక రంగంలో కొత్త శకానికి నాంది పలికింది" అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు."దేశానికి చేసిన విశేష కృషికి గానూ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌కు భారతరత్న ఇవ్వడం సంతోషకరం. సంక్షేమానికి వ్యవసాయం, రైతులు మూలస్తంభాలు. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన వ్యవసాయంలో పెనుమార్పులు తీసుకువచ్చారు. దేశ వ్యవసాయాన్ని ఆధునీకరించే దిశగా విశేష కృషి చేశారు. ఒక ఆవిష్కర్తగా, మార్గదర్శకుడిగా వ్యవహరించారు. ఆయన ముందుచూపు వ్యవసాయం రూపరేఖలు మార్చడమే కాకుండా ఆహార భద్రతకు హామీ ఇచ్చింది" అని ప్రధాని కొనియాడారు.

స్వాగతిస్తున్నాం : సోనియా గాంధీ

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ భారత రత్న అవార్డులపై స్పందించారు. పార్లమెంట్‌లో మీడియాతో 'వారికి భారత రత్న ఇవ్వడాన్ని ఖచ్చితంగా స్వాగతిస్తున్నాను' అని అన్నారు.

నాన్న బతికున్నప్పుడు ఇచ్చుంటే సంతోషించేవారు: సౌమ్య స్వామినాథన్

స్వామినాథన్ కుమార్తె, మాజీ చీఫ్ సైంటిస్ట్, డబ్ల్యూహెచ్ఓ మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ స్పందించారు. నాన్న బతికున్నప్పుడు ఈ అవార్డు దక్కి ఉంటే సంతోషించి ఉండేవారని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగానికి, రైతులకు ఆయన చేసిన సేవలకు గాను ఈ గుర్తింపు దక్కడంపై సంతోషంగాను, గర్వంగానూ ఉందన్నారు. కానీ ఆయన ఎప్పుడూ అవార్డుల కోసం పని చేయలేదని, గుర్తింపుకోసం ఎదురు చూడలేదని తెలిపారు. చాలా అవార్డులు ఆయనకు దక్కాయని పేర్కొన్నారు. తను చేసిన పనికి వచ్చిన ఫలితాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టేవారని, ఆయన జీవితమంతా రైతుల ప్రయోజనాల కోసం పాటు పడ్డారని తండ్రి సేవలను ఆమె గుర్తు చేసుకున్నారు. దేశంలో ఏ మూలకెళ్లినా ఆయన కలిసిన రైతులను గుర్తు పెట్టుకునేవారని అన్నారు.

'ఓటుకు నోటు'కేసులో సీఎం రేవంత్‌రెడ్డికి సుప్రీం నోటీసులు

(మొదటిపేజీ తరువాయి)

తెలంగాణ వెలుపల మధ్యప్రదేశ్ లేదా ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మహ్మద్ అలీ, కల్వకుంట్ల సంజయ్‌లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయవాది పి మోహిత్ రావు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గవాయి, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారించింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ్ దవే, డి శేషాద్రి నాయుడు, న్యాయవాది మోహిత్‌లు వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి, హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఈ కేసులో వెంటనే ట్రయల్ కూడా మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తమకు సమాచారం ఉందని నివేదించారు. ఇప్పుడు విచారణ మొదలైతే... దానిపై ప్రభుత్వ పెద్దలు ప్రభావం చూపే అవకాశముందని వాదనలు వినిపించారు. ఈ వాదనలపై జోక్యం చేసుకున్న జస్టిస్ గవాయి... ఒకవేళ ట్రయల్ పై అలాంటి ప్రభావం ఉందనుకుంటే తాము ఎలా చూస్తూ ఉంటామని వ్యాఖ్యానించారు. అయితే ఈ కేసులో ట్రయల్‌ను నిలుపుదల చేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పిటిషనర్ తరపు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. రేవంత్ రెడ్డిపై 88 క్రిమినల్ కేసులు నమోదైనట్టు తెలిపారు. పలు సందర్భాల్లో పోలీసులను బెదిరించేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని ధర్మాసనానికి నివేదించారు. కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలమనీ, అలాగే ఈ కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు జోక్యం ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని కోరారు. కాగా ఈ కేసు విచారణ బదిలీపై తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి, ఇతర ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో స్పందించాలని పేర్కొంది.

అక్షరానికి మరణం లేదు

పాటలను జీవితంగా మలుచుకుని చివరి వరకు పాటుపడిన రవ్వా శ్రీహరి, గద్దర్ పేర్లను ఈ పుస్తక ప్రదర్శనలో పెట్టి సముచిత స్థానం కల్పించారని కొనియాడారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ పుస్తకం అందరికి అందుబాటులో ఉన్నప్పుడే చదువు, జ్ఞానం విస్తరిస్తుందని అన్నారు. అయితే కేవలం వ్యక్తులు, సంస్థలతోనే ఇది సాధ్యం కాదని, ప్రభుత్వాలు కూడా సహాయ, సహకారాలు అందించాలని కోరారు. గత పదేండ్లుగా తెలంగాణలో గ్రంథాలయాలు నిర్వీర్యమయ్యాయనీ, వాటిని పునరుద్ధరించే బాధ్యతను కొత్త ప్రభుత్వం తీసుకోవాలని సూచించారు. సరైన నిధులు కేటాయించి, నియామకాలు చేపట్టడం ద్వారా వాటికి పూర్వ వైభవం తీసుకు రావాలని అన్నారు. ప్రజాపక్షం సంపాదకులు కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పుస్తకాలను కొనుగోలు చేసి అన్ని గ్రంథాలయాలకు అందించాలని సూచించారు. సీనియర్ జర్నలిస్టు జహీరుద్దీన్ అలీఖాన్ లాంటి వారి పేర్లను ఈ ప్రదర్శనలోని వేదికలకు పెట్టడం హర్షనీయమన్నారు. నవతెలంగాణ ఎడిటర్ ఆర్. సుధా భాస్కర్ మాట్లాడుతూ చదువుతో జ్ఞానం పెరుగుతుందనీ, తద్వారా ప్రశ్నించే గుణం అందరికి అలవడుతుందని అన్నారు. ప్రశ్నను జీర్ణించుకోలేని ప్రభుత్వాలు నిర్బంధాలను పెంచుతాయనీ, ఈ వేదిక మీదున్న ఒకరు బాధితులని మిగిలిన వారిపై కూడా రావచ్చని చెప్పారు. వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతికత పెరిగి, అరచేతిలో ప్రపంచం కనిపిస్తున్నా ప్రజల్లో పుస్తక పఠనం తగ్గక పోవడం గొప్ప పరిణామమన్నారు. ఇటీవల కోల్‌కత్తాలో 14 రోజుల పాటు జరిగిన పుస్తక ప్రదర్శనను 29 లక్షల మంది సందర్శించడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. సభాధ్యక్షులు జూలూరు గౌరి శంకర్ మాట్లాడుతూ గత 35 ఏండ్లుగా కాలాతీతంగా వస్తున్న మార్పులను తట్టుకుంటూ ఎంతో మంది కొత్త రచయితలను, రచనలను, పాఠకులకు ఈ పుస్తక ప్రదర్శన పరిచయం చేసిందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకులు రాజేశ్వర్ రావు, కార్యదర్శి ఆర్.వాసు, గద్దర్ కూతురు వెన్నెల, బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షులు కోయ చంద్రమోహన్, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రదర్శనను సందర్శించిన మంత్రి జూపల్లి

తెలంగాణ కళాభారతిలో కొలువు దీరిన 36వ జాతీయ పుస్తక ప్రదర్శనను సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కష్ణారావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి సకల రుగ్మతలకు విరుగుడు పుస్తకమేనని అన్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నాడనీ, వాటినుంచి పుస్తక పఠనం స్వాంతన చేకూరుస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరు పుస్తకాలను తమ నేస్తాలుగా మలుచుకోవాలని ఆయన సూచించారు.

భావ ప్రకటనకు సంకెళ్లు

న్యూఢిల్లీ : భారత్‌లో భావప్రకటనా స్వేచ్ఛకు చోటు ఉండటం లేదు. బీజేపీ పాలనలో ఇది చాలా తీవ్రమైంది. ఐక్యరాజ్యసమితితో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ నివేదికలు, సంస్థలూ ఇదే విషయాన్ని చెప్తున్నాయి. బీజేపీ సీనియర్ నాయకులు ఎల్.కె అద్వానీకి కేంద్రంలోని మోడీ సర్కారు భారతరత్న అవార్డును ప్రటకించిన విషయం తెలిసిందే. కేంద్రం నిర్ణయాన్ని పలువురు తప్పుబట్టారు. 'హిందూత్వ' సిద్ధాంతాన్ని భుజాన వేసుకొని, ఒక వర్గం వారిని శత్రువులుగా చిత్రీకరించి.. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతకు కారకుడైన వ్యక్తికి భారతరత్నను ప్రకటించటమేంటని పలువురు ప్రశ్నించారు. మహారాష్ట్రలోని ఒక జర్నలిస్టు కూడా ఇదే భావాన్ని వ్యక్తం చేశారు. అద్వానీకి భారతరత్నను ప్రటకించటంపై నిఖిల్ వాగ్లే విమర్శించారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా వ్యక్తపరిచారు. తన భావాన్ని ప్రకటించటమే ఇప్పుడు ఆ జర్నలిస్టుకు శాపమైంది. దీని ఫలితంగా ఇప్పుడు ఆయనపై కేసు నమోదైంది. బీజేపీ నాయకుడు చేసిన ఫిర్యాదు మేరకే మహారాష్ట్ర పోలీసులు సదరు జర్నలిస్టుపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయటం గమనార్హం. బీజేపీకి చెందిన సునీల్ దేవధర్.. విశ్రాంబాగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కొద్ది రోజులకే వాగ్లేపై ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదైంది. అయితే, వాగ్లేపై పోలీసు కేసు నమోదు చేయటాన్ని సామాజిక కార్యకర్తలు తప్పుబడుతున్నారు. భావప్రకటనా స్వేచ్ఛను రాష్ట్ర సర్కారు హరిస్తున్నదని ఆరోపిస్తున్నారు.

రూ.570 కోట్లకు పైగా విలువైన బాండ్‌ల విక్రయం

న్యూఢిల్లీ : ఈ ఏడాది జనవరి 2 నుంచి 11 వరకు కొనసాగిన ఎలక్టోరల్ బాండ్ల విక్రయం తాజా దశలో రూ. 570 కోట్లకు పైగా విలువైన ఎలక్టోరల్ బాండ్లు విక్రయించబడ్డాయి. సామాజిక కార్యకర్త కమోడోర్ లోకేష్ బాత్రా దాఖలు చేసిన సమాచార హక్కు (ఆర్టీఐ) ప్రశ్నకు ఇది సమాధానంగా వెలువడింది. తాజా దశ అమ్మకం అనేది.. గతేడాది నవంబర్‌లో స్కీమ్ చెల్లుబాటును సవాలు చేస్తూ సుప్రీంకోర్టు నాలుగు పిటిషన్లను విచారించడం ప్రారంభించినప్పటి నుంచి విక్రయించబడిన రెండో బ్యాచ్ ఎలక్టోరల్ బాండ్‌లు, 2018లో పథకం ప్రారంభించబడినప్పటి నుంచి విక్రయించబడిన 30వ బ్యాచ్ ఎలక్టోరల్ బాండ్‌లు.బాత్రా ప్రశ్నకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఇచ్చిన సమాధానం ప్రకారం.. బెంగళూరు, చెన్నై, గాంధీనగర్, కోల్‌కతా, హైదరాబాద్, న్యూఢిల్లీ, విశాఖపట్నం, ముంబయి, జైపూర్ ఎస్బీఐ శాఖలలో రూ. 5,71,80,03,000 విలువైన ఎలక్టోరల్ బాండ్‌లు విక్రయించబడ్డాయి. రూ. 1,000, రూ. 10,000, రూ. 1 లక్ష మరియు రూ. 1 కోటి విలువ కలిగిన 897 బాండ్‌లలో దాదాపు సగం(415) కోల్‌కతాలో విక్రయించబడ్డాయి. అత్యధికంగా అమ్ముడైన రూ. 1 కోటి విలువ కలిగిన బాండ్‌లు 540 (60 శాతం వరకు) కాగా.. ఇందులో కోల్‌కతా(161), హైదరాబాద్ (131), చెన్నై (73)లు ముందు వరుసలో ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్ విక్రయం తదుపరి దశ ఫిబ్రవరి లేదా మార్చిలో జరుగుతుందని సమాచారం.

స్వేచ్ఛ ఉంటేనే ఆత్మగౌరవం

(మొదటిపేజీ తరువాయి)

కార్మికులకు రూ.11వేలు తగ్గుతుందని గుర్తు చేశారు. రకరకాల పేర్లతో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్, క్యాజువల్, స్కీం వర్కర్లకు ఆ జీవో తీరని అన్యాయం చేసిందని చెప్పారు. పని రూపం ఒకే విధంగా ఉన్నా.. వేతనాల్లో తేడాలున్నాయని తెలిపారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే ఆటోలకు, ఫ్రీ బస్సు ప్రయాణానికి లంకె పెట్టి పంచాయతీ సృష్టిస్తున్నారని చెప్పారు. ఆటో కార్మికులపై కొత్తకొత్త ప్రేమలు ఒలకబోస్తున్నారని తెలిపారు. చిన్న తరహా పరిశ్రమలను నగరాలకే పరిమితం చేయకుండా వెనుకబడ్డ ప్రాంతాలకు విస్తరించాలని కోరారు.విద్య, వైద్యం తదితర అంశాలపై గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించలేదని గుర్తు చేశారు. రైతాంగ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.చిన్ననీటి తరహా ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అవినీతి అనకొండల భరతం పట్టాలని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రత్యేకంగా కోరారు.ఎన్ఐఏ దాడులను ఆపాలనీ, జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కూనంనేని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఏదో..ఏదో మాయ

గోపీచంద్ నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భీమా'. ఎ.హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ 'ఏదో ఏదో మాయ..'ని మేకర్స్ విడుదల చేశారు.

టీజర్ ప్రధానంగా సినిమా బ్యాక్‌డ్రాప్‌ను, గోపీచంద్ పాత్రను టఫ్ కాప్‌గా పరిచయం చేయడంపై దృష్టి పెడితే, ఫస్ట్ సింగిల్ ద్వారా భీమా ప్రేమ కథను ప్రజెంట్ చేశారు. రవి బస్రూర్ స్వరపరిచిన ఈ అద్భుతమైన రొమాంటిక్ నంబర్‌కి చేసిన కంపొజింగ్ చాలా ప్లజెంట్‌గా ఉంది. విన్న వెంటనే ఈ పాటతో ప్రేమలో పడతారనే దీమాని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి రాసిన సాహిత్యం హీరో తాను గాఢంగా ప్రేమిస్తున్న అమ్మాయి పట్ల చూపే ఆరాధనను వర్ణిస్తుంది. అతను ఆమెతో సమయం గడపడానికి తన ఇగోలను పక్కన పెట్టే పోలీసు. టీచర్‌గా పరిచయమైన మాళవిక శర్మ కూడా పిల్లలతో కలిసి మెలిసి వారికి సహాయం చేస్తూ కనిపించింది. గోపీచంద్, మాళవిక జంట తెరపై బ్యూటీఫుల్ కెమిస్ట్రీని పంచుకున్నారు. అనురాగ్ కులకర్ణి వాయిస్ కట్టిపడేసింది. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ మరో కథానాయిక. మహా శివరాత్రి కానుకగా మార్చి 8న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

ఈ చిత్రానికి డీవోపీ: స్వామి జె గౌడ, సంగీత దర్శకుడు: రవి బస్రూర్, ప్రొడక్షన్ డిజైనర్: రమణ వంక, ఎడిటర్: తమ్మిరాజు, డైలాగ్స్: అజ్జు మహంకాళి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, వెంక, డాక్టర్ రవివర్మ.



గోపీచంద్, మాళవిక శర్మ

యాత్ర2కి విశేష ప్రేక్షకాదరణ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పేదల కష్టనష్టాలను తెలుసుకుని వాటిని తీర్చటానికి చేసిన పాదయాత్ర ఆధారంగా రూపొందిన సినిమా 'యాత్ర'. దీనికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం 'యాత్ర 2'. వై.ఎస్.ఆర్ పాత్రలో మమ్ముట్టి నటించగా, ఆయన తనయుడు వై.ఎస్.జగన్ పాత్రలో జీవా నటించారు. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ పరిస్థితులు, వై.ఎస్.జగన్ పేదల కోసం చేసిన పాదయాత్ర ఆధారంగా 'యాత్ర 2' చిత్రాన్ని రూపొందించారు.

ఈనెల 8న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఘన విజయాన్ని సాధించడంతో చిత్రయూనిట్ శుక్రవారం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు మహి వీ రాఘవ్ మీడియాతో మాట్లాడుతూ, 'నేను తీసిన 'యాత్ర 2' కొందరికి నచ్చింది.. ఇంకొందరికి నచ్చలేదు.. తీసిందే పొలిటికల్ మూవీ, రాజకీయ నాయకుడి మీద కాబట్టి.. భిన్నాభిప్రాయాలు రావడం సహజం. కానీ ఓ స్టోరీ టెల్లర్‌గా నేను అనుకున్న కథ, స్క్రిప్ట్‌ను తీశాను. కొంత మంది పాజిటివ్‌గా రివ్యూ ఇచ్చారు. ఇంకొంత మంది నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. ఫిల్మ్ మేకర్లుగా సినిమాను తీయడం మా బాధ్యత. విమర్శించారు కదా? నేనేమీ దాన్ని డిఫెండ్ చేసుకోను. మా టెక్నికల్ టీంకి, మమ్ముట్టి, జీవాకి థ్యాంక్స్. మంచి లక్ష్యంతో తీసిన సినిమాకి ఇంకా మంచి ఫలితం వస్తుందని ఆశిస్తున్నా. సీఎం వైఎస్ జగన్ త్వరలోనే సినిమా చూస్తారు' అని తెలిపారు.


మహి.వి.రాఘవ్



యూత్‌కి నచ్చే భిన్న ప్రేమకథా చిత్రం

సుబ్బు, శ్రీవల్లి, కిట్టయ్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఐ హేట్ లవ్'. నేనూ ప్రేమలో పడ్డాను అనేది ఉపశీర్షి. ఈనెల 16న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు వీరశంకర్ ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ట్రైలర్ చాలా బాగుంది సహజత్వంగా బాగా చిత్రీకరించారు. అన్ని వర్గాలవారికి ఈ చిత్రం నచ్చుతుందని ఆశిస్తున్నా. ఈ చిత్రం మంచి సక్సెస్ అవుతుంది' అని తెలిపారు. 'కథాపరంగా ఎక్కడా రాజీపడకుండా అద్భుతంగా తెరకెక్కించాం. గోదావరి ఒడ్డున కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మా సినిమాని అంత ప్రశాంతంగా ఆస్వాదించ వచ్చు' అని నిర్మాత డాక్టర్ బాల రావి అన్నారు.

కో- ప్రొడ్యూసర్ పాలగుమ్మి వెంకట కృష్ణ మాట్లాడుతూ, 'మంచి చిత్రాలను ఎప్పుడూ ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఈ చిత్రం తీశాం' అని చెప్పారు. 'గోదావరి జిల్లా యాసతో పూర్తిగా కోనసీమ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. ఇది యూత్‌ని బాగా ఆకట్టుకునే సందేశాత్మక కథ. పెద్దపల్లి రోహిత్ సంగీతాన్ని అందించారు. పాటలకి మంచి స్పందన వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్ కె యల్ ఎమ్ మోషన్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది' అని దర్శకుడు వెంకటేష్.వి అన్నారు.



చాంపియన్స్ ట్రోఫీకి మరో సవాల్!

● వేదికతో పాటు షెడ్యూల్‌పై అనిశ్చితి ● పలు గ్లోబల్ టీ20 లీగ్‌లకు ఆటంకం

దుబాయ్ : 2025 చాంపియన్స్ ట్రోఫీ వరుస సమస్యల్లో ఇరుక్కుంది. భద్రతా కారణాల రీత్యా పాకిస్థాన్‌లో చాంపియన్ ట్రోఫీ ఆడలేమని భారత క్రికెట్ బోర్డు ఇప్పటికే తేల్చి చెప్పింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులపై ఇటీవల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసింది. అయినా, భారత క్రికెట్ బోర్డు విముఖంగా ఉండటంతో చాంపియన్స్ ట్రోఫీ వేదికపై నీలినీడలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగానే, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మరో సమస్యను ఎదుర్కొంటుంది. చాంపియన్స్ ట్రోఫీ జరిగే సమయంలో పలు దేశాల క్రికెట్ బోర్డులు టీ20 లీగ్‌లు నిర్వహిస్తున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ సమయంలో టీ20 లీగ్‌లు జరగాల్సి ఉంది. దీంతో పలు దేశాలు షెడ్యూల్‌పైనా అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తోంది.

2025 చాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగాల్సి ఉంది. తుది షెడ్యూల్ ఖరారు చేయలేదు. ఎస్ఏ20, ఐఎల్‌టీ20, బీపీఎల్‌లు ఇదే సమయంలో జరుగుతున్నాయి. ఈ ఏడాది ఎస్ఏ20 జనవరి 10న మొదలై, ఫిబ్రవరి 10న ముగుస్తుంది. ఐఎల్‌టీ20 జనవరి 19న ఆరంభం కాగా.. ఫిబ్రవరి 17న ముగియనుంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ సైతం దాదాపుగా ఇదే సమయంలో జరుగుతుంది. దీంతో చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌పై అభ్యంతరాలు వ్యక్తం కానున్నాయి. ఈ అంశాన్ని ఐసీసీ సమావేశంలో ప్రస్తావించేందుకు ఆయా దేశాల క్రికెట్ బోర్డులు సిద్ధమవుతున్నట్టు సమాచారం. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్వహించే పాకిస్థాన్ సూపర్ లీగ్ (పిఎస్-ఎల్) సైతం ఫిబ్రవరి-మార్చిలోనే జరుగుతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సహజంగా మార్చి ద్వితీయార్థంలో ఆరంభమవుతుంది. దీంతో చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను ముందుకు జరపడానికి కుదరదు. షెడ్యూల్‌ను కాస్త వెనక్కి జరిపితే ఎస్ఏ20, ఐఎల్‌టీ20, బిపిఎల్ పూర్తిగా ఇరకాటంలో పడతాయి. త్వరలోనే ఐసీసీ, పీసీబీ ఈ అంశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ వేదిక అంశంలోనే ఎటూ తేల్చని పీసీబీ, ఇప్పుడు కొత్తగా షెడ్యూల్ తలనొప్పితో ఏం చేస్తుందో చూడాలి.

హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ ఆరంభం

ముఖ్య అతిథిగా హాజరైన ఏసీబీ డైరెక్టర్ సివి ఆనంద్



హైదరాబాద్ : 16వ హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ శుక్రవారం జూబ్లిహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఘనంగా మొదలైంది. బుద్ధవతారం రాజు, లింగమనేని లక్ష్మి స్మారకార్థం హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్ (హెచ్‌ఓటీఏ) నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) డైరెక్టర్ సివి ఆనంద్ పోటీలను ఆరంభించారు. 'దేశం నలుమూలల నుంచి వెటరన్ క్రీడాకారులు రావటం సంతోషంగా ఉంది. క్రీడోత్సాహానికి వయసుతో సంబంధం లేదని టెన్నిస్ క్రీడాకారులు మరోసారి నిరూపిస్తున్నారు. ఇంతమంచి టోర్నమెంట్ నిర్వహిస్తున్న హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్‌కు అభినందనలు' అని సివి ఆనంద్ అన్నారు. మహిళల సింగిల్స్‌లో ఓపెన్ పోటీ ఉండగా, పురుషుల సింగిల్స్, డబుల్స్‌లో 30, 40, 50, 60, 70 ఏండ్ల విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. టోర్నీలో పోటీపడుతున్న 408 మంది క్రీడాకారులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తున్నామని హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ సంఘం అధ్యక్షుడు నంద్యాల నర్సింహారెడ్డి తెలిపారు. జూబ్లిహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, కార్యదర్శి రాజేశ్వర్ రావు, స్పోర్ట్స్ కన్వీనర్ ప్రవీణ్ రెడ్డి, హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ సంఘం ఆఫీస్ బేరర్లు సదాశివ రెడ్డి, అనిరుధ్, రామకష్ణ, సందీప్, సుబ్రమణ్యం, రాంబాబు సహా యుఎస్ ఎంబసీ ప్రతినిధి ఫ్రాంక్ తదితరులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టైటిల్ నిలుపుకుంటారా?

● జెయింట్స్‌తో సన్‌రైజర్స్ ఢీ నేడు



కేప్‌టౌన్ : సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ ఐపీఎల్‌లో నిరాశపరుస్తున్నా.. ఎస్ఏ20 లీగ్‌లో మాత్రం దుమ్మురేపుతోంది. వరుసగా రెండో సీజన్‌లో ఈస్టర్న్ కేప్ సన్‌రైజర్స్ జట్టు ఫైనల్లోకి చేరుకుంది. తొలి సీజన్ విజేతగా నిలిచిన సన్‌రైజర్స్ తాజా సీజన్‌లో టైటిల్ నిలుపుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. నేడు జరిగే ఫైనల్లో డర్బన్ సూపర్‌జెయింట్స్‌తో తలపడనుంది. తొలి క్వాలిఫయర్‌లో సూపర్‌జెయింట్స్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్ అంతిమ పోరులో అదే ప్రదర్శన పునరావృతం చేయాలని చూస్తుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ఎస్ఏ20 ఫైనల్ ఆరంభం కానుంది.

తన్మయ్, తిలక్ శతకాలు

హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ 383/5

హైదరాబాద్ : తన్మయ్ అగర్వాల్ (164, 192 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లు), తిలక్ వర్మ (101, 135 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగారు. రోహిత్ రాయుడు (59) సైతం రాణించటంతో నాగాలాండ్‌తో రంజీ ట్రోఫీ ప్లేట్ సెమీఫైనల్లో హైదరాబాద్ భారీ స్కోరు దిశగా సాగుతుంది. తొలి రోజు 90 ఓవర్లలో 5 వికెట్లకు 383 పరుగులు చేసింది. నితీశ్ రెడ్డి (21), ప్రజ్ఞయ్ రెడ్డి (12) అజేయంగా ఆడుతున్నారు. నాగాలాండ్ బౌలర్లలో జొనాథన్ (2/88) రాణించాడు.



1.5 డిగ్రీల సెంటిగ్రేడ్‌ను అధిగమించిన గ్లోబల్ వార్మింగ్

● ప్రప్రథమంగా ఏడాది పొడవునా ఇదే పరిస్థితి

బ్రస్సెల్స్ : మొట్టమొదటిసారిగా, గ్లోబల్ వార్మింగ్ ఏడాది పొడవునా 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటిపోయిందని వాతావరణ నిపుణులు శుక్రవారం తెలిపారు. వాతావరణ మార్పులకు సంబంధించి అధ్వాన్న ప్రభావాలను నివారించాలంటే ఉష్ణోగ్రతను 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు పరిమితం చేయాల్సిన అవసరం వుందంటూ శాస్త్రవేత్తలు ఎన్నాళ్లనుండో చెబుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్‌ను దాటి 2 డిగ్రీలకు చేరుకుంటే మరింత ఉధృతంగా వడగాలులు, సముద్ర మట్టాలు పెరగడం, వన్యప్రాణి నష్టం వంటి ముప్పులు అధికమవుతాయని 2018లో విడుదలైన ఐక్యరాజ్య సమితి నివేదిక హెచ్చరించింది. యురోపియన్ యూనియన్‌కి చెందిన కొపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్ తాజాగా కొత్త డేటా వెలువరించింది. గ్లోబల్ వార్మింగ్‌ను కట్టడి చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి వుంటామంటూ ప్రపంచ నేతలు హామీ ఇచ్చిన 2015 నాటి పారిస్ ఒప్పంద ఉల్లంఘన గురించి ఆ డేటా మాట్లాడలేదు. కానీ సుదీర్ఘకాలంలో ఇది ప్రపంచాన్ని మరింత సన్నిహితం చేస్తుందని వ్యాఖ్యానించింది. భూగోళం మరింత వేడెక్కకుండా నివారించాలంటే కాలుష్యకారక వాయువులను సత్వరం తగ్గించడమొక్కటే ఏకైక మార్గమని కొపర్నికస్ డిప్యూటీ డైరెక్టర్ సమంతా బర్గెస్ తెలిపారు. వార్షిక సగటు 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ అధిగమించడం ఇక్కడ ప్రధానమైన అంశమని రాయల్ మెటీరియోలాజికల్ సొసైటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫెసర్ లిజ్ బెంట్లీ పేర్కొన్నారు. 'తప్పుడు దిశగా ఇది మరొక అడుగు. మనమేం చేయాలనేది మనం తెలుసుకుని వుండాలి." అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అభిప్రాయంతో ప్రపంచ మెటీరియోలాజికల్ ఆర్గనైజేషన్ చీఫ్ సాలో కూడా ఏకీభవించారు. ఈ ప్రభావంతో ఉత్తర అమెరికా, యూరప్‌ల్లో మరింతగా శీతల తుపానుల ముప్పు పెరుగుతుందన్నారు. 'ఏదైతే మన కళ్ళ ముందు కనిపిస్తోందో ఆ ధోరణి చాలా స్పష్టంగా వుంది. ఆందోళనకరంగా వుంది" అని ఆమె అన్నారు.

ఆర్టీసీకి మహాలక్ష్మీ

ఉచితంతో గణనీయంగా పెరిగిన ప్రయాణీకులు

● జీరో టిక్కెట్‌తో ఆర్టీసీ ఆదాయంలోనూ పెరుగుదల ● ఖమ్మం రీజియన్‌కు గతం కంటే రెట్టింపు ఆదాయం ● మిగతా చోట్లా అదే ఆదరణ

నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

ఉచిత బస్సు ప్రయాణం మహిళలతోపాటు టీఎస్ ఆర్టీసీకి సైతం వరంలా మారింది. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభానికి ముందు తరువాత చూస్తే ఆర్టీసీకి రెట్టింపు స్థాయిలో ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టిన అధికారంలోకి వచ్చిన తరువాత మహాలక్ష్మి పథకంలో ఒక్కటైన ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఉచిత ప్రయాణంతో ఆర్టీసీకి కూడా ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం మహిళలకు సున్నా టిక్కెట్ ఇస్తోంది. దీని ప్రకారం ఎంతమంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారో దానికి అనుగుణంగా ప్రభుత్వం టీఎస్ ఆర్టీసీకి ఆ మొత్తాన్ని చెల్లించేలా ఈ పథకాన్ని రూపొందించారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకానికి విశేష స్పందన లభిస్తోందని పలువురు తెలిపారు. తొలుత ఈ పథకంపై విమర్శలు వచ్చినా.. పురుష ప్రయాణికులు కొంతమేర ఇబ్బంది పడినా.. ముఖ్యంగా ఆటో డ్రైవర్ల రోజువారీ ఆదాయానికి గండిపడినా.. సోషల్ మీడియాలో రకరకాల విమర్శనాత్మక వీడియోలు వెలువడినా.. ప్రభుత్వం మాత్రం ఈ పథకం విషయంలో వెనక్కి తగ్గలేదు. ఆటో కార్మికులు, యూనియన్‌లు ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో వారికి సైతం రూ.12వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ పథకంతో ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య పెరిగిన దృష్ట్యా సరిపడా బస్సులను ఏర్పాటు చేయాలనే డిమాండ్లు సైతం ముందుకొచ్చాయి. అంతేకాక బస్సుల వైపు నుంచి కూడా అవరోధాలు ఏర్పడ్డాయి. వీటన్నింటినీ అధిగమిస్తూ మహిళల ఉచిత ప్రయాణాన్ని ప్రభుత్వం కొనసాగిస్తోంది. అయితే, ఈ స్కీం ఉద్దేశాన్ని తెలుసుకొని స్వతహాగా చాలామంది ఆర్థికంగా ఉన్న మహిళలు ఉచిత ప్రయాణానికి దూరంగా ఉంటున్నారు.

పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అనుమతిస్తున్నారు. గుర్తింపు కార్డు చూపించి జీరో టికెట్ తీసుకుని ప్రయాణించేలా నిబంధనల్లో మార్పు తెచ్చారు. ఎవరైనా జీరో టికెట్ తీసుకోకుండా బస్సులో ప్రయాణిస్తే రూ. 500 వరకు జరిమానా విధించేలా రూల్స్‌లో మార్పు తెచ్చారు. మహిళా సాధికారత పెంపుదలకు ఈ పథకం ఎంతగానో ఉపకరిస్తుందని మహిళా సంఘాలు అంటున్నాయి. నిరుపేదలు, మధ్యతరగతి మహిళలు అత్యధికంగా ఈ ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్టు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.



ఉచితంతో పెరిగిన ప్రయాణం..

రాష్ట్రవ్యాప్తంగా మహిళల ఉచిత బస్సు ప్రయాణంతో దాదాపు అన్ని రీజియన్లలోనూ ఆదాయం భారీగా పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. స్కీమ్ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఫిబ్రవరి ఆరు వరకు దాదాపు 15 కోట్ల మంది ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు. ఖమ్మం రీజియన్ పరిధిలో ఖమ్మం, మధిర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు మొత్తం ఏడు ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. సుమారు వెయ్యి బస్సుల వరకు నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. ఉచిత ప్రయాణానికి ముందు అక్టోబర్, నవంబర్ నెలల్లో సగటున ఒక్కో నెల 35 లక్షల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించారు. ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చాక డిసెంబర్ 9 నుంచి జనవరి 26వ తేదీ వరకు దాదాపు 48 రోజుల్లో మొత్తం రీజియన్ పరిధిలో 88 లక్షల మందికి పైగా ప్రయాణీకులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం గమనార్హం. గతంలో 61 రోజుల్లో 71.62 లక్షల మంది ప్రయాణిస్తే.. ఉచిత పథకంతో కేవలం 48 రోజుల్లోనే 88.21 లక్షల మంది ప్రయాణించారు. గడిచిన 48 రోజుల్లో 46.24 లక్షల మంది మహిళా ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణం చేస్తే.. 41.97 లక్షల మంది పురుషులు రాకపోకలు సాగించారు. పురుషుల కంటే మహిళలు దాదాపు 5 లక్షల వరకు ప్రయాణం సాగించారు.

ఆక్యుపెన్సీతో పాటు ఆదాయం..

ఉచితంతో మహిళా ఆక్యుపెన్సీ రేషియో పెరగడంతో ఆర్టీసీకి ప్రభుత్వం వైపు నుంచి ఆదాయం కూడా భారీగా పెరిగింది. కొందరు మహిళలు దాదాపు రెండు నెలలుగా రాష్ట్రంలోని అన్ని పుణ్యక్షేత్రాలు, సందర్శనీయ స్థలాలకు వెళ్తున్నారు. లగ్జరీ, సూపర్ లగ్జరీ, రాజధాని వంటి బస్సుల్లో ప్రయాణించే వారు సైతం ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణిస్తుండటంతో ఈ బస్సులకు వచ్చే ఆదాయం భారీగా పెరుగుతోందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లాలోని ఏడు ఆర్టీసీ డిపోల్లో కేవలం మధిర భద్రాచలం తప్ప మిగిలిన ఐదు డిపోల పరిధిలోనూ పురుషుల కన్నా మహిళలే అధికంగా ప్రయాణించారు. గతంలో 61 రోజుల్లో మొత్తం ప్రయాణికుల నుంచి రూ.60 కోట్ల ఆదాయం వస్తే.. ఇప్పుడు 48 రోజుల్లో కేవలం పురుష ప్రయాణికుల నుంచి రూ.62 కోట్ల ఆదాయం రావడం గమనార్హం. ప్రభుత్వం వైపు నుంచి ఉచిత ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయం అదనం.

తీర్థ యాత్రలు చేస్తున్నా..



మేము గతంలో ఎప్పుడూ తిరగని పుణ్యక్షేత్రాలను ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఇప్పుడు దర్శించుకోగలుగుతున్నాం. ఇంతకుముందు ఎటైనా వెళ్లాలంటే నేను, ముగ్గురు పిల్లలు, నా భర్తకు.. మొత్తం ఐదుగురికి చార్జీలు భరించాల్సి వచ్చేది. ఇప్పుడు ముగ్గురం ఉచితంగా ప్రయాణిస్తున్నాం. ఎక్కడికి వెళ్లాలన్నా బస్సుల్లోనే ప్రయాణిస్తున్నాం. బస్సుల్లో ప్రయాణం వల్ల మహిళలకు సేఫ్టీ కూడా ఉంటుంది. మాతోపాటు మా బాబు, భర్త కూడా బస్సులోనే ప్రయాణం చేస్తున్నారు. ఎప్పటికీ ఈ పథకాన్ని కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మహిళలందరి తరపున కోరుతున్నాను.

- కళ్యాణి, భువనగిరి



అన్నదాత కన్నెర్ర

● వ్యవసాయ విధానాలపై స్పెయిన్‌లో భగ్గుమన్న రైతాంగం
● నాల్గవ రోజు ట్రాక్టర్లతో రోడ్ల దిగ్బంధనం

మాడ్రిడ్: యూరోపియన్ యూనియన్ అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలకు వ్యతిరేకంగా, తీవ్ర కరువు బారిన పడిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని కోరుతూ స్పెయిన్‌లో రైతులు ఉద్యమించారు. వీరి ఆందోళన శుక్రవారం నాలుగో రోజుకు చేరుకుంది. వేలాది మంది రైతులు ట్రాక్టర్లతో జాతీయ రహదారులను దిగ్బంధించారు. ఇంకొందరు కాలి నడకన ప్రధాన నగర కేంద్రాలకు చేరుకుని తమ నిరసన తెలియజేస్తున్నారు. బార్సిలోనా, జరాగోజా, కెటాలినా తదితర ప్రాంతాల్లో వేలాది ట్రాక్టర్లతో రైతులు జాతీయ రహదారులపై అడ్డంగా నిలిపి వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. విపరీతంగా పెరిగిపోయిన వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులను తగ్గించాలని, పర్యావరణ అనుకూల విధానాల పేరుతో పురుగు మందులు, ఇతర రసాయనిక ఎరువుల వాడకంపై పెట్టిన ఆంక్షలు సడలించాలని, తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న రైతాంగానికి పరిహారం చెల్లించాలని వారు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో రైతు సంఘాలు ఈ నిరసనలకు పిలుపునిచ్చాయి. వచ్చే వారం కూడా ఈ నిరసనలు కొనసాగనున్నాయి. ఈ నెల21న దేశ రాజధాని మాడ్రిడ్‌లో మహా ర్యాలీ నిర్వహణకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ ఆందోళనల నేపథ్యంలో స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ గురువారం పార్లమెంటులో మాట్లాడుతూ, రైతులను ఆదుకుంటామని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను యూరోపియన్ యూనియన్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. లక్షా 40వేల మంది రైతులకు కరువు పరిహారంగా 27 కోట్ల యూరోలను విడుదలజేస్తున్నట్లు వ్యవసాయ మంత్రి ప్రకటించారు. ఇదే తరహా ఆందోళనలు గ్రీస్, ఫ్రాన్స్, పోలండ్ వంటి ఇతర యూరపు దేశాల్లో ఇటీవల తలెత్తిన సంగతి తెలిసిందే.

యుద్ధాన్ని విస్తరించే ఆలోచనే లేదు

● స్పష్టం చేసిన పుతిన్



మాస్కో : రష్యా తన ప్రయోజనాల కోసమే పోరాడుతుంది తప్ప, ఉక్రెయిన్‌తో చేస్తున్న యుద్ధాన్ని పోలెండ్, లాత్వియా వంటి ఇతర దేశాలకు విస్తరించాలన్న ఆసక్తి, ఆలోచన రెండూ లేవని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌లో యుద్ధం ఆరంభమైన తర్వాత మొదటగా అమెరికన్ జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. రష్యాకు వ్యూహాత్మక ఓటమిని కలిగించడం సాధ్యం కాదన్న విషయాన్ని పశ్చిమ దేశాల నేతలు గ్రహించాలని అన్నారు. నాటో సభ్య దేశమైన పోలెండ్‌కు రష్యా బలగాలను పంపిస్తారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, పోలెండ్, రష్యాపై దాడి చేసినప్పుడు మాత్రమే అది జరుగుతుందని స్పష్టం చేశారు. సాధారణ పరిస్థితుల్లో అయితే పోలెండ్, లాత్వియా లేదా మరో చోటకైనా రష్యా బలగాలను పంపించాలనుకోవడం లేదు. అయినా ఎందుకు పంపించాలి? అలాంటి ఆసక్తి కూడా తమకు లేదని చెప్పారు. ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవడానికి తాము వ్యతిరేకం కాదని చెప్పారు.

Printed And Published By Nandayala Narsimha Reddy On Behalf Of Navatelangana Printers Private Limited, Printed At Nava Telangana Printers Private Limited Near Manair Hanuman Temple, Godavarikhani Bypass Road, Housing Board Colony, Karimnagar-505001, Telangana State, Published At Navatelangana Printers Private Limited, Near Manair Hanuman Temple, Godavarikhani Bypass Road, Housing Board Colony, Karimnagar-505001, Telangana State. Editor : R.Sudha Bhaskar. TEL TEL/2015/60887.